REGISTER No. M. 1118.

చందా సం॥ 1-కి రూ. 24-0-0. విడిప్రతిక 0-1-6.

ఆంధ్రపత్రిక

ప్రతిదినము ప్రకటింపబడును

Post Box No. 212. Telephone No. 2544

సంపుటము ౧౭ Vol. 17.

చెన్నపట్టణము 1930-వ సం॥ మేనెల 24 వ తేది శనివారము

MADRAS, SATURDAY 24th MAY 1930.

శ్రీ ప్రమోదూతనామ సంవత్సర వైశాఖమాస బహుళ ఏకాదశి

సంచిక ౪౧ No. 41.

3/2449

అమృతాంజనము

అన్ని విధములగు నొప్పులకు

సంజీవివంటిది

తలనొప్పుల మాన్పును. వాయువుపోట్ల బాపును. పార్శ్వపునొప్పుల బారదోలును. పోట్ల బోగొట్టును. బెణుకుల భేదించును. వాపుల రూపుమాపును. దగ్గునుతగ్గించును పడిశను తొలగించును.

ఈ మందును రుద్దగానే చెమట పట్టుట వలన శరీర మందలి దుష్పదార్థములను తొలగించును. నొప్పుల తగ్గించును. విదేశము లలో గూడ వాడుచున్నారు.

గొప్పగొప్ప వారిచే

వేలకువేలు యోగ్యతా

పత్రములు పొందియున్నది

పంచభాష చీటీ జూచి కొనిన

మోసము గలుగదు.

చక్కని డబ్బితో సహా సీసా 1-కి 0-10-0

డజన్ 1-కి రు 6-4-0 లు.

ప్రతి యింట ముఖ్యముగా నుండదగినది.

అమృతాంజనం డిపో

6, 7 తంబుశెట్టివీధి, మద్రాసు

లేక

109, ఫ్రేరిరోడ్డు, ఫోర్టు, బొంబాయి.

స్వాతంత్ర్యయోధుల చిత్రపటములు

(చిత్రకారులు: చావలి నాగేశ్వరరావుగారు)

శ్రీయుత పండిత మోతీలాల్ నెహ్రూ, పండిత జవహర్‌లాల్ నెహ్రూ, దేశభక్త వెంకటప్పయ్య, సుభాష్‌చంద్రబోస్, పట్టాభి సీతారామయ్య మొదలగు సుప్రసిద్ధనాయకు లీపటములను గురించి నభినందించియున్నారు.

మహాత్మా గాంధి, లోకమాన్య తిలక్, లాలా లజపతిరాయి, దేశబంధు చిత్తరంజనదాసు, పండిత మోతీలాల్ నెహ్రూ, సర్దారు వల్లభాయి, మహర్షి సాంబమూర్తి, పండిత జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్, దేశభక్త వెంకటప్పయ్య మున్నగు 25 గురు స్వాతంత్ర్యయోధులపటములు త్రివర్ణములలో బహు రమ్యముగ వివిధసైజులలో చిత్రించబడినవి.

ఖరీదు 0-8-0, 0-6-0, 0-2-0 మాత్రమే.

పురమందిరములు, స్థానికసంస్థలు, జాతీయపాఠశాలలు మొదలైనవాటికి అసలు చిత్రములు (Original Paintings) సరసమైన ధరలకు తయారుచేసి యివ్వబడును.

ఆంధ్రదేశమునం దన్నిచోట్లను మంచి పలుకుబడి, సమర్థత గల యేజెంట్లు కావలెను.

వర్తకులకును, మొత్తముగాకను వారికిని మంచి కమిషను ఇవ్వబడును.

వివరములకు:—

THE ANDHRA CHITRASALA,
LAKSHMI BHUVAN,
GUZDER PARK, BOMBAY. 2

ఆంధ్రుల నాంధ్రులు ప్రోత్సహింపక మరెవరు?



నూతన విద్యుచ్ఛక్తి యంత్రముచే శాస్త్రోక్తపద్ధతిని శ్రేష్ఠమైన ముక్కద్దములు తయారుచేసి ప్రజాభిమానము బడసిన రాధాబ్రదర్సు ఆంధ్రులుగాక మరెవరు? రాధాబ్రదర్సు, 174 బ్రాడ్వే, మదరాసు.

RADHA BROS, 174, Broadway, Madra.

కృష్ణాఫార్మసి-బెజవాడ 2

ఆంధ్రదేశమందు అతి ప్రసిద్ధములగు మామందులను గూర్చి పెద్ద కేటలాగునకును నేడే వ్రాయుడు.

విలాసము "ఉమ్మిడియార్" టెలిఫోను నెం. "2802."

నవీనము, నవనాగరికము, నవలావణ్యము, ఆకర్షణ



వెండి రంగుల మిళితమైన, పండితారాధ్యులను బంగారు నగలను మాత్రమే ప్రజలు ప్రస్తుతము ఇష్టపడెదరు. గాన మేము వీటిలో నొక్కటియైనను తప్పక అనాదరించుచుండుటవలననే మా వ్యాపారాభివృద్ధికి, కొనుగోలుదారులు హెచ్చుటకు కారణమైనది.

ఒకసారి పరీక్షించిన అన్నియు విషయములు తెలియును.

ఉమ్మిడి రామయ్యశెట్టి గురుస్వామిశెట్టి కంపెనీ,

నగలవర్తకులు, 25 చైనాబజారురోడ్డు, మద్రాసు.

మైసూరు అగ్రికల్చరల్ డైరీఫారమ్ కంపెనీ, లిమిటెడ్

బసవన్‌గుడి, బెంగుళూరు

లైవ్‌స్టాక్ ఇన్సూరెన్సు

పందెపు గుఱ్ఱములు, పిల్లో పోట్రిగుఱ్ఱములు, వేటగాండ్రవ గుఱ్ఱములు ఏనుగులు, యితర పశువులు, వ్యాధి, ప్రమాదముల వలన ఆకస్మికపుమరణములను అంగీకరించబడును.

వెంటనే వివరములకు వ్రాయుడు.

మేనేజింగు డైరెక్టరు,

బెంగుళూరు.

ఇండియాలో కెల్ల నవీన పద్ధతుల ననుసరించినది
ప్రజలకు ఎక్కువ అనుకూలమైనది 2
డివిడెండు గ్యారంటీగా యివ్వకలపద్ధతి—క్రొత్తవిశేషము
ప్రతి 5 సంవత్సరములకు నూటికి రు. 1½ చొప్పున ప్రీమియములు తగ్గించబడెను
కామన్‌వెల్తు అస్యూరెన్సు కంపెనీ, లిమిటెడ్, పూనా సిటీ
అధ్యక్షుడు:—యన్. సీ. కేల్కారు, బి.ఏ., ఎల్.ఎల్.బి., ఎమ్.ఎల్.సీ., ఎడిటర్: "కేసరి."
ఆకర్ష నీయాంశములు: (1) పూర్తిగా సొమ్ము చెల్లింపలేని వారలకు కూడ లాభములు.
(2) అస్యూర్ చేసిన మొత్తమువరకు యిండ్లు కొనుక్కొనేనిమిత్తం అప్పులిచ్చుట.
దక్షిణ ఇండియాయందంతటను ఏజెంట్లు కావలెను.
ఎస్. ఆర్. రావు అండు కో.,
మద్రాసురాజధానికి తిరువాన్కూరు, కొచ్చిన్‌లకు, చీఫ్ ఏజెంట్లు, 27, 28 సెంకుకైన్ బీచ్, మద్రాసు.

ఇనాం! ఇనాం!! ఇనాం!!!

పసిపిల్లలకు ఇన్‌ఫెన్‌టోన్

శాంపిల్ ఇనాం అంపు దీనికి సంబంధించిన పుస్తకము ఇనాం

1 ఇన్‌ఫెన్‌టోనును ఆవుపాలు, బర్రెపాలు, మేకపాలు, కన్‌డెన్స్డు పొడుముపాలు మొదలగు వాటితో కలిపిన తల్లిపాలవలె నగును.

2 పసిపిల్లలకు గలుగునట్టి మలబద్ధకము, అజీర్ణము, వాయువు, ఈడ్పు, జ్వరము దగ్గు మొదలగు వ్యాధులను అటంకపరచును.

3 జఠరీయమైనట్టియు, ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నాటంకపరచుటకు పాలు త్రాగునట్టి బిడ్డలకు ఇన్‌ఫెన్‌టోన్ నియ్యవలెను.

4 దంతములు వచ్చునప్పుడు ఇన్‌ఫెన్‌టోన్ మిక్కిలి భద్రమైన రక్షణము.



ఏజంట్లు కావలయును
దాదా అండు కో, మద్రాసు.
ఆఫ్రికన్ షాఫ్, బెజవాడ.

తరుణము మించిపోకమునుపే మీరా తలవెండ్రుకల గురించి తగుశ్రద్ధ వహింపుడు.

వెండ్రుకలు దువ్వెనతో ఊడివచ్చునంతవరకు ఆలసింపకుడు వెండ్రుకలు చెడిపోవుటకు అది అంత్యదశ యని గ్రహింపుడు.

కామినియా ఆయిల్ రిజిష్టర్డు

ను నేటినుండియే వాడు టారంభింపుడు.

తలవెండ్రుకల బాధ లన్నింటికి

దివ్యామృతము

వెండ్రుకలను కాంతివిహీనముగాను, చిట్లిపోవుట బిరుసుగా నుండుటనుండి రక్షించి పట్టుకుచ్చువలె, తుమ్మెద రెక్కలవలె నిగనిగలాడించును. ఈ సుఖపద్ధతిని నేడే పరీక్షింపుడు. మీవెండ్రుక లెంత త్వరలో అందముగా పెరుగునో, తలకు చల్లదనమును గలిగించునో గమనింపుడు. కామినియా ఆయిల్ మీవెండ్రుకలకు నెట్లు అధిక్యము గలుగజేయునో గుర్తింపుడు. ప్రతి పట్టణములోను, పల్లెలోను, దుకాణాదారు లందరివద్దను, పరిమళద్రవ్యము లమ్మువార లందరివద్దను దొరకును. మీయూరి వర్తకులయొద్ద కొనునపుడు కామినియా ఆయిలేనా అని చూచి మరి కొనుడు.

సీసా 1-కి వెల రు 1-0-0, పోస్టేజి 0-6-0 ప్రత్యేకం. సీసాలు 3-కి రు 2-10-0, పోస్టేజి అ 0-12-0.

ఓటోదిల్ బహారు (రిజిష్టర్డు)

కొనుట మఱవకుడు.

మీదుస్తులమీదగాని, జేబు రుమాలమీదగాని రెండుమూడు చుక్కలు ఆటోదిల్ బహారు చల్లినవెంటనే మిక్కిలి మనోహరమైనట్టి మల్లె, జాజీపువ్వుల పరిమళములను, పెద జల్లిన ట్లొనర్చును. పెండ్లి సమయములందు బంధువు లందరిని సంతోషపరచుటకు, ఆటోదిల్ బహార్ తప్ప మా రెద్దియు కానరాదు. నేడే ఒక సీసానుకొని దాని అద్భుతపరిమళము ననుభవించుడు.

½ ఔన్సు	ఓటోదిల్ బహారు	రు.	2-0-0
¼	,,	,,	1-4-0
1 డ్రాము	,,	,,	0-12-0

నమూనాసీసా రెండణాల పోస్టు స్టాంపులు పంపిన పంపబడును.
సువాసన కార్డు 1-కి అణా 1.

ఆంగ్లో ఇండియన్ డ్రగ్ అండు కెమికలు కంపెనీ,

30-2 ౨౨౨౫, జుమ్మామసీదు మార్కెట్టు, బొంబాయి, నెం. 2.

నేషనల్ ఇన్సురెన్సు కంపెనీ

లిమిటెడ్, కలకత్తా

జీవితము భీమా చేయుటలో, తక్కువప్రిమియము, ధారాళమైన పాలసీనియమములు, కరుణతో కూడిన వ్యవహారములు, మేలు అని తలచినచో **నేషనల్** అనునది అట్టి ఆఫీసు.

జీవితముల భీమాలు, 1½ కోటికి లెక్కింపబడినది.

ప్రాస్‌పెక్టస్‌లు, ఏజన్సినియములుకు,
ఆర్. జి. దాసు అండ్ కో మానేజర్లు
9. ఓల్డుకోర్టు హౌస్‌రోడ్డు, కలకత్తా,
లేక కే. యస్. గోపాలయ్య, బ్రాంచి కార్యదర్శి,
లోయర్ స్ప్రింగ్, బ్రాడ్వే, మద్రాసు.

"బి" సక్ ఫ్లూట్

చాలకాలమువరకు మన్నును అనియు, మనోహరమైన నాధముగలదని ఖ్యాతిచెందిన,

B. HARRY & SONS,
50, Premchand Boral Street, Calcutta.
వారిచే తయారుచేయబడినది



హార్మోనియమునకు ... సిన సామగ్రులలో పెద్ద ... త్తములో అమ్మువారలు.

క్రయజాబితాలకు వ్రాయుడు.

బెంగుళూరు ఏజంట్:-
మనమోహన్ హార్మోనియమ్ వర్కుసు,
చిక్‌పేట - బెంగుళూ...

చాలకాలము ... న్నును మన్నునట్టిదియు కాలమును సరిగా చూపునట్టి ఓరామ్రక్షిష్ట అందముగల దళసరియగు అద్దముగల రిస్టు గడియారము



త్రిప్పుగల 10 జూయల్ గల నిక్కల్ కేసు గలది
,, 10 ,, ,, సిల్వర్ కేస్ గలది
,, 10 ,, ,, రోల్డుగోల్డు గలది
రేడియండైలుకు 8 అణాలు చార్జి అధికము
గడియారము మంచి అందమగు పెట్టెలో నుంచి మూలకు పూచీ యివ్వబడును.

THE INTERNATIONAL WATCH TRA...
Bhendy Bazaar, Bombay.

దోమతెరలు

ప్రత్యేక గట్టితనము గలిగిన తెల్లని ఇం...లతో చేయబడినవి.



బర్మా, సిలోను పని తనమునందును చాల కాలము ఖ్యాతిని గాంచిన... అల్లకములు నలు... కలిగియున్నవి.

సైజు: పొడుగు		వెడల్పు		ఎత్తు
6 అ.	×	3 అ.	×	4½ అ.
6 ,,	×	4 ,,	×	4½ ,,
7 ,,	×	3½ ,,	×	5 ,,
7 ,,	×	5 ,,	×	5 ,,

ప్యాకింగు ఉచితము. పోస్టేజి ...
సైజులు ఆర్డరు లిచ్చిన తయారుచేయబడ...
ఉత్తరప్రత్యుత్తరములు ఇంగ్లీషులో ...

THE POPULAR TR...
7, Gopal Bose Lane (E) C...

ప్రయిన్షూ
డ్.

పట్టియు
పనీ.

గను

మైనడైరెక్టర్లు.

లా సులభమైనది. ఆకం
ను. మీరు ప్రీమియములు
ర్మానముకాగానే మీకు
తి వారికిగాని ఇన్సూర్డు
మైన నిర్బంధములు లేవు లకు

ఏజంట్లుగావుండుటకు
అప్లికేషన్లు ఈ క్రిందివారికి

మ్య యన్కా-వ్యాయర్,
చీఫ్ ఏజంట్సు,
నర్సా-ర్సు, బెజవాడ.

వెల 2-0-0 శతకరత్నావళి. పోస్టుఖర్చులు వేరు.

ఇందు- భక్తి ముక్తి వైరాగ్యములను బోధించునట్టియు, లోకోక్తులతోడను నీతిబోధకములగు దృష్టాంతములతోడను, హాస్యభావములతోడను నిండియుండునట్టియు, ఉచితముగ శృంగారరసమును గుంచినట్టియు శతక రాజములు, పద్య రత్నములు మున్నగునవి ముద్రింపబడియున్నవి. ఇయ్యది యెవరును మెచ్చదగినది. దాదాపు 2500 రత్నములు గలవు. ఇవి సమస్తజనులకును సుబోధకములై జీవితకాలములో అనేకసందర్భములయందు ఉపయోగపడునట్టివి గావున ఈశతకరత్నావళిని పండితులు, పామరులు, పట్టణవాస్తవ్యులు, పల్లెటూరులగూడ ప్రామాణికముగా భావించి యాదరించుట ఆశ్చర్యము కాదు.

మూడవకూర్పు:— ఈ క్రొత్త కూర్పునందు జనరంజకములగు పెక్కుక్రొత్తశతకములను జేర్చుటంజేసి, యీ గ్రంథరాజము, 160 పేజీలచే పెరిగియున్నది. యథాప్రకారము భాషాభిమానులందఱి యాదరణకుం బాత్ర మగునని నమ్ముచున్నాము.

నాల్గవకూర్పు:—అతిశీఘ్రకాలములో నాల్గవ కూర్పున కావశ్యకత కలిగించిన జనాదరణమునకు కృతజ్ఞత తెలుపుచున్నాము. హిందూ లా 6-0-0 పీనల్ కోడు 2-8-0 అదృష్టదీపిక 0-6-0 పంచభాష 0-10-0

విక్టోరియాడిపో, మైలాపూరు మద్రాసు.

కోల్డుస్టార్టింగు- శెమిడీశెలు 'విల్సను' క్రూడాయిలు యింజనులు

మెకానిజము అతిసులభము—రెండేనిమిషములలో స్టార్టగును—వేపరైజరు లేదు

క్రూడాయలు ఖర్చు యితర యింజనుల కన్న చాలా తక్కువని అనేక యోగ్యతాపత్రములు పొందినవి. యెంతమడ్డి క్రూడాయలుతో నైనను అతితృప్తికరముగా పనిచేయును. ఇంజనులకు వలయు యావత్తు స్పేరు సామానులు సిద్ధముగా నున్నవి.



ధరలు బహు సరసము

ఇంజనుల యందు అనుభవము లేనివారైనను సులభముగా నడుపగలరు. లోడ్డు లాగుటలో దీనికి మించిన యింజనులు వేరెవ్వియును లేవు. 7 నుండి 150 సూర్యశక్తుల వరకు యింజనులు రెండు టయిపుల లోను స్టాకులో సిద్ధముగా నున్నవి

సోల్ ఏజెంట్లు:—ది ఎంపైరు యింజనీరింగు కంపెని, 308 లింగిచెట్టివీధి, మద్రాసు

బ్రాంచి ఆఫీసు:—బెజవాడ యూసఫ్ మంజిక్ బిల్డింగ్సు. 2

స్టరన్ లైఫ్ రెన్సు కంపెనీ లిమిటెడ్

డిల్ మెంట్సులో (ఇంగ్లాండులో
బ చేయబడినది.) రిజిష్టరు చేయబడినది
దర్శ ప్రాయమగు పోలసీ- పోలసీని రద్దు
దు. శాశ్వతముగా పనికి రాకుండ చేయు
అను నిబంధనలు సహజముగనే యున్నది.
రాశమైన పద్ధులపై పనిచేయ ఏజంట్లు కావలెను.

ఆర్. వెంకటాచారి, ఛీఫ్ ఏజంటు,
రితర్డక్ హౌస్, వేపేరి, మద్రాసు
రుక్మాంగదాచార్య, బళ్లారి
మెసర్స బంగేర అండ్ కో,
మిషన్ వీధి, మంగుళూరు.
సుందరరాజన్ అయ్యంగార్,
టు, తెలుగుజిల్లాలకు నెం. 7 గణపతి మొదలివీధి,
తిరువల్లి క్కేణి, మద్రాసు.
:—శ్రీ యుత కె. సౌందర్యరాజ
ద్రజిల్లాలో సంచార మొనర్చుచున్నారు.
ఈదిగువ విలాసమునకు వ్రాయవలెను. C/o
గాడ.

జీ దివ్యప్రభావము

వ్యత్ వర్తమానకాలములయొక్క- సంగతి
పేర్గాంచిన స్వామి ప్రేమానంద్ జీ వారియొగ
మును. ఇండియా బర్మా సిలోను నంనంతటను
ండి ఖ్యాతిగాంచినది. దర్శనభాగ్యమబ్బని
యోగ్యతాపత్రములను పొందియున్నది. ర ప్రశ్న
వత్సరపు జీవితం నెలవారిగా చెప్పుటకు రు 2
గా చెప్పుటకు రు 5. జీవితమును వ్రాయుటకు
రు 5. పూర్తి జీవితము పుట్టినదాది చచ్చువరకు
రు 10. వి పి చార్జీలు ప్రత్యేకము. పుట్టిన తేదీ లేక
ము తెలుపవలెను.

PROF. S. N. BOSE, B. A.
Premanda Asramam, 3, Beadon Street
P. O. Box 11418, Calcutta

ఎంపైర్ హిందూ హోటల్ 120

విక్టోరియా టెర్మినస్‌కు ఎదుట

ఫోర్టు బొంబాయి.

దివ్యమైనస్థలము, ఆదర్శనీయమైనట్టియు, వసతియైనభవనము, వైర్‌లెస్ రేడియో, ఎలెక్ట్రిక్ దీపములు వీవనలు, గాలి ధారాళముగా వచ్చునట్టి గదులు మొదలగువాటితో అమర్చబడినవి. దివ్యమైన ఫర్నిచర్ కూడ గలదు.

తంతివిలాసము, "ఫుడ్". టెలిఫోను నెం. 22789.

THE EMPIRE HINDU HOTEL, Facing Victoria Terminus, Fort, Bombay.

ప్రకటన

విధము లగు గాలితుపాకులు
కిమందు, కేపులు, తోటాలు
లు, గంధకం, వగైరాలు
సరసముగా దొరుకును.

ఎస్. వెంకటరంగం శెట్టి
నెం. 9, చైనాబజారు, మద్రాసు.

☞ జూన్ మాసారంభమున వెలువడుచున్నది. జూన్‌నెల 1-వ తేదిలోపుగ వ్రాయువారికి సంచిక ఉచితముగ పంపబడును.

ఆనందబోధిని.

సర్వాంగసుందర మగు చక్కని మాసపత్రిక

మా కార్యాలయమునుండి పదునారు వత్సరములనుండియు వెలువడుచున్న ఆనందబోధిని ద్రవిడ మాసపత్రికయు, వారపత్రికయు తమిళ నాడునందలి యిరువదివేల గృహముల నలంకరించుచున్నది. అట్టులే సర్వాంగసుందరమగు చక్కని తెలుగుమాసపత్రికను ప్రచురించి ఆంధ్రగృహముల కానందము గొలుప నిశ్చయింపబడినది. ఇందు ఉత్తమమగు కథలు పద్యములు, వ్యాసములు, క్రమము ననుసరించి సచిత్రముగ ప్రచురింపబడుచుండును. ఇట్టిపత్రిక ఆంధ్రమున మరియొకటి లేదని నొక్కి వక్కాణింపగలము. ఆంధ్రమహాజనులెల్లరును ఈ ఉత్కృష్టపత్రికకు చందాదారులై వలయు సహాయ మొనరింతురు గాక. ఇండియా, బర్మా, సిలోన్‌లో నుండువారికి సంవత్సర చందా 1 రూపాయ మాత్రమే. సింగపూర్, పెనాంగు, మలయా నివారికి రు. 1-4-0 మాత్రమే. వెంటనే చందాదారులు కండు.

"ఆనందబోధిని" కార్యాలయము, నెం. 6, వెంకటేశమేస్త్రీవీధి, మదరాసు.

ఫోర్టు సెంటుజార్జి గెజిటు

(20-5-1930)

(పోలీసు)

హెచ్. డి. లాడాముగారు మద్రాసునందు పోలీసు అసిస్టెంటు జిల్లా సూపరింటెండెంటుగా స్పెషల్ డ్యూటీకి నియమింపబడిరి.

సి. కరుణాకరనాయరుగారు అమలాపురమందు జిల్లా పోలీసు డిప్యుటీ సూపరింటెండెంటు గుంటూరుకు మార్చబడిరి.

జి. రంగసామి అయ్యంగార్ తూర్పు గోదావరిజిల్లా పోలీసు డిప్యుటీసూపరింటెండెంటుగా భద్రాచలంనుండి మార్చబడిరి.

పి. కే. మోనప్పగారు డిప్యుటీ పోలీసు సూపరింటెండెంటు హాస్పేటనుండి కృష్ణాజిల్లాయందు స్పెషల్ డ్యూటీకి నియమింపబడిరి.

యం. ఆర్. తిప్పనరావుగారు అనంతపూరు జిల్లాయందు పోలీసు ఇన్‌స్పెక్టరు తూర్పుగోదావరి భద్రాచలమందు తాత్కాలికముగ పోలీసు డిప్యుటీసూపరింటెండెంటుపదవికి నియమింపబడిరి.

యం. వెంకటస్వామినాయుడుగారు బళ్లారి జిల్లాయందు పోలీసు ఇన్‌స్పెక్టరు హాస్పేటయందు తాత్కాలికముగ పోలీసు డిప్యుటీ సూపరింటెండెంటుపదవికి నియమింపబడిరి.

లాశాఖ

ఈక్రిందివారు ప్రత్యేక గౌరవ మేజిస్ట్రేటులుగ నియమింపబడిరి.

ఆకుల లక్ష్మీనారాయణ శ్రేష్ఠిగారు అనంతపూరు జిల్లాలోని గుత్తినగరమందు.

కొమ్మిరెడ్డి కేశవమూర్తినాయుడు గారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడయందు.

పరిమి వెంకటస్వామినాయుడుగారు గుంటూరుజిల్లానరసారావుపేటయందు.

జనాబ్ కురవిలాల్ కుట్బుద్దీను సాహెబ్ బహదూర్ గారు అనంతపూరుజిల్లా గుత్తియందు.

లెజిస్లేటివు శాఖ

శ్రీ యల్. కే. తుళసీరామన్‌గారు మద్రాసు శాసనసభయందు తమ సభ్యత్వమునకు నొసగిన రాజీనామాను మద్రాసు గవర్నరుగారు అంగీకరించిరి.

శ్రీ. పి. భూమయ్య చౌదరిగారు మద్రాసు శాసనసభాసభ్యతకు నొసగిన రాజీనామాను గవర్నరుగారు అంగీకరించిరి.

స్థానిక స్వపరిపాలనాశాఖ

జే. రంగపదనలుగారు కృష్ణాజిల్లాయందు లోకలుఫండు అసిస్టెంటు ఇంజనీయరు యాజిల్లాయందే వి. సుందరం అయ్యర్ గారి స్థానే తాత్కాలికముగ జిల్లాబోర్డుఇంజనీయరుగ నియమింపబడిరి.

ఆర్. కృష్ణస్వామిఅయ్యర్‌గారు కర్నూలు జిల్లాయందు లోకలుఫండు అసిస్టెంటు ఇంజనీయరు అదేజిల్లాయందు తాత్కాలికముగ సి. యస్. రామభద్రాచారియార్ గారి స్థానే జిల్లాబోర్డుఇంజనీయరుగ నియమింపబడిరి.

యం. సుబ్బిరెడ్డిగారు అనంతపూరుజిల్లాబోర్డు సభ్యులుగ ప్రభుత్వమువారిచే నియమింపబడిరి.

మల్లప్పరాజు పంతులుగారు, జిల్లాబోర్డు ఇంజనీయరు కృష్ణాకు మార్చబడిరి.

వి. సుందరం అయ్యర్ గారు జిల్లాబోర్డు ఇంజనీయరు సెలవుఅయినమీదట తూర్పు గోదావరికి మార్చబడిరి.

అంచె శివయ్యచౌదరీగారు గుంటూరు జిల్లాబోర్డు సభ్యులుగ తెనాలి తాలూకాబోర్డు వారిచే ఎన్నుకోబడిరి.

తీగల వెంకటరమణయ్యచెట్టిగారు విశాఖపట్టణం జిల్లాబోర్డు సభ్యులుగ విశాఖపట్టణం తాలూకా బోర్డు వారిచే ఎన్నుకోబడిరి.

పంచాయితీల రిజిస్ట్రారు జనరలు ప్రకటన

వాడ్రేవు సుబ్బారావుగారు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపూరు తాలూకాయందు పంచాయితీల అనరరీ అగ్జైజరుగ యిప్పటినుండి రెండు వత్సరముల కాలమువరకు నుండుటకుల నియమింపబడిరి.

కలెక్టరు స్థానిక ఉద్యోగుల ప్రకటనలు

అడపల వెంకట నరసారెడ్డిగారు నెల్లూరు జిల్లాయందు కొవ్వూరు తాలూకా బోర్డు ఉపాధ్యక్షులుగ ఎన్నుకొనబడిరి.

సుబ్రహ్మణ్యం కాశీశాస్త్రి గారు పార్వతీపూరు తాలూకా బోర్డు ఉపాధ్యక్షులుగ ఎన్నుకోబడిరి.

రాయిసాహెబ్ సి. కే. రెడ్డిగారు, బి. ఏ. బెజవాడ పురపాలక సంఘాధ్యక్షులుగ ఎన్నుకోబడిరి.

జూను 3 వ తేదీసెలవు:—రాబోవు జూను 3 వ తేదీ సార్వభౌముని జన్మదినమగుటచే ఆరోజు సెలవు దినముగ ప్రభుత్వమువారు ప్రకటించియున్నారు.

స్త్రీపురుషసాముద్రికరహస్య

త్వరపడుము! వెంటనే వ్రాయుడు!!

వెల 0-4-0 మాత్రమే. ముందుగా అయిదణాల పోస్టుబిల్లలు పంపి

జర్మనీ, ఇంగ్లాండు, ఫ్రాన్సు, అమెరికాదేశ పద్ధతుల గ్రంథములో

మనోల్లాసినీడిపో } పోస్టుబా తిరువళ్లికేణి

అపూర్వ అవకాశము

ఆంధ్రపత్రిక చందాదారులకు పరప్ర

ఒక బంగారుచేతిగడియారము సగము వెలకు మాత్రము.

తగ్గింపు ధర రు 6/-



ఈ రేడియమ్ గడియారము చూచుటకు యందముగను, చాలకాలము పనిచేయగలిగి సరియైన గంటను తెల్పుచుండును. మరియు 36 గంటల కొకపర్యాయము కీ యిచ్చిన చాలును. అన్నిటియందుకంటె దీనియందుండు సుగుణమేమన చీకటి రాత్రిళ్లయందు దీపపువెలుతురు లేకనే, నక్షత్రములవలె మెఱయుచుండు అంకెలను తెలుసుకొనవీలగును.



మరువకుడు

ఒక టైంపీసు గడియారము ఉచితముగ 1930 సం॥ ఏప్రెల్ 28 వ తేదీవరకు మాత్రము యివ్వబ తృప్తికరముగ పనిచేయనియెడల 7 దినములలో సొమ్మును వాపసుయివ్వబడును.

రేడియంగడియారమునకును, టైంపీస్‌గడియారమునకు ఒక సంవత్సరము పూచీయివ్వబడును.

ఉత్తర ప్రత్యుత్తరములు ఇంగ్లీషులోనే వ్రాయవలయును.

CALCUTTA CLOCK CO., 4, Dwan Lane, P. O. Hatkhola Calcutta.

అధ్యక్ష మాథుర్ బాబుగారి

శక్తి ఔషధాలయము

హిందూదేశమంతటిలోను మంచిదియు, చౌకధరలకు, నమ్మకమైనవి దొరకగల ఆయుర్వే ఔషధాలయము. మద్రాసు బ్రాంచి:—158 బ్రాడ్వే. జి. టి. మద్రాసు.

ఢిల్లీ బ్రాంచి:—చాందినీచౌక్. రంగూన్ బ్రాంచి:—20

చ్యవన ప్రాశ:—జలుబు, దగ్గు, క్షయ, ఉబ్బసము మొదలైనవా ధము ధర 64 తు॥ శేరు 1 కి రు 3/-

సిద్ధమకరధ్వజ:—నరములకు బలమునిచ్చు ఔషధము తులం 1 కి ర

మాయొక్క ఉచిత జాబితాకొరకు ఒక అణా పోస్టుబిల్లను పంపుడు.

యం. యం. చక్రవర్తి, బి. వి. ప్రొప్రైటరు



రోటో తిరుగుడు కుర్చీలు

ఉక్కుతో చేయబడి కూర్చొనుభాగము ప్లైవుడ్‌తో చేయబడినది. యోగముగల నవీన కుర్చీ. చాలకాలము పనిచేయుటలోను, గట్టితనమునందును

మెసర్సు కాలమ్‌జా (సేల్సు) లిమిటెడ్ వారు యిట్లు వ్రాయుచున్నా

"మా ఆఫీసునందు గత మూడు సంవత్సరములనుండి తమయొక్క కుర్చీలను 20 ని ఉపయోగించుచున్నాము. అవి తృప్తికరముగా పనిచేయుచున్నవి. వీటియొక్క నవీన పనితనమువలన ఇక ముందుకూడ కొంతకాలము పనిచేగల వనుటకు సందేహములేదు."

ఇట్లు విధేయులు,

కాలమ్‌జా (సేల్సు) లిమిటెడ్ కుగా

(సం.) ....

హిందూదేశమునకు మేనేజరు

29 జనవరి 1930.

2 సైజులలోను, 2 మోడల్సులోను తయారుచేయబడినవి. ధరలు సామాన్యవ

తయారు చేయువారలు: మంగల్‌దాస్ అండు కో., 55-58, ఎజ్రా వీథి,

"జిన్నింగు ఫ్యాక్టరీ పెట్టువారలకు మంచి తరుణము"

అమ్మకమునకు సిద్ధముగా నున్నది. కొద్దిమాసములు మాత్రమే పనిచేసినవి. 25 బి. ఫీల్డింగు కెమిడీశలు క్రూడాయిలు యింజను, 7 ప్లాటు బ్రదర్సు డబుల్‌రోలర్ జిన్ను, స కంప్లీటు సెట్టుకు అవసరమగు పుల్లీలు, బెల్టింగులు, షాఫ్టింగులు, బేరింగులు వగైర సామానులుతో మంచి వర్కింగు ఆర్డరులో నున్నది.

దియెంపైరు యింజనీరింగు కంపెనీ, 308, లింగిచెట్టి వీథి,

రాజీనామా

గుత్తితాలూకా బోర్డుసభ్యుల రాజీనామా

అధ్యక్షుడగు చిన్నపరెడ్డి వెంకటసుబ్బయ్యగారును ఉపాధ్యక్షులును రాజీనామా నిచ్చుట

ధర్మవరం, మే 22 :—గాంధిజీని అరెస్టుచేసినందులకు అసమ్మతిని తెలుపుటకు గుత్తి తాలూకాబోర్డు అధ్యక్షు డగు చిన్నపరెడ్డి, వెంకటసుబ్బయ్యగారును ఉపాధ్యక్షులునుగూడ రాజీనామా నిచ్చిరి. లోకలుబోర్డులసభ్యులు మరి పెక్కుమంది గూడా రాజీనామా నియ్యదలచిరి. (స్వ. వి.)

నర్గాచా పంచాయతి యూనియను అధ్యక్షుల రాజీనామ

శశిభూషణనియోగి, డాక్టరు ననిగోపాల బెనర్జీగార్లు రాజీనామాల నిచ్చుట

నడియా, మే 21 :—వంగరాష్ట్రమున నర్గాచాలో పంచాయతీ అధ్యక్షుడగు శశిభూషణ నియోగిగారును యూనియనుబోర్డు అధ్యక్షుడగు డాక్టరు ననిగోపాలు బెనర్జీగారును రాజకీయ శిక్షలను నిరసించుచు రాజీనామాల నిచ్చిరి. (ఫ్రీ ప్రె.)

సర్ పురుషోత్తమదాసు ఠాకూర్దాసు గారు భారతశాసనసంఘసభ్యతకు రాజీనామా

బొంబాయి, మే 22 :—భారత వర్తకసంఘమువారు ఇటీవల చేసిన ఆజ్ఞ ననుసరించి సర్ పురుషోత్తమదాసుగారు భారత శాసనసంఘసభ్యతకు రాజీనామా నిచ్చిరి. (అ. ప్రె.)

లాల్జీ నారాయణజీగారి రాజీనామా

బొంబాయి, మే 22 :—బొంబాయి వర్తకసంఘము వారి ఆజ్ఞానుసారము నారాయణజీగారు బొంబాయి శాసన సంఘ సభ్యతకు రాజీనామా నిచ్చిరి. సర్ పురుషోత్తమదాసు గారును నారాయణజీ గారును తమ రాజీనామాలను వర్తక సంఘాధ్యక్షునకే పంపిరి. అతడే వానిని దొరతనమువారికి పంపించును. (ఫ్రీ ప్రె.)

రామదాసు కోఆపరేటివ్ ట్రయినింగు యిన్‌స్టిట్యూటు, రాజమండ్రి.

ది 2-6-30వ తేదీని తెరువబడును. ట్రయినింగుకు చేర దలచుకొనినవారు ఈనెల 28వ తేదీనిగాని ఆలోపుగాగాని దరఖాస్తులను ఈక్రింది చిరునామాకు పంపించవలెను. విద్యార్థులు అధమము స్కూలుఫైనలు పరీక్ష యిచ్చినవారై యుండవలెను. రు. 20 జీతము క్రింద పంపించవలెను.

పాలకోడేటి గురుమూర్తి
ప్రెసిడెంటు
రామదాసు కో-ఆపరేటివ్ ట్రయినింగు యిన్‌స్టిట్యూటు
రాజమహేంద్రవరము.

దేశాభిమానము చూపుడు

భారతదేశమున భారతీయులచే తయారగుచున్న సిల్కుబట్టలను ధరించి దేశాభివృద్ధికి తోడ్పడుడు. వలయువారికి స్యాంపిల్సు ఉచితము:—

ప్రొప్రయిటర్సు:—

శ్రీ లక్ష్మీ శిల్కు ఫ్యాక్టరీ
పెద్దాపురం

ధనము, ఆరోగ్యము రెండును కలిసియుండుట గలవు. కాని ఆరోగ్యము లేనియెడల రెండవదానిని కూడ యనుభవించుట దుర్లభము. మీపసిబిడ్డను సన్‌షైన్ గ్లాక్సోతో పోషించుటచే, యారోగ్య సంపత్తులు కలుగునని విశ్వసింపుము.

నెం 1.



పెషావరు గలభా

విచారణ 26 వ తేది ప్రారంభమగును

అలహాబాదు, మే 21:—సర్ యస్. యమ్. సులైమాన్‌గారు 23 వ తేది పెషావరునకుపోయి అచ్చట జస్టిస్ ప్యాకుఇడ్జిగారిని కలిసికొనెదరు. పెషావరు విచారణ సంఘము కార్యక్రమము నిర్ణయించుటకు 25 వ తేదిసమావేశమయ్యెదరు. 26 వ తేది విచారణ నుపక్రమించెదరు. (అ. ప్రె)

మోటారు సంచారనిషేధము

పెషావరు, మే 22:—సరిహద్దురాష్ట్ర ప్రభుత్వము ఈ క్రింది ప్రకటనగావించుచున్నది.

1914 సం॥పు మోటారుబండ్ల రాధారిచట్టమును ననుసరించి, పరిహద్దు రాష్ట్రపు కమీషనరుగారు మరల ఉత్తరు విచ్చువరకు ఈ క్రింది బాటలలో ప్రభుత్వోద్యోగులను సైన్యమునుకొనిపోవు మోటారుబండ్లు, తప్ప తక్కిన వెవ్వియూ నడువ గూడదని శాసించుచున్నారు. (1) చర్సదా, తంగికి మధ్యను (2) చర్సదా, మర్దన్‌కుమధ్య (3) చర్సదానుండి నిషసత్తామీదుగా నౌషిరాకుపోవు మార్గము (4) చర్సదా, నవుషూమర్‌వంతెనవరకును. (అ. ప్రె)

విచారణ బహిరంగముగనేజరుగును

పెషావరు, మే 22:—మే 26 తేది ప్రారంభింపబడు విచారణ బహిరంగముగా జరుగునని తెలియుచున్నది. ప్రెస్సు విలేఖరులను రానిచ్చెదరు. విచారణనుగూర్చి డిప్టికమీషనరు మెట్‌కాఫ్ గా రిట్లు ప్రకటించుచున్నారు. "ఏప్రిల్ 23 వ తేది జరిగిన అల్లరులను గూర్చి సాక్ష్య మొసగదలచుకొనువారు మే 20-21-22 తేదులలో శర్కుబ్రిడ్జిగారి ముందు సాక్ష్యము నియ్యదగునని పౌరులకు తెలియజేయుచున్నాము. అందు ఎవరుకాని తానొప్పుకొనిన విషయముల నాధారముగ గైకొనిన, ప్రాసిక్యూషన్‌నకు బాధ్యులుగారు. (అ. ప్రె.)

చిటగాంగు అల్లరి

విప్లవకారు లింకను దొరకలేదు

చిటగాంగు, మే21:—పితూరీదారులలో ముఖ్యులింకను పట్టుబడలేదు. ఇప్పటికి అరెస్టయినవారు 100 మంది. వీరిని విచారించుటకొరకు ప్రత్యేకపుకోర్టు ఏర్పరచబడును. దొరకని వారిని పట్టిచ్చువారికి రు. 200 మొదలు రు. 500 వరకును బహుమతి యివ్వబడును. అరెస్టులు, గృహపరీక్షలు ఇంకను జరుగుచున్నవి. నిశీథిసంచార నిషేధశాసన మింకను అమలులో నేయున్నది. ఖైదీలు తమ బంధువులతో జైలు అధికారి ముందు మాట్లాడుటకు నిన్న అనుజ్ఞ యొసగబడెను. (ఫ్రీ. ప్రె.)

మే 22:— ఆయుధపాణులైన గూర్ఖాలు వీధులలో సంచార మొనర్చుచున్నారు. 100 మంది ఆటవికులు అడవులలో వెదకి పితూరీదారులను పట్టుకొనుటకు నియోగింపబడిరి. ఒకతుపాకి, రివాల్వరు కొండమీద దొరకినవట. (ఫ్రీ. ప్రె)

కర్ణాటకము

కార్వారునుండి సానికట్టాకు 20 పోలీసులువచ్చుట

చందూర్, మే 22:—అంకోలా సేవాదళ శిబిరము నుండి ప్రచారణాధికారి యిట్లు వ్రాయుచున్నాడు:—కార్వారునుండి సానికట్టకు ఆయుధపాణులగు 20 మంది పోలీసులు వచ్చిరి. (ఫ్రీ ప్రెస్.)

WANTED

Qualified compounders on Rs. 30-50 to work under L. M. P. Health Inspsctors in Vizagapatam Agency. The posts are permanent. Apply before 10-6-30.

Civil Surgeon;
VIZAGAPATAM AGENCY
VIZIANAGARAM.

చెన్నపురిలోనూ, పరిసర ప్రాంతములోనూ సత్యాగ్రహము

యువజనసంఘ సభ్యులను నలుగురిని ఎరెస్టు చేయుట

సత్యాగ్రహులు పదునొకండుగురు ఎరెస్టు కాబడిరి

చెన్నపురి, మే 24:— నిన్నటి సాయంకాలము మైలాపూరునందలి ఒడ్డర్ పాళెయములో మద్యపాననిషేధ సభను, భజనతో యూరేగింపును, చెన్నపురి యువజన సభవారు జరిపెదమని ప్రకటించియుండిరి. దీనిని పోలీసు చట్టము 41 వ సెక్షన్ క్రింద చెన్ననగర పోలీసు కమిషనరు నిషేధించుచు, నోటీసు జారీ చేయించెను. పై సభలోనూ, వుత్సవములోనూ సత్యాగ్రహులు కూడా పాల్గొనుట సంభవనీయము గనుకను, ప్రజాశాంతికి భంగము వాటిల్లవచ్చును గనుకను వానిని నిషేధించుచున్నానని కమిషనరు నోటీసులో నుడివెను.

యువజనసంఘసభ్యులు పలువురు తాము ప్రకటించినరీతిని సభను, యూరేగింపును జరుపుటకు ఒడ్డర్ పాళెయములో నిన్న సాయంకాలము సమావేశమయిరి. ఊరేగింపు ఆస్థలమునందున్న 'డే మెమోరియల్' బడినుండి బయలుదేరి, నిమ్నజాతుల వాసస్థలమునందలి వీధులగుండా వెళ్లెను. ఇంతలో పోలీసులు వచ్చి, యువజనసంఘ సభ్యులును, చెన్నపురి హైకోర్టు న్యాయవాదులును నగు ఆర్. పార్థసారధిగారిని ఎరెస్టుచేసిరి.

అసిస్టెంటు కమిషనరుతో ముచ్చటించుట

ఊరేగింపు బయలుదేరుటకు పూర్వము యువజనసంఘ సభ్యులగు కే. ఎస్. వెంకట్రామన్, ఎం. ఏ. బి. ఎల్. గారు అసిస్టెంటు కమిషనరగు శ్రీయుత ఎం. వెంకటప్పగారిని సందర్శించి, తమ మద్యపాన నిషేధ ప్రచారమునకు రాజకీయములతో నెట్టి సంబధమును లేదనియు ప్రభుత్వమువారే ప్రచారముకొరకైతే 5 లక్షలరూప్యములను మంజూరు జేసియుండిరో యాప్రచారమునే యువజనసంఘమువారు జేయుచుండిరనియు శాంతి కెట్టి భంగమును కలుగదని తాము మాటయివ్వగలమనియు మనవి జేసిరి. అసిస్టెంటు కమిషనరుగారు వెంకట్రామన్ గారు చెప్పిన సంగతులను తామవగతంబు జేసికొని యుంటిమనియు కాని యుత్తరువు జారీచేయబడినది కనుకను యంత యాలస్యమయిన వెనుక నేమిజేయుటకును యవకాశము లేదు గనుకను యువజన సంఘ సభ్యులు నాటి తమ కార్యక్రమమును మానుకొనిన మంచిదని నుడివిరి. లేనిచో తాము యుత్తరువ్వనములు పరుపవలసి యుండుననిరి. వెంకట్రామన్ గారు కార్యక్రమమును జరిపెదమని చెప్పి, శెలవు దీసుకొనిరి.

అనుకొన్న ప్రకారము యూరేగింపు బయలుదేరెను. శ్రీయుతులు ఆర్. పార్థసారధి, జే. పి. జోషువా, కే. ఎస్. వెంకట్రామన్, ఎస్. నారాయణస్వామిగార్లు ప్రథానజట్టుగను వారివెనుక శ్రీయుతులు ఎస్. ఎస్. శ్రీనివాసఅయ్యర్, ఏ. ఆర్. పి. ఆచార్, గణేశన్ గార్లును శ్రీమతి ఎల్. కృష్ణాబాయ్ బి. ఏ. గారునూ నడచిరి. అచటిగుడిసెలలో నివసించువారునూ పెక్కుమంది యనుసరించిరి. మద్యపాననిషేధపు గీతములను పాడుచు వారు కొన్నివీధులలో నూరేగిరి. ఊరేగింపుబయలుదేరిన కొంతసేపటికి అసిస్టెంటుకమిషనరును ఇన్స్పెక్టర్ ఓబ్రయన్ గారును కనిస్టేబిలులును వూరేగింపుకడకు వచ్చి వారిని నిలిపిరి. కమిషనరు గారు వూరేగింపువారితో వారక్రమపు గుంపునకు చెందియుండిరనియు వెనుకకు వెళ్లిపోవలయుననియు నుడివిరి.

పార్థసారథిగారు రెండు నిమిషముల వ్యవధిని కోరిరి. ఈ కోర్కె మన్నింపబడగా సంఘ సభ్యులుతప్ప తక్కినవారందరును వెళ్లిపోవలయునని పార్థసారథిగారు నుడివిరి. జనము వెనుకకు తగ్గినవెంటనే పోలీసులు సంఘసభ్యులను నలువైపులచుట్టు ముట్టిరి. కమిషనరుగారి యుత్తర్వుపైని కృష్ణాబాయిగారు మాత్రము వదలివేయబడిరి.

కొంతదూరములో నున్న మోటార్ లారీవరకు వీరందరును వెళ్లినపిదప సంఘసభ్యులు లారీ ఎక్కిరి. కాని కమిషనరు గారి యుత్తర్వుపై వారు బయటకు కొనిరాబడిరి.

ఇతర సభ్యులనుండి యీవరకే ప్రత్యేకింపబడిన పార్థసారథిగారిని కమిషనరుగారి కారులో నెక్కించి తీసుకొనివెళ్లిపోయిరి. ఇతరసభ్యులతో మీరు వెళ్లిపోవచ్చునని పోలీసులు నుడివిరి. ప్రకటనములను మ్యేజిక్ లాంతరు బొమ్మలను తమ కొసంగివేయుడని సభ్యులు కోరగా కొండవసామగ్రి వారి కొసంగివేయబడెను.

ఊరేగింపువారు మరల మొదటిస్థలమునకే వెళ్లి నుంకించినట్లు గనుపింపగా పోలీసులు మరల వారిని చుట్టుముట్టిరి. వారంతట రోడ్డుప్రక్కన కూర్చుండి, జాతీయగీతములను పాడుచు, త్రాగుడును విడనాడుమని యచటి ప్రజల నుద్బోధింపసాగిరి. రోడ్డున కిరుప్రక్కలను చాలమంది ప్రజలు బారులుతీర్చి నిలుచుండి యుండిరి.

ఇట్లొకయరఘంటసేపు జరిగిన పిమ్మట, కమిషనరు గారు యువజనసంఘసభ్యులను 'మీరు ఇండ్లకు వెళ్లదలచియున్నారా, లేదా? అని ప్రశ్నించిరి. తాము తిరుగా మీటింగు స్థలముద్దకే వెళ్లెదమని వారు నుడివిరి.

అంతట శ్రీయుతులు కె. ఎస్. వెంకట్రామన్, జోషువా, ఎస్. నారాయణస్వామి గార్లను మోటారులారీలో నెక్కించి, కమిషనరుగారు గొని పోయిరి.

అచట చేరియున్న ప్రజయంతయు మొదటినుండి, తుదివరకు శాంతముగా నుండిరి. అరెస్టుచేయబడిన నలుగురును కమిషనరుగారికడకు గొంపోబడగా సోమవారమునాడు రాజధాని మేజిస్ట్రేటుగారియెదుట హాజరగుటకు వారిమాటను గొని వారు ఈ నలుగురిని వదలివేసిరి.

అరెస్టు చేయబడినవారు

1. ఆర్. పార్థసారథి 2 కే. ఎస్. వెంకట్రామన్ 3. జే పి. జోషువా (క్రైస్తవ కళాశాలలో నుపాధ్యాయులు) 4. ఎస్. నారాయణస్వామి (వాయిస్ ఆఫ్ ది యూత్ పత్రికకు జెందినవారు)

సభను జరుపుట

పై నలుగురును రోడ్డు ప్రక్కన కూర్చొని యుండగా ఓ. పి. రామస్వామి, ఎల్. కృష్ణాబాయిగార్లు ఒడ్డర్ పాలయములో సభను జరిపి యుపన్యసించిరి. కొంతసేపటికి పోలీసులు వచ్చి రామస్వామిగారిని దూరముగా గొనిపోయి వదలివేసి, మీటింగును చెదరగొట్టిరి.

నిన్న మైలాపూరులో నెరెస్టుచేయబడినవారు

(1) కే. సుబ్బరామయ్యగారు (2) ఎస్. వీరాస్వామి (3) ఎం. మురుగేశముదల్యారు (4) వి. జిన్నుముదలియారు.

విచారణ

పైనలువురి పైనను అక్రమపుగుంపు నేరమును మోపి 4 వ రాజధాని మేజిస్ట్రేటు సముఖమున నిలువబెట్టిరి. తాము నలుగురమే యుంటిమనియు, కావున అక్రమగుంపువారిగా నుండలేదనియు నిందితులు నుడివిరి.

ఉప్పు తయారుజేయునపుడు నిందితులేకాక, ఇతరులును యుండిరనియు, వారెల్లరును కలసియే యుప్పును తయారు చేయుచుండిరనియు, సార్జెంటొకడు సాక్ష్యమొసగెను. వేరొక సాక్ష్యమును దృఢపరచెను.

కేసు 26 వ తారీఖునకు వాయిదా వేయబడెను.

నిందితులు రిమాండులో నున్నారు.

మధురనుండి వాలంటీర్లు వచ్చుట

మధురానగరమునుండి తొమ్మండుగురు వాలంటీర్లు వైద్యనాథయ్యరుగారి నాయకత్వమున నేడు చెన్నపురికి వచ్చి సత్యాగ్రహాశ్రమమునందు జేరిరి.

కంజీవరములో ప్రచారము

ఉపేంద్రపాయ్, నరసింహమూర్తి, అంగచ్చి అమ్మాళ్ గార్లు కంజీవరములో ప్రచారము నింకను జేయుచున్నారు. బొంబాయినుండి వచ్చిన వేదాంతంగారు వీరికచట సహాయమును గావించుచున్నారని తెలియుచున్నది.

* * * *

ఆరణిలో 144

దుర్గాబాయమ్మగారు యుత్తరువును మీరుట

చెన్నపురి, మే 24:— రెండుమూడురోజుల క్రితము శ్రీమతి దుర్గాబాయమ్మగారును, స్వామినాథన్ గారునూ, సుబ్రహ్మణ్యముగారునూ వేలూరు జిల్లాలోని ఆరణికి వెళ్లినపుడు, యిచట నమలులోనున్న 144 ను దుర్గాబాయమ్మగారు మీరిరి. అచటి కాంగ్రెసు కార్యదర్శి యగు శ్రీనివాసరావుగారు 144 ను మీరినందులకు ఎరెస్టు చేయబడిరి.

నిన్న 144 ను మీరినవారు

నిన్నటి సాయంకాలము 144 యుత్తర్వును మీరిన వారు చెన్నపురి సత్యాగ్రహదళమువారి యాజమాన్యము క్రిందనే యట్లు జేసిరనియు నగరమునందలి ఆంధ్ర తమిళ కాంగ్రెసు సంఘములకు యధికారులకు దీనితో సంబంధము లేదనియు ఈ. కృష్ణయ్యరు (దళనాయకులు) గారు మాకు దెలుపుచున్నారు.

11 మంది అరెస్టుచేయబడుట

నిన్నటి సాయంత్రము 5-30 గంటలకు చెన్నపురి సత్యాగ్రహులు శ్రీ దుర్భా వెంకటాద్రిగారి నాయకత్వమున ఒక జట్టున్ను, శ్రీ రామమోహనరావుగారి నాయకత్వముక్రింద మరొకజట్టున్ను, 144 వ సెక్షను నుల్లంఘించుటకై సభలు గావించిరి. మొదటి జట్టునందు దుర్భా వెంకటాద్రిగారు ఆర్గురు వలంటీరులతో సముద్రతీరమున సభజరుపుచుండగా పోలీసు ఇన్స్పెక్టరు చల్లాదొరై మరియిర్వురు సార్జెంటులు, 20 మంది రిజర్వుపోలీసు భటులును వలంటీరులను సమీపించిరి. చల్లాదొరై గారు వలంటీరులతో చట్టవిరుద్ధముగ సమావేశముగ నేర్పడియున్నారని ప్రకటించి విడలిపొండని హెచ్చరించిరి. సత్యాగ్రహులట్లు చేయ నిరాకరించిరి. అంతట ఆర్గురు వలంటీరులును అరెస్టుచేయబడి పోలీసు పెట్రోలు బస్సులో నెక్కించుకొని కమిషనరు ఆఫీసునకు గొంపోబడిరి. ఈ యార్గురలో 12 లేక 13 సంIIల బాలుడును ఒకడు గలడు.

దాదాపు అరగంటకు రెండవజట్టు రామమోహనరావుగారి నాయకత్వమున మరల నిటులే సభజేయ నుద్యమింపగా పోలీసువారిచే వారును అరెస్టుచేయబడి ఎచటికో గొంపోబడిరి.

అరెస్టులు జరుగుటంతయును బీచిరోడ్డున కిరువైపుల మూగియున్న వందలకొలది ప్రజలు శాంతముగ ఉత్సాహముతో వీక్షించుచుండిరి. వ్యాయామప్రవీణ శ్రీ బులుసు రామజోగరావుగారును, శ్రీమతి దుర్గాబాయమ్మగారును వేర్వేరు మోటారుబండ్లలో బీచిరోడ్డుపై తిరుగుచు సత్యాగ్రహోద్యమమును నడుపుచుండిరి.

పురమాషీగా నిపుణులచే సొగసుగా తయారుచేయబడిన

అందమైన వెండి సామానులు



అనేక నూతన రకములందు, పలు సైజులందు ప్రతియొక్కరికి అనుకూలముగా నుండునట్లు వెండిసామానులు తయారుచేసి చిల్లరగాను టోకుగాను విక్రయించుచున్నాము. వకసారి, ఆర్డరిచ్చిన వివరములు మీకే విశదమగును.

జి. ఎం. చెట్టి అండు సన్సు,
నగలవర్తకులు 229, చైనాబజారురోడ్డు, మద్రాసు.

"ఎర్ గన్ అను గాలితుపాకి"

ఇనాము 200 రవ గుండ్లతో



ఈ తుపాకి చూచుటకు పెద్దతుపాకివలెనే యుండును. కాల్చునపుడు శబ్దము కలుగును గాని పొగరాదు గవర్నమెంటు వారిలైసెన్సు అక్కరలేదు. సుమారు 30 మొదలు 50 యడుగులవరకు ఉండు పక్షులు వగైరాలను సులభముగ గురిపెట్టి కాల్చవచ్చును. నెం 1 పెద్దది రు 8. నెం 2 చిన్నది రు 5. ప్రతి తుపాకితోను 200 రవగుండ్లు ఇనాము పంపబడును. తపాలా చార్జి ప్రత్యేకము. తుపాకిపొడవు $2\frac{1}{2}$ అడుగుల పొడవు. ప్రత్యేకము రవగుండ్లు 200 గల ప్యాకెట్టు క్రయం 0-8-0.

యన్. భాగ్యలక్ష్మి అండు కంపెని,
పార్కుటౌను, మదరాసు.

ఇనాము! త్వరపడుడు!! ఇనాము!!!

కొద్దిగడియారములు మాత్రమే గలవు



18 రోల్డుగోల్డు ప్లేటెడ్ ప్యాకెట్టు ("రెయికో లీవరు") గడియారము. (3 సంవత్సరములు గ్యారెంటి గలది) ఇనాములు-(1) మహాత్మాగాంధిగారి సెల్యులాయిడ్ బొమ్మ. సైజు (8" X $4\frac{1}{2}$") (2) రోల్డుగోల్డు ప్లేటెడ్డు గడియారంగొలుసు(3) 14 క్యారెట్టు రోల్డుగోల్డు ప్లేటెడ్ నిబ్బు ఫౌంటెన్ పెన్నా. పైమూడు వస్తువులతో ప్యాకెట్టు గడియారము ధర రు 5. తపాలాచార్జి ప్రత్యేకము.

విన్నర్ అండు కంపెని, పార్కుటౌను, మదరాసు

అరెస్టులు — శిక్షలు

వంగరాష్ట్రము

తులసీ కుమార ఛటర్జీగారి అరెస్టు

హుగ్లీ, మే 23:— హుగ్లీ మండల విద్యార్థి సంఘకార్యదర్శియగు నితనిని పీ॥ కో॥ 147, 353 సె॥ క్రింద నిన్న అరెస్టుచేసిరి.

ఇచట చిన్సూరాకోర్టునకు 4 మైళ్లలోపున నెచటను సభలను జరుపగూడదని 144 ను అమలులో పెట్టిరి.

(ఫ్రీ ప్రె.)

హరీంద్రనాగుగారి అరెస్టు

బారిసాలు, మే 23:— ఇచట కళాశాలలో విద్యార్థియగు నితనిని బెంగాలు ఆర్డినెన్సు క్రింద నిన్న అరెస్టుచేసిరి.

(ఫ్రీ ప్రె.)

మనోజకుమార శాస్త్రి, సుకుమారాంజను బోసుగార్లను మరి 26 గురిని అరెస్టుచేయుట

కలకత్తా, మే 23:— బోర్బిలాలో సారాదుకాణముల వద్ద పికెటింగుచేసినందులకు కాంగ్రెసు కార్యదర్శి శాస్త్రీగారిని మరి 26 మందిని అచట అరెస్టుచేసిరి.

కాంగ్రెసు విషయమున గ్రామములలో లాంతరు బొమ్మలను చూపి ఉపన్యసించుచు ప్రచారముచేయుచున్న బోసుగారిని జెస్సూరులో అరెస్టుచేసి కలకత్తా తీసికొని వచ్చిరి.

ఫ్రీ. ప్రె.

సిద్ధేశ్వర భట్టాచారిగారి అరెస్టు

జెస్సూరు, మే 23:—భట్టాచారిగారిని, కేణీమెహతబు మిశ్రగారిని 15 రోజుల క్రితము బెంగాలు ఆర్డినెన్సుక్రింద అరెస్టుచేసి నేడు ఉదయమున వదలివేసిరి. కాని వెంటనే భట్టాచారిగారిని క్రి॥ ప్రో॥ 107 క్రింద మరల అరెస్టుచేసిరి.

(ఫ్రీ ప్రె.)

6 గురు వలంటీరులకు శిక్ష

అలీపురు, మే 23— ఈ నెల 7 వ తేదిని హరటాలు జరుపబడినపుడు ఒక ఒంటెలబండిలో దొరతనమువారి ధనమును ఖ యిజునుండి అలీపురుకు తీసుకొని వెళ్లుచుండగా వీరు దానిని నిలిపివేసిరని పీ॥ కో॥ 188 క్రింద కేసు చేయబడెను. చెరి 3 నెలలు శిక్ష వేయబడెను.

(ఫ్రీ ప్రె.)

శివేంద్ర చంద్ర విశ్వాసుగారికి మరి యిద్దరికిని శిక్ష

సిలహటు, మే 23:—సిలహటు కాంగ్రెసు సంఘాధ్యక్షుడగు విశ్వాసుగారు మున్నగువారు గాంధిజీ హరటాలు రోజున ఊరేగింపు జరిపినందులకు విశ్వాసుగారికి ఒక సంవత్సరము విడిదైదును మరి యిద్దరికి చెరి యొక వత్సరము కఠిన శిక్షయును వేయబడెను.

(ఫ్రీ. ప్రె)

సంయుక్తరాష్ట్రము

13 మంది వలంటీరులను అరెస్టు చేయుట

మీరటు, మే 23:—నిన్నను హాపూరులో వీరినందరిని అరెస్టు చేసి మీరటు చెరసాలకు తీసుకొనివచ్చిరి. (అ. ప్రె.)

సింధు

స్వో బ్రాజువలెబా ప్రయాగభారతి, మహరజు మద్రాదాసుగార్ల అరెస్టు

కరాచీ, మే 23:—పీ॥ కో॥ సె॥ క్రింద నిన్నరాత్రి షికార్పూరులో వీరిని ముగ్గురిని అరెస్టుచేసిరి.

పౌరుషగారో కేసు

తన్ను జామీనుమీద వదలవలెనని యితడు దరఖాస్తు పెట్టగా మేజస్ట్రేటు తిరస్కరించెను.

(ఫ్రీ ప్రె.)

ఢిల్లీ

8 మందిని అరెస్టుచేయుట

ఢిల్లీ, మే 23:— నేడు గంటస్తంభమువద్ద గొప్పసభ జరిగినది. శ్రీమతి సత్యవతిగారు 144 ను ధిక్కరించి ఉపన్యసించిరి. పోలీసువారువచ్చి అచట 8 మందిని అరెస్టుచేసిరి.

మణీంద్రనారాయణ అగస్తిగారికి జుల్మానా

రిటైర్డు ఐ. సి. ఎస్. ఎస్. కే. అగస్తిగారి కుమారుడగు మణీంద్రనారాయణగారికి చౌకిదారీచట్టముక్రింద 50 రూపాయలు జుర్మానా వేయబడెను. అతనిసొత్తును విక్రయించి ఆసొమ్మును రాబట్టుటకు వెంటనే వారంటు పంపబడెను.

(ఫ్రీ ప్రె.)

వర్తకరాయబారమును వైస్రాయిగా రంగీకరించుట

సిమ్లా, మే 23:—వైస్రాయిగారు భారతీయ వాణిజ్య సంఘమువారు రాయభారము పంపునెడల తాను సంసిద్ధుడనని బొంబాయికి తంతినంపిరని ఫ్రీప్రెస్సువకు దృఢముగా తెలియవచ్చుచున్నది.

(ఫ్రీ. ప్రె.)

విదేశవస్త్రబహిష్కారణము

చీరాలలో పికెటింగు ప్రారంభింపబడుట

చీరాల, మే 23:— నిన్న విదేశవస్త్రములవద్ద పికెటింగు జయప్రదముగా జరిగినది. దీనికి ఫలితముగ ఆరునెలలవరకు విదేశవస్త్రములను తెప్పింపమని ప్రమాణపత్రమును వ్రాసియిచ్చుటకు వర్తకులు నిశ్చయించుకొనిరి. (స్వ. వి. తంతి.)

కలకత్తా వర్తకసంఘమువారి తీర్మానము

కలకత్తా, మే 23:— ఈ సాయంకాలము హిందూదేశపు వర్తకసంఘమువారు సమావేశమై యికముందు హిందూదేశపువర్తకులు అమ్మకమునకై విదేశవస్త్రములను కొనరాదనియు నష్టమునకైనను సరే, స్వదేశివస్త్రములతో వ్యాపారము సాగింపవలయుననియు తీర్మానించిరి. స్వదేశీయము లైన ఇన్సూరెన్సు కంపెనీలను, ఓడలకంపెనీలను, బ్యాంకులను ఆదరించి భారతదేశముయొక్క ఆర్థిక పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడవలయునని కూడ సభవారు తీర్మానించిరి. (ఫ్రీ ప్రె)

శ్రీయుత తాటికొండ లక్ష్మీకాంతంగారికి శిక్ష

చీరాల, మే 23 :— నేడు ఉదయమున పేరాల నివాసులగు శ్రీయుత తాటికొండ లక్ష్మీకాంతంగారిని అరెస్టుచేసి ఒక సంవత్సరము కఠినశిక్షవిధించిరి. సి. తరగతి ఈయబడెను. పేరాలలో హరతాళము జరిగెను.

కూలివాడు

చేతిపనుల వర్తక రహస్యబోధిని

50 రూపాయలు నుంచి 501 రూపాయల వరకు నెలకు సంపాదింపవచ్చును.

ఈ పుస్తకములో అనేక విధములైన, సబ్బు దినుసులు, సెంట్లు, అత్తరు, వెంట్రుకలు పెరగడమునకు తైలములు, హేరాయిల్సు, పప్పర్ మెంటు, వార్నిస్, వర్ణములు, లక్క, క్రోపులు, పన్నీరు, మర్బత్తు, ఎరేటెడ్ వాటర్, మైనపువత్తులు, కర్పూరం, అగ్గము, మంచిగడ్డ, సిరాదినుసులు, గిల్టుయిచ్చేవిధము, చాయవేయువిధము, రంగులు, వేసలయిన్, మెంతాలు, కస్తూరి, బాణసంచా, రొట్టి, బిస్కెట్టు, ఐస్ క్రీము, బలపము, బూట్ పాలిష్, మసాలపొడి, ఉడకుల్లాం, ఓమంవాటర్, తేనె, అగ్గిపుల్లలు,

కొంగలిమ్ము, సెన్నలు, పల్లపొడి, లేహ్యము, తైలము, మాత్రలు మొదలగు అనేక చేతిపనులు యంత్రసంబంధము నభిలషింపక సులభముగ లాభదాయప్రదముగ తయారుచేయ వీలుపడగల పరిశ్రమలు 220 యిందు వ్రాయబడియున్నవి.

ధనికుడయ్యెను.

పుస్తకము 1 కి వెల రు. 1.

పోస్టు ఖర్చులు వేరే.

మహారాజ పుస్తకశాల,

12, అరుణాచల మొదలివీధి, మదరాసు.

మోటారు ప్రయాణమందలి యానందము అందరి యందుబాటులో నున్నది



విలువైన మోటారును కొనలేనివారికి కావలసిన సౌకర్యముల నన్నింటిని మోరిస్ మైనర్ నివ్వగలిగియున్నది. దీనిలో నిర్భయమైన ప్రయాణము, మితవ్యయములు కలిగి ప్రతివారి యందుబాటులో నున్నది.

మోరిస్ మైనర్ యాశ్చర్యమగు ధరనుకలిగియున్నది. దీని ఛాసిస్ ప్రస్తుతము నవీనమోటారులందుగల యభివృద్ధినంతయు కలిగియున్నది. సులభముగ లోబరచుకొనగలిగి, శ్రమలేకరయే అన్నివేళలందు ఉచితప్రదర్శనము నివ్వబడగలదు.

మా ప్రదర్శన గదులవద్దకు స్వయముగ వచ్చి శ్రేష్ఠమైన మోటార్లను పరీక్షించుడు.

MORRIS MINOR

పంపకదారులు:—

అడిసన్ అండ్ కో., లిమిటెడ్.

మౌంటురోడ్డు, మద్రాసు.

బెంగుళూరు, తిరుచినాపల్లి, మధుర, కల్లికోట, కొట్టాయం.

ఆంధ్రదేశము

అరెస్టులు శిక్షలు

తూర్పుగోదావరి

గోరేస వెంకటరావుగారికి శిక్ష

పిఠాపురం, మే 23:— సత్యాగ్రహులకు బస యిచ్చినందుకు సీ॥ కో॥ 157 క్రింద యితనికి 6 నెలలు కఠినశిక్ష వేయబడెను. (ఆం. ప్రె)

శ్రీయుతులు క్రొవ్విడి లింగరాజు, పుప్పల సత్యనారాయణ(ఉప్పాడ)కొత్తచిన సూర్యనారాయణ (పిఠాపురం)గార్లకు శిక్ష.

పిఠాపురం, మే 23:— సీతానగరములో కాంగ్రెసు పత్రికకు సంపాదకుడగు లింగరాజు గారికిని తక్కినవారి కిద్దరికిని ఉ॥ చ॥ క్రింద చెరి 6 నెలలు కఠినశిక్ష వేయబడెను. (ఫ్రీ ప్రె.)

చొల్లంగిలో సత్యాగ్రహశిబిరము మరల నెలకొల్పుట

పిఠాపురం, మే 23:— నాల్గవసారి కాకినాడవద్ద చొల్లంగిలో మరల సత్యాగ్రహశిబిరమును నెలకొల్పిరి. (ఫ్రీ ప్రె.)

గుంటూరుజిల్లా

శ్రీయుతులు తుమ్మల అప్పయ్య, పావులూరి సుబ్బయ్య, సుంకర బాపయ్య, కొత్తపల్లి శ్రీరాములు, తలశిల గోపాలరావు, దునవల్లి సూర్యనారాయణ, ఎలవర్తి వేంకటసుబ్బయ్యగార్లకు శిక్ష.

గుంటూరు, మే 23:— వీరందరును కమ్మచౌదరులే. వీరినందరిని గొల్లపల్లిలో అరెస్టు చేసిరి. నిన్న తెనాలి డిప్టీ మేజస్ట్రేటు కోర్టులో విచారణ జరిగినది. చెరి 6 నెలలు కఠినశిక్ష వేయబడెను. అందరికిని ఏ. క్లాసు యియ్యబడెను. (స్వ. వి)

శ్రీయుతులు ఆవుల గోపాలకృష్ణయ్య, రేవెళ్ల రామకృష్ణయ్య పరచూరి వేంకటసుబ్బయ్య చిలకపాటి సుబ్బారావు, పల్లపోలు లక్ష్మయ్య, కానుమూడి వేంకటరాజు, కొల్లి చినసుబ్బయ్య, కాట్రగడ్డ మల్లికార్జునం, ఎలవర్తి అంజయ్య, గొట్టిపాటి అనమదయ్యగార్లకు శిక్ష.

గుంటూరు, మే 23:— పెదరావూరు కేసులో వీరికందరికి తెనాలి డిప్టీ మేజస్ట్రేటు చెరియొకవత్సరము కఠినశిక్ష వేసెను. సి. క్లాసు యియ్యబడెను. వీరినందరిని అంగలకుదురులో అరెస్టుచేసిరి. వీరు 13 వ తేదిని అంగలకుదురు పెదరావూరు చిన్నగడ్డసరము అను మూడు గ్రామములలో చెట్లను నరికిరని కేసు చేయబడెను. (స్వ. వి. తం)

శ్రీ రావు వేంకట్రాయణింగారికి శిక్ష

గుంటూరు, మే 23:— వీరిని గుంటూరు శిబిరములో నిన్న ఉదయమున అరెస్టుచేసి నిన్న సాయంకాలము 4 గంటలకు తెనాలి స. డి. మేజస్ట్రేటుయెదుట పెట్టిరి. ఇతడును మరి 40 మంది వలంటీరులును 400 మంది ప్రజలు నిజాంపట్నము వచ్చి దొగతనమువారి ఉప్పుమడులలోనుండి ఉప్పుతీసెనని ఉద్యోగులు సాక్ష్యమిచ్చిరి. రాయణింగారు విచారణలో పాల్గొనలేదు, క్షమాపణ చెప్పనను. ఇతనికి 6 నెలలు కఠినశిక్ష వేయబడెను. బి. క్లాసు యియ్యబడెను. (స్వ. వి.)

శ్రీయుతులు తూములూరి యజ్ఞనారాయణ, గున్నం వేంకటేశ్వర్లు, బండారపు కోటయ్య, బి. మునలయ్య, రామిసెట్టి పిచ్చయ్య, గుంటూరు వేంకటేశ్వర్లు, యార్లగడ్డ శ్రీకృష్ణయ్యచౌదరి, దంటు నాగయ్యగార్ల అరెస్టు.

గుంటూరు, మే 23:— వీరిలో చౌదరిగారిని నల్లూరులోను తక్కినవారి నందరిని రామూరులోను అరెస్టు చేసిరి. రామూరులో అరెస్టుచేయబడిన వారిలో యజ్ఞనారాయణగారు తప్ప తక్కిన 5 గురును వలంటీరులు కారు. చెట్లు నరికినందులకే వీరిని 7 గురిని అరెస్టుచేసి తెనాలి తీసుకొనివచ్చి డిప్టీ మేజస్ట్రేటు యీకేసును రేపల్లె సబుమేజస్ట్రేటుకోర్టుకు పంపెను.

నాగయ్యగారిని నిన్న చెరుకుపల్లిలో 109 సెక్షను క్రింద అరెస్టుచేసి తెనాలి తీసుకొనివచ్చిరి.

గుంటూరుజిల్లా అరెస్టుల మొత్తము 205

[illegible] గుంటూరుజిల్లాలో 205 మంది అరెస్టు చేయబడిరి. (స్వ. వి)

తూర్పు కృష్ణ

గుడివాడలో 26 మందిని అరెస్టుజేయుట

బందరు, మే 23— 1920 తేదీలను గుడివాడలో 144 ను తిరస్కరించినందులకు 26 మందిని అరెస్టుచేసిరి. జూను 4 వ తేదిని విచారణ జరుగును. 19 వ తేదిని గుడివాడలో పోలీసు వారు తుపాకులను కాల్చుటచే శ్రీయుతులు దాసర వేంకటచలపతిరావు (దొండపాడు) ఆవుల రామయ్య (గుడివాడ) గార్లకును మరికొందరికిని గాయములు తగిలినవి.

గ్రామములలో ప్రచారము

శ్రీయుతులు కామినేని వేంకటప్పయ్యగారి నాయకత్వము క్రింద కొందరు వలంటీరులు భట్లపెనుమర్రు కేంద్రమునందు 19 గ్రామములలో సంచారము చేసిరి, 7 గ్రామములలో జాతీయ పతాకములు నెలకొల్పబడెను. 15 గ్రామములలో క్రొత్తగా కాంగ్రెసు సంఘములు యేర్పరుపబడెను.

పికెటింగు

10 కల్లు దుకాణములు మూసివేయబడెను. పెదసనగల్లు చినముత్తేవి, బార్లపూడి, గూడపాడు, మొవ్వ గ్రామములలో కల్లు సారా దుకాణములవద్ద పికెటింగు జరుగుచున్నది.

నూలు వడుకుట

16 గ్రామములలో రాట్నములపైని నూలు వడుకుచున్నారు. (స్వ. వి.)

కొల్లిపర నూరయ్యగారిని మరి యిద్దరిని అరెస్టుచేయుట

బందరు, మే 23:— నిన్న ను కపిలేశ్వరపురములో వీరిని ముగ్గురిని చెట్లు నరికినందుకు అరెస్టుచేసి పామర్రు తీసుకొనివచ్చిరి. 25 మంది కనిస్టేబిలు కపిలేశ్వరపురము వెళ్లి వీరిని ముగ్గురిని అరెస్టుచేసిరి. నేడు విచారణ జరిగినది.

నిన్న సాయంకాలము పామర్రులో బహిరంగసభ జరిగినది. శ్రీయుతులు బి. గోపాలకృష్ణమూర్తి, జి. సాంబయ్య గార్లు మున్నగువారు సరోజనీదేవిగారి అరెస్టును గూర్చి మాటలాడిరి. (స్వ. వి.)

గంజాంజిల్లా

నౌపడా కొఠారులవద్ద సత్యాగ్రహము-అరెస్టులు

వి. వి. గిరిగారు నౌపడా శిబిరమునకువచ్చుట

నౌపడా, మే 21:— గిరిగారు మైసూరునుండి నిన్న మెయిలులో బరంపురము వెళ్లుచుండగా నౌపడా రైలుస్టేషను వద్ద యిచటి సమాచారము తెలుపబడెను. గిరిగారు బరంపురం వెళ్లి నేడు సాయంకాలమునకు ప్యాసెంజరులో యిచటికివచ్చి శిబిర ఆవరణమునందు జరిగిన గొప్పసభలో ఉపన్యసించిరి.

అరెస్టులు

నేడు మధ్యాహ్నము 2 గంటలకు పోలీసు డిప్టీ సూపరెండెంటు శిబిరమునకువచ్చి నాయకు డెవరని అడిగెను. శ్రీయుత వై. సన్న్యయ్యగారు యిప్పుడు నాయకుడుగానుండుటచే ఆయన ముందుకువచ్చెను. "మీరు యిచటి సాల్టుడిపోపైని దాడి సలుపుటకే యిచటికివచ్చినందున యిచటనున్న వారందరును అక్రమసంఘమేయని నేను ప్రకటింపవలసియున్నది." అని అతడనెను.

నేడు సాయంకాలము నలుగురు డిపోపైకి వెళ్లెదరని నాయకుడు తెలిపెను.

శ్రీయుతులు పెనుమర్తి నరసింగరావు, వారణాసి కృష్ణమూర్తి, తెన్నేటి కృష్ణమూర్తి, జమ్మల శ్రీరంగంగార్ల అరెస్టు శిక్ష.

పిమ్మట అనగా గిరిగారు ఉపన్యసించిన వెంటనే వీరు నలుగురును సత్యాగ్రహము సలుపుటకు బయలుదేరిరి. వెంటనే పోలీసువారు వీరిని నలుగురిని అరెస్టుచేసి విచారణనిమిత్తము టెక్కలి పంపిరి. వెంటనే విచారణ జరిగినది. నలుగురికిని చెరి 6 నెలలు విడిఖైదు వేయబడెను.

పిమ్మట గిరిగారు మరల నుపన్యసించిరి. "ప్రజలందరును ఖద్దరును కట్టవలెను. అహింసను వదలగూడదు. మద్యపానమును మానివేయవలెను. ఏకమత్యమును కట్టుబాటును విధేయతయును ముఖ్యతమములు. ఇవియన్నియును ఉండిననేగాని స్వరాజ్యము రాదని గిరిగారు నుడివిరి. వెంటనే కారులో బరంపురము వెళ్లిరి.

ఇవటూరి సన్యాసిరాజు, ఆకెళ్ల అప్పలనరసింహం, శ్రీపాద లక్ష్మీనరసింగరావు, భమిడిపాటి యీశ్వరుడుగార్లకు శిక్ష

నౌపడాడిపోలో మొదటిదళముగా వీరు నలుగురను నిన్న డిపోవద్ద అరెస్టుచేయబడిరి. వీరికి నలుగురికిని నిన్న సాయంకాలమునందే టెక్కలి మేజస్ట్రేటు చెరి 6 నెలలు విడిఖైదువేసెను. వీరిని నలుగురిని బరంపురము చెరసాలకు తీసికొని వెళ్లిరి. (స్వ. వి.)

శ్రీమతి వేదాంతం కమలాదేవిగారికి శిక్ష

6 నెలలు విడిఖైదు, బి. క్లాసు

నౌపడా, మే 21:— నేడు పుదయమున నరసన్నపేట సబుమేజస్ట్రేటు కోర్టులో సీ॥ కో॥ 117 ఉ॥ చ॥ 74 క్రింద దేవిగారిపై కేసు తేబడి విచారణ జరిగినది.

మీరు క్షమాపణ కోరెదరా? అని మేజస్ట్రేటు అడిగెను.

"నా జన్మలో స్వప్నమందైనను నే నెన్నడును క్షమాపణ కోరి యెరుగను. పూర్ణ స్వరాజ్యమును బడయుటయే నా దృఢసంకల్పము. నేను నేరము చేసితి నని యొప్పుకొననుగాన క్షమాపణ తెలుపవలసిన అవసరమే లేదు" అని దేవిగారు నుడివిరి. 6 నెలలు విడిఖైదు వేయబడెను. నేడు సాయంకాలమున ఆమెను వెల్లూరు చెరసాలకు పంపెదరు. తనవెంట నొక స్త్రీని గూడ కాపలాగా పంపవలెనని ఆమె కోరెను. మేజస్ట్రేటు సమ్మతించెను. (స్వ. వి.)

శ్రీమతి కమలాదేవిగారిని 21-వ తేదీ మెయిలులో నొక క్రైస్తవ స్త్రీని సహాయముగా నిచ్చి వాసుదేవరావుగారను పోలీసు సబు ఇనస్పెక్టరుగారు వేలూరు జెయిలుకు కొంపోబడిరి.

కూరాడ జగన్నాథంగారు (ఆస్కా) ఇడ్డి విశ్వనాథం, మో. కామేశ్వరరావు, పూడిపెద్ది చిదంబరశాస్త్రిగార్లు నౌపడాలో అరెస్టు చేయబడిరి. టెక్కలిలో విచారణ జరిగినది. చెరి 6 నెలల కఠినశిక్ష విధింపబడెను. 23-వ తేదీన ఉదయం బరంపురం జెయిలుకు పంపబడిరి.

* * *

నౌపడాలో 20 వ తేదీని సత్యాగ్రహము

శ్రీయుతులు ఉన్నవ రామలింగం, మోచెర్ల లక్ష్మీనారాయణ, ఊణ రామమూర్తి అంధవరపు లక్ష్మణమూర్తి, టంకాల వీర్రాజు, తాకూరి రామకృష్ణరావు, అచాడా రామయ్య నాయుడు, గేదెల చంద్రయ్యనాయుడుగార్ల అరెస్టు-శిక్ష

నౌపడా, మే 20— నేడు సాయంకాలము 3-30 గంటలకు దాడి నిమిత్తము వలంటీరులు శిబిరమునుండి బయలుదేరునట్లు నిశ్చయింపబడెను. పోలీసు అధికారి నేడు ఉదయమున 10 గంటలకు రైలుస్టేషను సమీపమున నున్న శిబిరమునకు వచ్చి వెంటనే వీరి 8 మందిని అరెస్టుచేసెను. శ్రీయుతులు కూరాడ జగన్నాథం, పారనంది యీశ్వరప్పగార్లనుగూడ అరెస్టుచేయ గోరెనుగాని వారిపు డచట లేకపోయిరి. వీరిని 8 మందిని వెంటనే బసులో విచారణ నిమిత్తము టెక్కలి తీసికొనిపోయిరి. సీ॥కో॥ 117, 143, ఉ చ॥ 74 సె॥ క్రింద కేసు చేయబడెను. వెంటనే విచారణ జరిగినది. బరంపురం మునిసిపలుసంఘ అధ్యక్షుడును గంజాంమండలసత్యాగ్రహదళ నాయకుడునగు శ్రీయుత ఉన్నవ రామలింగం బి. ఏ. ఎల్. టి. గారికి అస్వస్థతగా నుండుటచే 6 నెలలు విడిఖైదు వేయబడెను. తక్కినవారి కందరికిని చెరియొక వత్సరము విడిఖైదు వేయబడెను. వీరి నందరిని బరంపురం జయిలుకుపంపించిరి. రామలింగంగారు స్టేటుమెంటు నియ్యబోగ మేజస్ట్రేటు అనుమతించెను. సత్యాగ్రహులు చట్టవిరుద్ధముగా యెంతమాత్రమును పనిచేయుట లేదు. ప్రస్తుతము చట్టమునకు లోబడి భారతీయులు చేయదగిన పని ఉప్పు తయారుచేయుట తప్ప మరేదియును లేకుండుటవలన వారు బుద్ధిపూర్వకముగానే అటులచేయుచున్నారు. ఈ అక్రమచట్టమును తొలగించుటకు 100 యేండ్లనుండి చేయబడుచున్న విజ్ఞప్తులు" అని రామలింగంగారు నుడువునంతలో ఆ కడపటి వాక్యమును నమోదుచేయనని మేజస్ట్రేటనెను. అంతట రామలింగంగారు స్టేటుమెంటును విరమించిరి. సంతకముచేయుడనగా యిటుపైని స్టేటుమెంటుయిచ్చుటకు మేజస్ట్రేటు అనుమతింపలేదు. అని వ్రాసిననే గాని సంతకముచేయ ననిరి. మేజస్ట్రేటు అటుల వ్రాసెను. పిమ్మట సంతకముచేసిరి.

పిమ్మట 20-వ తేదీ మధ్యాహ్నము 4 గంటలకు శ్రీయుతులు యివటూరి సన్యాసిరాజు, ఆకెళ్ల అప్పలనరసింహం, శ్రీపాద లక్ష్మీనరసింహరావు, భమిడిపాటి యీశ్వరుడుగార్లు మొదటి దళముగా డిపోకువెళ్లిరి. వేలకొలది ప్రజలుగూడ వారివెంటవెళ్లిరి. వెంటనే వారి నలుగురిని అరెస్టుచేసి టెక్కలి తీసికొనిపోయిరి. అంతట టి. రామమూర్తిగారు ప్రజలకు బోధించిరి. వారు శాంతముగా వెడలిపోయిరి. (స్వ. వి. త.

సబర్మతీ ఆశ్రమవాసులకు మహాత్ముని లేఖ

చెరసాలనుండి మహాత్ముడు వ్రాసిన ప్రథమపత్రము

ఆదివారమునాడు గాంధి మహాత్ముని వద్దనుండి ప్రేమ సమ్మిళితాక్షరమగు లేఖ సబర్మతీ ఆశ్రమవాసులకు చేరినప్పుడు వా రందరును అపరిమితానందభరితాంతరంగులైరి.

ఆశ్రమవాసులకును, బంధుగులకును చిత్తశాంతికరమును ఉత్సాహజనకమును నగు లేఖను మహాత్ముడు వ్రాయుటకు యెరవాడా చెరసాలాధికారులు అంగీకరించిరి. చెరసాలలో గాంధిమహాత్ముని యోగక్షేమమును గూర్చి అసంఖ్యాకులగు మిత్రులు కుతూహలపడుచుందురు గనుక ఈ లేఖయందలి ప్రేమ పూరిత వాక్యములను భారతీయులకును, యితర దేశమునందలి మిత్రులకును తెలియునట్లు ప్రచురించి వారి యానందములో మేమును పాల్గొనుట సమంజసమని తలంతుము. మొదట నన్ను ఉద్దేశించి మహాత్ముడిట్లు వ్రాయుచున్నాడు.

"చెరసాలనుండి నేను వ్రాయు లేఖలలో నీకు వ్రాయు లేఖయే మొదటిది. అదియు మౌనవ్రతదినమున వ్రాయుచున్నాను.

"నేను సుఖముగా నున్నాను. ఇదివరకు పొందియుండిన బడలికకు సంపూర్ణమగు విశ్రాంతిని గైకొనుచున్నాను. ఇక్కడ రాత్రులు చల్లగా నున్నవి. ఆరుబయట పరుండుట కధికారు లంగీకరించుటచే నాకు మంచినిద్ర పట్టుచున్నది. ఆహారము గైకొను పద్ధతిలో జరిగిన మార్పు నేను అందరికిని కలసి వ్రాసిన లేఖవలన మీకు తెలియగలదు."

"మిక్కిలి ఆలోచనాపరులై, పని ముట్లన్నిటిని జాగరూకతతో నమర్చి మీరు పంపినరాట్నము నాకు ఆనందదాయకమైనది. రాట్నము తెచ్చు మిత్రులు దూదేకుకమానును పారవేసిరని చెరసాల సూపరింటెండెంటు నాతో చెప్పెను. (తరువాత అదిదొరకెను. చెరసాలకు పంపబడెను) మీరు నాకు కావలసినన్ని ఏకులు పంపినారు గనుక దానితో యిప్పుడు తొందర లేదు."

"పుస్తకము లెవరుపంపిరో నాకు తెలియదు. అవి నాకు కావలసినవి కావు...ఐనను, యీ తప్పిదము వలన వచ్చిన ప్రమాద మేమియు లేదు. అవి లేనికొరత నాకేమియు తోచుటలేదు. నాకున్న వ్యవధినంతయు చేతికదురు మీద నూలువడుకుటకు వినియోగించుచున్నాను. దానిమీద నేను తొందరగా నూలు వడుకజాలకున్నాను. గంటలో ముప్పదిసారులైనను నూలును కదురుకుచుట్టలేను. మొదటిరోజున దాదాపు 7 గంటలలో 160 రౌండ్లువచ్చెను. తరువాత యేమియు చేయజాలకపోయితిని. త్వరగావడుకుటకు ఉపాయమును నేను నేర్చుకొనవలెను. ఈపనిని వదలిపెట్టి ప్రస్తుతము పుస్తకములు చదువుటకు నేను త్వరపడుటలేదు. చెరసాలాధికారు లందరును నాయెడల దయతోడను ఆదరభావముతోడను మెలగుచున్నారు.

"బాపు"

దయచేసిచూడుడు:

ఆశ్రమమునుండి లేఖలువచ్చుటకు వీలగునని నేను నమ్మెదను. కావున ఆశ్రమ లేఖలతో వారమునకొక ఉత్తరము వ్రాసిపంపుచుండవలెను.

ఆశ్రమవాసుల కందరకు సమిష్టిగా వ్రాసిన లేఖలో మహాత్ముడిట్లు వ్రాయుచున్నారు:

"నేను మంచి ఆరోగ్యములోనున్నాను. ప్రతిరోజుదయము ఆశ్రమములో లేచినట్లే నాలుగుగంటలకు లేచుచున్నాను. నాకు ఒక లాందర యిచ్చినారు గనుక ఆచారము తప్పకుండ గీతలోని అధ్యాయములను చదువుకొందును. ఇన్ని రోజులు తిప్పుటవలన కలిగిన అలసట క్రమక్రమముగా నంతరించినది. ప్రతిరోజు ఉదయము 8 గంటలకును, మధ్యాహ్నము 12 గంటలకును నేను విశ్రమింతును. కావున పగలు రెండుమూడు గంటలు పడుకొని విశ్రమించుటకు సావకాశము కలదు. నేను సబర్మతీనుండి దండీ వెళ్లు రోజులలో నారింజపండ్లు తినుట మానివేసితిని. కాని-యిచ్చట మరల వానిని పుచ్చుకొన నారంభించితిని. మొదటిరోజున కాచని మేకపాలు పుచ్చుకొంటిని. ఇప్పుడుకూడ అట్లే చేయుచున్నాను. దాదాపు మూడు పౌండ్లు పుచ్చుకొందును. ఈపాలను కొంచెము తగ్గించవలసియుండును, లేదా పెరుగుచేసి పుచ్చుకొనవలసియుండును. ఉదయము ఉష్ణోదకముబదులు శీతలోదకమునే పుచ్చుకొనుచున్నాను. నీరు కాచుటకు వారు నాకు యేర్పాటులన్నియు చేసియేయున్నారు కాని శీతలోదకమువలననే దేహధారణ వీలగునప్పుడు ఉష్ణోదకసేవన ప్రమేయమేల ఇప్పుడు? తేనెతినుట మానితిని. చన్నీటిలో స్నానముచేయ ఆరంభించితిని. కాని నిన్నటినుండి మరల ఉష్ణోదకములో స్నానము చేయుచున్నాను. మేకపాలు నాయెదుట పిండుచున్నారు. కనుక అది అశుభ్రముగా నుండునేమోయని సందేహమునకు సావకాశము లేదు. కాచనిపాలు తృప్తికరముగా నుండనిచో దానిని కాచియే పుచ్చుకొనెదను.

"పాత్రాదికములను తోముటకు చెరసాలాధికారులు నాకొకమనిషిని యిచ్చినారు. ఖర్జూర, ద్రాక్ష నేను పుచ్చుకొనుచున్నాను. నా ఆహారమునుగూర్చి ఆదుర్దా అవసరములేదు."

పండుఫలములు యితరవస్తువులు తనకు పంపదలచుమిత్రులనుద్దేశించి మహాత్ముడిట్లు వ్రాయుచున్నాడు:—

"ఇతరులనుగూర్చి అవసరమయిన దానికంటె హెచ్చు శ్రద్ధపుచ్చుకొనుటకు వ్యవధి లేదు. ఉండరాదుకూడాను. అవసరమైనవాటికంటె హెచ్చువస్తువులను కొనుటకు మనకు ద్రవ్యము లేదు. ద్రవ్యముంచుకొనరాదు కూడాను."

అంతట తననూలు వడుకుటనుగురించి మహాత్ముడిట్లు వ్రాసియున్నాడు.

"నేను ప్రతిరోజు రాట్నమును వడుకుచున్నాను, రోజు 500 గజములు (ఒక హంక్) తయారుచేయుచున్నాను. బయటనుండగా నే నెంతవడిగా వడుకుచున్నానో యెప్పుడుమాచుకొనలేదు. చేకదురును వడకుటయందు ప్రజలకు శ్రద్ధ కలుగజేయవలెను. వార్ధాలో కొందరు అరగంటకు 80 సారులు వడికినసూలును కదురుకుచుట్టుదురు. అచ్చట నేర్చుకొనినవారు తమవడి యెన్నిగజములో తెలిసికొని నాకు తెలియజేయవలెను.

భార్యయగు కస్తూరిబాయిగారికి వ్రాయుచు మహాత్ముడిట్లు చెప్పుచున్నాడు:— నా అరెస్టుకు తొలిరోజు నిన్నును యితరసోదరులను చూడగలుగుట యెంత మంచివిషయము. నేను నీబసకు నీతో వెళ్లగలిగితిని. ఇట్లు జరుగుట నాకెంత హృదయానందకరమైనది. ఆకసమునుండి భూమికి పడువర్షమువలె భగవంతు కటాక్షపాతము లు మనపై ప్రసరించును.

మీరెవ్వరును అధైర్యపడ నవసరములేదు. మనస్సులో కష్టపడనవసరము లేదు. నా సోదరీమణుల ప్రార్థనాగీతములు ఆలోచనాపూర్వకముగా నమర్చబడినవి. ప్రతిరోజుదయము వానిపై దృష్టియుంచి ఉచ్చరించెదరని కోరుచున్నాను.

కుమారుడగు దేవదాసు గంధిగారికి మహాత్ముడిట్లు వ్రాయుచున్నాడు:— నీ వెక్కడ నున్నావో తెలియదు కాని మనల నరయుటకుపైన భగవంతుడున్నాడు. కావున పరస్పరము మనలనుగూర్చి మనము ఆదుర్దా పెట్టుకొనకుందుము గాక !"

ఇతరులకు చాలమందికి ఆయన కొలదిగా వ్రాసెను. మహాత్ముడు పెంచుకొనుచుండిన లక్ష్మియను అస్పృశ్యబాలికకు, ఆశ్రమములోని యితర బాలికలకు ఆయన వ్రాసెను. మహాబలసంయుతమగు సామ్రాజ్యము నెదుర్కొనజాలిన తీవ్ర రాజద్రోహపూరితములగు వ్యాసములను వ్రాయగల్గిన లేఖిని మధుసమ్మిళితాక్షరమగు లేఖలను బాలపాపలకు వ్రాయగలిగియున్నది. ఈ లేఖను క్రింద సంపూర్ణముగా నుల్లేఖించుచున్నాను.

"బిడ్డలారా రెక్కలురానిది పక్షులెగుర లేవు. రెక్కలున్నన్నియు నెగురగలుగును. రెక్కలు లేని మీరు యెగురుట నేర్చుకొందురేని మీకష్టములన్నియు గట్టెక్కును. ఆరహస్యము మీకు బోధించెదను.

చూడుడు, నాకు రెక్కలు లేవుగదా, ఐనను నేను ప్రతిరోజు యెగిరివచ్చి మీచిత్తములలో దూరుచున్నాను. ఇదిగో విమల, ఇదిగో హరి, ఇదిగో ధర్మకుమారుడు. వీరందరు నా చిత్తములో ప్రవేశించియున్నారు. మీరుకూడ యెగిరివచ్చి నా చిత్తవీధియందు ప్రవేశింపవచ్చును.

ఆలోచింపగలిగినవారికి గురువుండవలసిన అవసరము లేదు. ఉపాధ్యాయుడు మనలకు త్రోవజూపవచ్చునుగాని ఆలోచనశక్తి నతడివ్వజాలడు. ఈ శక్తి మనలో నిమిడియున్నది. బుద్ధికుశలులగువారికి అట్టి ఆలోచనలే బోధము చుండును.

"ప్రభూబాయ్‌యొక్క సాయంప్రార్థనలలో మీలోనెవ్వరు సరిగా ప్రార్థించుటలేదో మీరునాకు తెలుపుడు", అందరు సంతకముచేసినాకు ఉత్తరము వ్రాయుడు. సంతకములు చేయజాలనివారు గుర్తుపెట్టి వ్రాయుడు.

నా ఆశీర్వచనములు" "ఎర్వాడా భవనము" "మౌనవ్రతదినము" గొప్పఆత్మశక్తి గలిగినవారియందు ప్రేమశక్తియు, శాంతి ప్రభావమునిట్టిద, నిశ్చలమగు మహాత్ముని విశ్వాసము మాకు సర్వకాలసర్వావస్థలయందును మార్గదర్శకముగా నుండుగాక. మీర (యంగుఇండియా పత్రికనుండి.)

*　*　*　*

విదేశవస్త్ర బహిష్కరణము

పద్ధతులను గూర్చి యంగు ఇండియాలో మీరాబాయ్ వ్రాసిన వ్యాసము

విదేశవస్త్ర బహిష్కరణమును గూర్చి ఈ రోజులలో వివిధాభిప్రాయములు ప్రబలుచున్నవి. ఇవన్నియు మన యెదుటనున్న సమస్యను క్లిష్టము చేయుచున్నవి. కావున ఈ విషయమై గాంధి మహాత్ముడు ముఖ్యముగా చెప్పిన విషయములను గూర్చి పునశ్చరణ చేయుట అసంభావ్యము కానేరదు.

విదేశవస్త్ర బహిష్కరణము జయప్రదముగా జరుగవలసినచో సగము సగము పనిచేయ వల్లనుపడదు. ఖాదీ మూలకముగా గాని, కల్తీలేని భారత దేశీయ మిల్లుల ద్వారా కాని యిది సాధ్యముకావలెను. ఇతర విదేశీయయంత్రశాలలతో గాని, ఆంగ్లేయుల మాటప్రకారము నడుచుకొను భారతదేశీయ మిల్లులతోగాని మనకు ప్రమేయ ముండరాదు. ఇట్లుచేసితిమేని యితర దేశములవారి ద్రవ్యాపహరణ విధానమునకు లోనుగావలసి వచ్చును. ఇంతియగాదు. దిడ్డిదోవలో, రహస్యముగా విదేశవస్త్రములు మన బజారులలో ప్రవేశించును. మనకు తెలియకుండ నీ సరుకులు మన బజారులలోనికి ప్రవేశించును గనుకను, వీనిని బహిష్కరించుటకు మనకు శక్తియుండదు గనుకను యిప్పటికంటె మనస్థితి అప్పుడు దుర్భరమగును.

ఇక రెండవ విషయము విదేశవస్త్రములు మాత్రమేగాక అన్ని సరుకులను బహిష్కరించుటలో గొప్ప ప్రమాదము కలదు. గాంధిమహాత్ముడే అనేకసార్లు చెప్పినట్లు ప్రస్తుత ఈ బహిష్కరణ కొనసాగించుట దుర్లభము. ఫలరహితమగు కార్యమందువలన శక్తిసామర్థ్యములు వ్యర్థమగును. సరియైన పద్ధతుల నవలంబించితిమేని విదేశవస్త్ర బహిష్కరణము త్వరలో సాధ్యమగును. ఈ మార్గము ననుసరించుటవలన బ్రిటిష్‌వారికి కలుగు భయము యితర మార్గమువలన గలుగదు.

ఈ విషయమై మనభావములు స్పష్టముగానున్నచో కార్యములన్నియు చక్కబడును.

మీరాబాయ్.

దర్బారు పత్రికను ధరావతు

కోరుట

రు 1,000 ల ధరావతు

గుంటూరు, మే 24:—ఇచట ప్రకటింపబడుచున్న దర్బార్ అను పత్రికకు సంపాదకుడగు శ్రీయుత పాలపర్తి రామమూర్తిగారికి నూతన పత్రికా శాసనము 4/(1) సెక్షనుక్రింద నోటీసు ఈయబడెను. ఈ పత్రికలో ప్రకటింపబడిన విషయము ఈ సెక్షనుల క్రిందకు వచ్చుటచేత రు 1,000 లు ధరావతు కట్టవలయుననికోరబడెను. (స్వ. వి.

గుంటూరుజిల్లా అరెస్టులు

వెంకటకృష్ణయ్య చెరువు నరసింహం గార్లను మరి ఐదుగురిని అరెస్టుచేయుట

గుంటూరు మే, 24:—కర్లపాలెంలో పైవారిసిద్దరిని మరి ముగ్గురిని బుడములో ఇద్దరిని అరెస్టుచేసిరి. తక్కిన వారైదుగురును క్షత్రియులు వీరిని ఏడుగురిని తాటిచెట్లు నరికినందుకు అరెస్టుచేసి బాపట్ల తీసుకొని వచ్చిరి. అచ్చట విచారణ జరుగును. (స్వ. వి.)

కేరళము

శ్రీయుతులు కే. టి. కున్నీరామన్‌నాయరు ఏ. సి కన్నన్‌నంబియారుగార్లకు శిక్ష

మంగుళూరు, మే 21:—పుత్తూరు డివిజనల్ మేజిస్ట్రేటు గారు పైయిరువురికిని ఉప్పుచట్టముక్రింద ఆరునెలల కఠిన శిక్షను విధించిరి.

ఉంతాడీశిబిరమునకు జిల్లామేజస్ట్రీటు మరలవచ్చుట

నూతన సత్యాగ్రహ సంఘసభ్యులగు శ్రీయుత సేట్ అంబాలాల్ పటేలుగారితో సంభాషణ

ఉంతాడి, మే 24:—నేడుదయమున జిల్లా మేజస్ట్రేటును, పోలీసు సూపరింటెండెంటును, ఒక సైనికోద్యోగియును ఉంతాడీ శిబిరమునకువచ్చి అంబాలాల్ గారితో సంభాషించిరి.

"మా మేన ప్రాణము లుండునంతకాలము మేమీ శిబిరమును విడిచిపోవుట కలలోనివార్త. అటుల విడిచిపోవు నుద్దేశము మాకేమాత్రమును లేదు. మరల వలంటీరులను రావించునదియు లేనిదియు నేనిపుడు చెప్పజాలను" అని అంబాలాల్ గారు మేజస్ట్రీటు ప్రశ్నలకు సమాధాన మిచ్చిరి.

డంగ్రీస్టేషనులో మరల రాకపోకల కనుమతినిచ్చుట

ఉంతాడి, మే 24:—నిన్న సాయంకాలమునుండి డంగ్రీ స్టేషనుకు మరల టిక్కట్లు ఈయబడుచున్నవి. లెవెల్ క్రాసింగ్ గేట్లుకూడ తెరువబడెను. (ఫ్రీ. ప్రె)

సైన్యములు వెడలిపోవుట

బొంబాయినుండియు, హైదరాబాదునుండియు వచ్చిన సేనలు వెళ్ళిపోవుట

ఉంతాడి, మే 24:— హైదరాబాదునుండియు, బొంబాయినుండియు ఇచటికి వచ్చిన సైన్యములన్నియు వెళ్ళిపోయినవి. మూడువందల పంది సిక్కు సిపాయీలు మాత్రము ఇంకను డగరీ రైలుస్టేషనువద్ద నున్నారు. ఫ్రీ. ప్రె.

రౌండుటేబిల్ సమావేశము

"గాంధిగారు చేరని సమావేశములో పాల్గొనగూడదు"

భారతీయ వాణిజ్య సంఘముల సంయుక్త తీర్మానములు

బొంబాయి, మే 20:—భారతీయ వాణిజ్యసంఘముల ఫెడరేషను కమిటీవారు నేడు సమావేశమై యీ క్రింది తీర్మానముల నామోదించిరి.

1. భారతీయ వాణిజ్యసంఘము నిర్మించుటకు రౌండు టేబిల్ సమావేశమువంటి సమావేశ మేదైనను మహాత్మాగాంధి గారు పాల్గొననిదే, వారి సమ్మతిలేనిదే రాజకీయ సమస్యను పరిష్కరింపజాలదని ఈ కమిటీవారి యభిప్రాయము. కావున పై రౌండుటేబిల్ సమావేశమునకు ఫెడరేషను సభ్యులైన వర్తకసంఘము లెవ్వియును ప్రతినిధులను పంపగూడదని ఈ కమిటీవారు హితవు నిచ్చుచున్నారు. సభ్యులు వ్యక్తిప్రాతినిధ్యమునుకూడ అంగీకరింపకుండునట్లు వణిక్సంఘములు ప్రయత్నింపవలెననికూడ కోరుచున్నారు.

2. ప్రభుత్వపు నౌకరులు అహింసాపరులగు సత్యాగ్రహులపై పురుషులు, స్త్రీలు, బిడ్డలు అను భేదము లేక దౌర్జన్యముచేయుచున్నారను వార్తలకు ఈ కమిటీవారు విషాదము చెందుచున్నారు. ప్రభుత్వము వారిని అసత్యములని ప్రకటించినను వీనియందు భారతీయులకు నమ్మకము లేనందున నిష్పాక్షికమగు విచారణ జరుపవలెనని ప్రభుత్వమును కోరుచున్నారు.

వైస్రాయిగారు ఇటీవల ప్రభుత్వము చేబూనిన దౌర్జన్య విధానమును విరమింపవలెననియు లేనియెడ ప్రజలకు ప్రభుత్వముపై ద్వేషము ఇనుమడించుననియును నిష్కర్షగా నుడువుచున్నారు.

3. వైస్రాయిగారి కడపటి ప్రకటన మాకు ఆశాభంగము కలిగించినది. రౌండుటేబిల్ సమావేశము యీ ప్రజలకు విశ్వాసము గొల్పున దేమియు అందు కానరాదు. కావున ఈ కమిటీవారు వైస్రాయి గారికిని ఇండియామంత్రికిని బ్రిటిషు ప్రభుత్వము ధైర్యముతో ఆలస్యము చేయక ఈ దేశముయొక్క పక్రమాశయములను నెరవేర్చునట్లు ప్రవర్తించుటకు ప్రయత్నింపవలెనని తెలుపుకొనుచున్నారు.

4. ఫెడరేషన్ సభ్య సంఘములును భారతీయులును సాధ్యమైనంతవరకు స్వదేశవస్తువులను ప్రబలముచేయవలెనని కమిటీ కోరుచున్నది. ఈ దేశములో ఉత్పత్తికానివియు తగినంత ఉత్పత్తిలేనివియునగు వస్తువులను వాడుకలో తగ్గింపవలెనని వీరి యభిప్రాయము. స్వదేశవస్త్రములు విదేశవస్త్రములను దేశములోనికి రానీయకుండ ప్రబలుటకును కొనుగోలు చేయువారికి నష్టము వాటిల్లకుండుటకునై యీ క్రిందివారి నొక ఉపసంఘముగా నియమించుచున్నారు. 1. లాలా శ్రీరామ్ అధ్యక్షులు 2. జి. డి. బిర్లా, 3. సర్ పురుషోత్తమదాసు ఠాకూరుదాసు, 4. సర్ చునిలాల్ మెహతా, 5. అంబాలాల్ శరభాయి 6. కస్తూరిభాయి లాల్భాయి 7. లాల్జీనరంజీ.

ఈ ఉపసంఘము ఇతర వర్తక పరిశ్రమాధిపతులతో పరామర్శించి నివేదికను తయారుచేసి కమిటీ సమావేశమును కోరుటకు ఉపసంఘమువారి కధికారము కలదు. (ఫ్రీ ప్రె.)

దేశమునందంతటను సభలు—హారటాలులు

కాశీలో స్త్రీల ఊరేగింపు-సభ

కాశీ, మే 23:—శ్రీమతి సరోజనీగారిని అరెస్టుచేసినందున కాశీలో అధికముగు సంచలనము కలిగినది. ఘోషా స్త్రీలు వందలకొలదిగా వీధులవెంట వూరేగింపు జరిపిరి. నిన్న రాత్రి పురమందిరమువద్దనున్న మైదానమున జరిగిన సభకు ఈ ఘోషా స్త్రీలందరును వెళ్లిరి. బాబూ భగవాన్దాసు శివప్రసాదగుప్త ఆచార్య నరేంద్రదేవ, కృష్ణచంద్రశేరర్మగార్లు మున్నగువారాసభలో ఉపన్యసించిరి. గొప్ప వూరేగింపు జరిగెను. వూర్తిగా హారటాలు జరుపబడెను. ఉ. చ. క్రింద ఒక వలంటీరును అరెస్టు చేసిరి. విదేశవస్త్రముల దుకాణములవద్ద ప్రతిదినమును వలంటీరులు పికెటింగు చేయుచున్నారు. (అ. ప్రె)

అస్పృశ్యుల దేవాలయ ప్రవేశము

మున్షిగంజ్ (డక్కా) మే 23:— కాళీ దేవళము లోనికి అస్పృశ్యుల ప్రవేశము నేడు బహిరంగముగా జరుపబడెను. తూర్పు బెంగాలు మండలములనుండి తక్కువ జాతి వారనేకులు వచ్చి దేవత నారాధించి పోయిరి, అంతయు శాంతముగా జరిగిపోయెను. (అ. ప్రె.)

శ్రీమతి విద్యాగౌరి నీలకంఠ్‌గారి రాజీనామా

అహమదాబాదు మ్యునిసిపల్ సంఘసభ్యతను త్యజించుట

అహమదాబాదు, మే 24:—వీరమంగంలోను, ప్రభుత్వమువారవలంబించిన నిర్బంధ విధానము విషయమున తన నిరసన భావమును దెల్పుటకై సంఘసంస్కారకులలో ప్రముఖురాలు గనున్న శ్రీమతి విద్యాగౌరీ నీలకంఠ్ గారు అహమదాబాదు మ్యునిసిపాలిటీలోను, జైలు కమిటీలోను తన సభ్యత్వమునకు రాజీనామా నిచ్చిరి.

పెషావరుగలభా - కాంగ్రెసువిచారణ

రావల్పిండి, మే 23:— కాంగ్రెసువిచారణసంఘము పటేలుగారి అధ్యక్షతను 22 వ తేది విచారణ ప్రారంభించుచనని తెలియుచున్నది. (అ. ప్రె.)

గోకుల్చందుగారి అరెస్టు

పెషావరు, మే 23:— పోలీసులు నిన్నటిదినము సర్దార్ మైలప్‌సింగు, డా॥ ఘోష్, గణపతిరాయి, లాలా గోకుల్చందు చోప్రాగారలు కాంగ్రెసునాయకుల గృహములను పరిశోధించిరి. గోకుల్చందుగారిని అరెస్టుచేసిరి.

ప్రభుత్వవిచారణసంఘమును బహిష్కరించుట

పెషావరు, మే 23:— పెషావరు కిలాఫతుసంఘము ప్రభుత్వవిచారణ సంఘమును బహిష్కరించుటకు తీర్మానించెను. (అ. ప్రె.)

రాధాకృష్ణగారి విచారణ

పెషావరు, మే 23:— రామకృష్ణగారు (వకీలు) 124 సెక్షన్, క్రి. లా అ. 17 సెక్షన్ క్రింద నిందితులు నేడు విచారణకు కొప్టన్ రాబ్, మేజిస్ట్రేటుగారియొద్దకు కొనిరాబడిరి. పోలీసులు వాయిదాకోరి జూన్ 2 వ తేదికి వాయిదా వేయించుకొనిరి.

ప్రాసిక్యూషన్ వకీలు

పెషావరు, మే 23:— ఆర్. హెచ్. మెహతాగారు పెషావరు రాజకీయాపరాధుల కేసులలో ప్రాసిక్యూషన్ వకీలుగా నియమితులైరి.

కలకత్తాలో గుజరాతీ స్త్రీల సభ

కలకత్తా, మే 22:—శ్రీమతి సరోజనీదేవి, కమలాదేవి చటోపాధ్యాయిగార్లను అభినందించుచు శ్రీమతి శాబామినీ మెహతాగారు ఉపపాదించిన తీర్మానము ఆమోదింపబడెను. (ఫ్రీ ప్రె.)

లక్నోలో ఊరేగింపు

లక్నో, మే 23—శ్రీమతి సరోజనీగారిని అరెస్టుచేసినందున నిన్న నిచట హాజరతుగంజిలో గొప్ప వూరేగింపు జరుపబడెను.

హాజరతు గంజిలో ఊరేగింపులు జరుగగూడదని పోలీసువారు పట్టుబట్టుటచే అచటనే ముఖ్యముగా వూరేగింపు జరుపబడెను. పోలీసువారు వచ్చి కొన్ని నిముషముల సేపు ఊరేగింపును నిలిపివేసిరిగాని పిమ్మట వెడలిపోయిరి. ఈనెల 18 వ తేదీనుండియును యిచట విదేశవస్త్రముల దుకాణములవద్ద పికెటింగు చురుకుగా జరుగుచున్నది. (అ. ప్రె)

షోలాపూరు

బొంబాయి, మే 23:—నిశీథిసంచార నిషేధశాసనము సివిల్‌లైన్సు, సద్దర్ బజారులలో ఉపసంహరించిరి. రాయల్ అల్స్టరు సైనికులు నిన్న మధ్యాహ్నం వ్యాయామప్రదర్శన మొకదాని నేర్పాటుచేసిరి. మిల్లు కార్మికులు కూడ దానికి వచ్చియుండిరి. అంతటను మైత్రి వ్యక్తమగుచుండెను. పరిస్థితులు నెమ్మదిగా కుదురుకొనుచున్నవి. రాళ్లురువ్వుట ఎవరో తుంటరుల పనిగా భావింపబడుచున్నది.

బందరులో బహిరంగ సభ

బందరు, మే, 23:—నిన్న సాయంకాలము రాబర్ట్సన్ స్క్వేర్‌లో శ్రీమతి సరోజినీదేవిగారు అరెస్టుచేయబడినందుచే ఆమెను అభినందించుటకై పెద్దబహిరంగ సభ జరిగినది. జాతీయగీతములను పాడుచు వలంటీర్లు చాలమంది ఉత్సవములతో సభకు వెళ్లిరి.

కాకినాడలో సభ

పిఠాపురము, మే 23:—శ్రీమతి సరోజనీదేవి, వేదాంతం కమలాదేవిగార్లను అరెస్టుచేసినందులకు నిన్న సాయంకాలము కాకినాడలో బహిరంగసభ జరిగినది. శ్రీయుత గరిమెళ్ల సత్యవీరభద్రరావుగారి భార్యయును శ్రీయుత జమ్మంతి వెంకటనారాయణగారి కుమార్తెయును (వీరిద్దరును కూడ నిపుడు కారాగృహమున కంపబడిరి) అగు శ్రీమతి కరుణాదేవిగారును మరికొందరును ఆ సభలో ఉపన్యసించిరి. (అ ప్రె.)

నూతన ఏజెంట్లు

యీదిగువ స్థలములందు సదరు స్థలముల పేరులకు ప్రక్కన తెలిపియుండువారిని ఏజెంట్లుగా నియమించియున్నాము. గాన దయయుంచి చందాదారులు వారికి చందాలను ప్రతినెల 5 వ తారీఖులోగా వారికి చెల్లించి వారిమూలముగా పత్రికలను స్వీకరింప ప్రార్థితులు.

రామచంద్రపురము:—శ్రీయుత చాగంటి రామమూర్తి, రామచంద్రరావుగార్లు.

పిఠాపురం:—శ్రీయుత టి. సత్యనారాయణమూర్తిగారు.

అనకాపల్లి:—శ్రీయుత జి. వి. రమణయ్య అండు రామమూర్తిగార్లు.

నంద్యాల:—శ్రీయుత యెలుకూరు యెల్లయ్యశెట్టిగారు.

పెద్దాపురము:—శ్రీయుత ఆరాధ్యుల మూటయ్యగారు,

రేపల్లె:—శ్రీయుత ఎం. వి. ఎల్. ఎల్. ప్రసాదరావుగారు.

వ్యవస్థాపకుడు.

ప్లాంచట్

భవిష్యత్తును తెలుపుయంత్రము

ఈ అద్భుతమగు ప్లాంచెట్ 1867 లో కనిపెట్టబడి, హృదాయాకారమువలె తయారు చేయబడినది. దీని మధ్య భాగమందు ఇంద్రజాలమువంటి అద్భుతమగు యాత్మశక్తి యిమిడ్చబడి



యున్నది. ఇద్దరు మనుష్యులు తమచేతులను బల్లపైనుంచి, ఇద్దరిలో నొకరు ప్రశ్న యడిగిన వెంటనే బల్లక్రింద యమర్చబడిన చక్రములు కదలుచు జవాబును క్రిందయుండు కాగితముపై వ్రాయును. అమెరికాదేశపురసాయనశాస్త్రకారులు యీవిషయమై చర్చించియుండిరి.

వ్యాపారస్థులు, విద్యార్థులు, వ్యవహారస్థులు, అదృష్టముల నెదురుచూచువారలు, ప్రేమానురాగులు, ప్లాంచట్‌నందుండు జయమును రహస్యమును కనుగొనిరి.

వెల రు 3/-పోస్టేజి ప్రత్యేకము.

BHARTIYA DAWAKHANA
Ferozepur City (2) Punjab

ఎంపైర్ ఆఫ్ ఇండియా లైఫ్ అస్యూరెన్సు కంపెనీ, లిమిటెడ్

స్థాపితము. 1897

క్రమవృద్ధిని తెలుపు రికార్డు

	సంవత్సరాంత్యము ఫిబ్రవరి 1925	సంవత్సరాంత్యము ఫిబ్రవరి 1930
నూతనవ్యాపార అభివృద్ధి	రు. 78,00,000.	రు. 140,00,000
సంవత్సర రాబడి	రు. 44,73,000.	రు. 64,00,000
రావలసిన మొత్తము	రు. 246,00,000.	రు. 356,00,000

పై మొత్తములు కంపెనీ యభివృద్ధి, ప్రజాదరణ కలిగియున్న వనుటకు హేతువులుగ నుండగలవు.

పూర్తివివరములకు క్రిందివారికి వ్రాయుడు:—

మద్రాసు బ్రాంచి — 9, 10, సెకండులైన్ బీచ్, మద్రాస్

మైసూరు బ్రాంచి — 152, కమ్మర్షియల్ వీధి బెంగుళూర్

చీఫ్ ఏజన్సీ — రెసిడెన్సీ బజారు, హైద్రాబాద్, (దక్కన్)

వేదాంతం కమలాదేవిగారికి అరెస్టు - శిక్ష

(ఒకవిలేఖరి)

అఖిలభారత జాతీయోపసంఘ సభ్యురాలును, ఆంధ్ర రాష్ట్రీయోపసంఘ సభ్యురాలును, గత కాకినాడ కాంగ్రెస్ స్త్రీసేవా దళాధిపురాలును, లాహోరుకాంగ్రెస్ చూచివచ్చి సబర్మతీయందు గాంధిగారి దర్శనము చేసికొనివచ్చినట్టియు, కాకినాడలో ఉప్పు సత్యాగ్రహమున మొట్టమొదట చేరిన స్త్రీయై, తమయింటిని స్వాతంత్ర్య శిబిరమున కిచ్చిన కమలాదేవిగారు గంజాంజిల్లా నౌపడాయందు ఉప్పుగల్లీపై దాడివెడలు దళనాయకురాలుగా నుండవచ్చి 20వ తేదిరాత్రి 8 గంటలకు గంభీరోపన్యాసమిచ్చి 9 గంటలకరెస్టు చేయబడి 11 గంటలరాత్రి సరికి వెంట కొందరు సోదరీమణుల తోను, సెక్రటరీ జయంతి బ్రహ్మానందముగారితోను నరసన్నపేటకు గొంపోబడి సుఖముగ సబ్ జయిలుతో బసయీయబడి 21 తేది ఉదయం నరసన్నపేట మేజస్ట్రేటుచే 6 నెలల విడిఖైదు విధింపబడి వెల్లూరు జయిలుకు కాబోలు గొంపోబడిరి. ఏస్టేటు మెంటు సంతకము, డిఫెన్సు క్రాసు లేదు. పశ్చాత్తాపము. తన జీవితమాతోచని విషయమనియు ఎల్లప్పుడు అంతరాత్మ ప్రబోధముచొప్పున ప్రవర్తించుటచే తప్పు లెన్నడును చేయుటలేనందున విచారము పశ్చాత్తాపము లేదనిజెప్పిరి. తానుచేసినది నేరముకాదనిరి.

11వ తేది సాయంకాలము 5 గంటలకు నరసన్నపేటలో ఉప్పుసత్యాగ్రహము గూర్చిన ఉపన్యాసము చెప్పినందుకు, ఉప్పు వేలము వేసి అనేక లక్ష్మినందులకు మీటింగుకును మారు 4, లేక 5 వేల ప్రజలు వచ్చినందుకును చెన్నపురి ఉప్పుచట్టము 74 సెక్షను ఉప్పునేరమునకు 6 నెలలచొప్పునను విడిఖైదు 2 నేరములుమోపి మొదటి 6 నెలలలోనే 2 వ 6 నెలలు కూడ లయమగు ననిరి. 21 వ తేది మధ్యాహ్నము ప్యాసెంజరులో శ్రీకాకుళము స్టేషనులో కాబోలు ఎక్కించి వెల్లూరు స్త్రీల ఖయిదుకు గొంపోయిరి. లక్కినేనివారినుండి ఆమెను నరసన్నపేటకేసు ముగిసిపోయిన వెంటనే విడదీసి కారులో శ్రీకాకుళము రోడ్డు వైపు తీసికొనిపోయిరి. మధ్యాహ్నము మెయిలులో వెల్లూరు తీసికొని పోయియుందురు.

కమలాదేవి ఫిబ్రవరి 21వ తేదినుండి మార్చి 28 వరకు మంచముమీద పక్షవాతముతో బాధపడుచుండెను. అట్టిది ఏప్రిలు 5 వ తేదిని కాకినాడలో సత్యాగ్రహమారంభమయిననాడు 4 మైళ్లు ఊరేగింపుతో నడచిరి. నాటినుండి రోజు ఉద్యమమున పాల్గొనిరి. సాంబమూర్తి ప్రభృతులశిక్ష 18 వ తేదిని జరిగిననాడు ఆమె ప్రచార ఉపన్యాసముల కారంభిమ. నాటినుండి ప్రతిరోజు 1, 2, 3, సభలు రోజుకు జరుపుచున్నది. మే 6వ తేదిని గాంధీజీ ప్రవాస వార్త విని 7వ తేదిని బయలుదేరి విశాఖపట్టణం గంజాంజిల్లాలలో 15 రోజుల తీవ్రప్రచారముచేసి గంజాంవారికి గౌరవము దక్కించిరి.

మద్రాసు యువకసంఘమువారి మద్యపాన నిషేధ ప్రచార ఊరేగింపు

మద్రాసు, మే 24:— మద్రాసు మహాజనసభ కార్యదర్శి యిట్లు వ్రాయుచున్నారు:— మద్రాసు యువకసంఘమువారు మద్యపాననిషేధప్రచార ప్రదర్శనమును బార్బర్సు బ్రిడ్జి సమీపమున ఒడ్డరపాలెమునందు జరుపప్రయత్నించినపుడు మద్రాసు పోలీసువారు ఆ ప్రదర్శనము నిషేధించుట చాలా అక్రమము. మద్యపాన నిషేధ ప్రచారము యువక సంఘమువారి విధ్యుక్తధర్మములలో నొకటిగా నున్నది. ఇకార్యము కొనసాగించుటకు వేరొక ఉపసంఘము కూడ నేర్పడి యున్నది. యువక సంఘమువారు యీ ప్రచారము చాలా అద్భుతముగా సాగించుచున్నారు. మద్యపాన నిషేధ ప్రచారమునకు గాను 2 లక్షల రూపాయల నిచ్చిన ప్రభుత్వమువారే యీ యువక సంఘమువారి భజన ఊరేగింపును నిషేధించుటలో వారి కపటము బాగుగ వెల్లడి యగుచున్నది. నిన్న పోలీసువారీ ప్రదర్శనమును నిషేధించుటకు ఏలాటి న్యాయము కన్పించదు. ఈ ఊరేగింపువల్ల నశాంతిభంగము కలుగునని ఎవరును తలచుటకు వీలులేదు ఈ ప్రచారమునకును రాజకీయ విషయములకును ఏలాటి సంబంధము లేదు. పోలీసువారు యీ ఊరేగింపును నిషేధించుటయేగాక కొందరు యువకులను కూడ అరెస్టుజేసిరి. పోలీసువారి చర్యవలన ప్రభుత్వమువారి కపటము పూర్తిగ విదితమగుచున్నది. అరెస్టు చేయబడిన యువకులను నేను అభినందించుచున్నాను. వీరు తమ జన్మహక్కులను కాపాడుకొనుటలో నిర్బంధింపబడిరి. ఇప్పుడైనను మద్యపాన నిషేధముపట్ల ప్రభుత్వమువారి వైఖరి గ్రహించి ప్రభుత్వ టెంపరెన్సుబోర్డు సభ్యులు దీ. బ. మోచర్ల రామచంద్రరావుగారు మొదలగువారు తమసభ్యత్వములకు రాజీనామాల నొసగెదరని కోరుచున్నాను.

తమిళనాడు సత్యాగ్రహము

వేదారణ్యంలో అరెస్టుజేసి విడచిరి

వేదారణ్యం, మే 23:— సత్యాగ్రహదళ ప్రచురణ శాఖాధికారి యిట్లు ప్రకటించుచున్నాడు:— నిన్న ను ప్రకటన పత్రములు గ్రామములో పోలీసువారి అభ్యంతరము లేకుండ ఆర్. శ్రీనివాసముగారిచే పంచి పెట్టబడెను. నే డుదయము కేంద్రశిబిరమునుండి, అగస్తిపాలెం శిబిరమునుండి, కొడియకరాయి శిబిరమునుండి సత్యాగ్రహులు ఉప్పు పర్రకుబోయి ఉప్పు మొక్కపగ యేరి తెచ్చిరి. పోలీసువారు వారిని అరెస్టుచేసి అగస్తపాలెంనకు గొంపోయి ప్రతిఒకరిని ఎనమండు గురు జవానులు చుట్టడించి బలవంతముగ ఉప్పులాగుకొని విడచిపెట్టిరి. వెంటనే సత్యాగ్రహులు తిరిగి పర్రకుబోయి ఉప్పు తెత్తుమని చెప్పి అట్లేజేసిరి. కొడయికారిశిబిరమువారు అట్లే రెండు బస్తాల ఉప్పు తెచ్చి గ్రామస్తులకు పంచిరి. అన్ని శిబిరముల సత్యాగ్రహులు అట్లే చేయుచున్నారు. ఎం. రాజుగారు(డిండిగలు) కేంద్ర శిబిరమునుండి దేవాలయమువద్దకు పోయి ప్రజలకొక గంట ఉపన్యసించినపిదప పోలీసు సబ్ ఇనస్పెక్టరు వచ్చి అరెస్టుజేసి 2 గంటలయిన పిదప విడచిరి. పండలు శిబిరమునకూడ ఉప్పు సత్యాగ్రహము జరుగుచున్నది. వాలంటీరుల కుండలను ప్రతిసారియు పోలీసువారు పగులగొట్టుచున్నారు. (ఫ్రీ ప్రె.)

లింగాయితులు - సత్యాగ్రహము

బళ్లారి లింగాయితులు సత్యాగ్రహము నామోదించుచు ప్రతికూలురను నిరసించుట

బళ్లారి, మే 22— భారతదేశమునందున్న ప్రజలు యావన్మందియును జాతిమత విచక్షణలేకుండ దేశసేవను సలుపుటకు దీక్ష బూనియున్న ప్రస్తుత సమయమునందు బళ్లారిలోని లింగాయితులు మాత్రము సత్యాగ్రహము అక్రమమని యనుట మాకు చాల వింతగా కనబడుచున్నది. గాంధిమహాత్మునిచే ప్రారంభింపబడిన యీ ఉద్యమమునకు అహింసయే మూలాధారము. దీనివలన కోట్లకొలది అజ్ఞప్రజలకు మేలుకలుగగలదు. బ్రాహ్మణేతర సంఘములవారుకూడ చాల సభలలో దీనిని బలముగా ఆమోదించియున్నారు. దేశీయు లందరును ఆహారములేక కృశించుచున్నపుడు మనలో నెవరికో కొందరికి దొరతనమువారేవో కొన్ని సదుపాయములను చేసినంత మాత్రమున నేమి ప్రయోజనము? బళ్లారి లింగాయతుల అభిప్రాయమును మేము తీవ్రముగా నిరసించుచు మేము దీనిని పూర్తిగా నామోదించుచున్నామని స్పష్టపరుచుచున్నాము" అని శ్రీయుతులు కె. దొడ్డబసప్ప, పిందిగి సిద్ధబసప్పగార్లు ప్రకటించిరి. (హిందూ)

చెన్నపురి నగరమున స్త్రీలకు పదవులు

మరి నలుగురిని ఆనరరీ మేజస్ట్రేటులుగా నియమించుట

ఉదకమండలం, మే 23:— శ్రీమతులు డి. ఎస్. ఆనందరావు సతి, ఎల్. సి. ఎస్. పోథుకన్య, ఆర్ నారాయణయ్యరు సతి; శ్రీయుత కోటి రామమూర్తిగారి భార్య వీరిని ఆనరరీ మేజస్ట్రేటులుగా నియమించిరి.

చెన్నపురి రాజధానిలో రాజకీయ ఖైదీల ఆదరణ

భాష్యంగారి సందేశమును లామొంబరు చెరసాలల యినస్పెక్టరు జనరలుకు పంపుట

ఉదకమండలం, మే 23:— శ్రీయుత కె. భాష్యంగారు యీవిషయమునుగూర్చి తనకరిగించిన సంగతులన్నిటిని గౌ॥ సర్ కృష్ణను నాయరుగారు చెరసాలల యినస్పెక్టరుకు వ్రాసిపంపిరి. నిబంధనలకు అనుకూల్యములైన సౌకర్యముల నన్నిటిని రాజకీయఖైదీల కందరికిని సమకూర్పవలెనని వ్రాసిరి.

బాసుగుప్తగారికి ఆపరేషను

కలకత్తా, మే 23— డా॥ జే. ఎం. దాసుగుప్తగారు రాజకీయ ఖైదీ ఆలీపూరు జెయిలునుండి కార్మైకేలుమెడికలు కాలేజికి తెప్పించి హెర్నియా శస్త్రచికిత్స గావింపబడిరి. కులాసాగా నున్నారు. (ఫ్రీ. ప్రె. తంతివార్త అలస్యము చేయబడినది.)

బొంబాయిలో ఊరేగింపు

పోలీసువారు నిషేధించి చివరకంగీకరించుట

2 లక్షల ప్రజలు పాల్గొనుట

బొంబాయి, మే 23:— బులియను మార్కెం కచేరి వద్దను నేడు 4 గంటలకు బయలుదేరవలసిన వ్యాపారస్థుల ఊరేగింపును ఫోర్టు సరిహద్దులలోనికి రాగూడదని పోలీసు కమిషనరుగారు నిషేధించిరి. అయినను ఉత్సవము జరిపింపవలెననియే వర్తకులు నిశ్చయించిరి. పెద్ద ఉత్సవము బులియను మార్కెపు కార్యాలయమువద్ద బయలుదేరెను. ఉత్సవము విక్టోరియా టెర్మినసువద్దకు వచ్చి హార్నిబీ రోడులోనికి ప్రవేశించుచుండ, సుమారు 800 మంది పోలీసు దళము ఎదుర్కొనెను. ఫోర్టు ఆవరణలోనికి పోనీయమని పోలీసు ఉద్యోగులు జెప్పిరి. ఉత్సవ నాయకులు వారితో వాదించిరి. కాని లాభము లేకపోయెను. అంతట నాయకులు వెంటనున్న జనమును అచ్చటనే కూర్చుండ నియమించిరి. పోలీసువారుగూడ కూర్చుండిరి. త్రోవ కట్టిపోయెను. ఈవిధముగ మొత్తము 2 లక్షలమంది కూర్చొనబడిరి. పోలీసు అశ్వికులు సోల్జరులనురప్పించి ప్రజలచుట్టును కాపలాయుంచిరి. ఉత్సవము ముఖ్యవీధులద్వారా ఎస్ప్లనేడు మయిదానములో (ఫోర్టు ఆవరణలో) సభ జేయనెంచిరి. (ఫ్రీ ప్రె.)

ఉత్సవమును పోనిచ్చుట

ఈఉత్సవము 28 భారతవర్తక సంఘములచే ఏర్పాటు చేయబడినది. సుమారు 200000 జనముండిరి. పోలీసువారు హార్నిబీరోడు మొదలున ఉత్సవమును నిలిపివేసినపుడు పోలీసు కమిషనరు హీలీగారుగూడ అచ్చోటనుండిరి. పోలీసువారి ఆటంకమువలన 1 గంటనుండి నాల్గుగంటలసేపు విశేష జన మట్లే కూర్చొనబడిరి. సాయంకాల మగునరికి జనసమూహ మధికమయ్యెను.

పండిత సుందరలాలు వాల్చందు హీరాచందు, జి. డి. బిర్లాగార్లు మొదట పోలీసువారితో సంభాషించిరి. కాని లాభము లేకుండెను. ఒక వాలంటీరు పోయి అచటనున్న సర్ ఫిరోజిషా మెహతాగారి శిలావిగ్రహముచేతిలో నొకజాతీయపతాకము నుంచగ, జనులందరు హర్షధ్వని గావించిరి. పిదప సర్ పురుషోత్తమదాసు ఠాకూరుదాసుగారును ఇతర పెద్దలును వచ్చి ఉత్సవము శాంతముగ జరుగునని పూచీపడిన పిదప, పోలీసువారు ఉత్సవము సాగవచ్చుననిరి. పోలీసువారు దారితొలగగనే సముద్రతరంగములవలె జనసమూహమంతయు "మహాత్మగాంధికిజే" యని మిన్ను ముట్టునట్లు కేకలు వేయుచు, నడచిపోయెను. నాల్గుగంటలలో జనమత్యధికమయి అందరును త్వరగ వెడలుచున్నను ఒకస్థానముదాటుటకు అర్ధగంటఅయ్యెను. హారనుబీరోడులో అరమైలుపొడుగున జనము క్రిక్కిరిసి నడచుచుండిరి. వివిధవర్తకసంఘముల ధ్వజములు వారిచేతులలోనుండెను. పోలీసువారి ప్రతిబంధకములకు వారు కినిసూలేదు. పోలీసువారును జనులుకూడ ఒకేరీతి వాలంటీరుల వద్ద దాహముగైకొనిరి. ఇట్టిబ్రహ్మాండమగు ఊరేగింపు బొంబాయిలో నిదివర కెన్నడును జరుగలేదు.

సభ

హారను బీరోడు, కొలాబా కాజువే, సెక్రటేరియటు భవనములుదాటి పోయినపిదప రాత్రి 8—30 ఎస్ప్లనేడు మయిదానములో సభజరిగెను. జి.డి. బిర్లాగారు సభాధ్యక్షతనువహించి స్వరాజ్యమువచ్చువరకు దౌర్జన్యరహితముగ పోరు సాగించవలెనని హెచ్చరించిరి. గాంధిగారు సూచించిన కార్యక్రమమును జయప్రదముగ జరుపవలెననియు విదేశవస్త్రబహిష్కారము బ్రిటిషువస్తుబహిష్కారము మద్యనిషేధము కొనసాగవలెననిరి. పోలీసువారు నాటి ఉత్సవము నడ్డుపెట్టుటను ఇండియాలో యితరభాగములందలి పోలీసు తీవ్రచర్యలను ఖండించుచును తీర్మానించిరి. అరెస్టయినవారి నభినందించుచు తీర్మానించబడెను. స్వేచ్ఛబడయువరకు విరామములేక పోరు సలుపవలెనని తీర్మానించబడెను. (అ. ప్రె.)

బొంబాయి యూరోపియనులు

బొంబాయి, మే 23:— ప్రభుత్వప్రకటన యిట్లు వెలువడెను. వడాలా ఉప్పుకొఠారుల దాడి సందర్భమున బొంబాయిలోని వ్యాపారసంస్థల ఉద్యోగులగు యూరోపియనులు కొందరు పోలీసువారికి తోడ్పడిరను వదంతులు కేవల మసత్యములు. ప్రభుత్వోద్యోగమునందు లేని యూరోపియను లెవ్వరును పాల్గొనలేదని పోలీసు కమిషనరుగారు బొంబాయి ప్రభుత్వమువారికి దెలిపిరి. (అ. ప్రె.)

ఆంధ్రపత్రిక
1930-వ సం॥ మేనెల 24-వ తేది
శనివారము

ప్రస్తుతస్థితి

గాంధిమహాత్ముడు 1922-వ సంవత్సరమున నిర్బంధింపబడినపుడు, అసహాయోద్యమము చల్లారినటులనే, ఈమారును చల్లారు నని యెంచిన వారియూహాలు విఫలమయ్యెను. వివిధరాష్ట్రములలో నాయకులు తొలగినను, వారి యనుచరులే మహాత్ముని యుద్యమమును నిర్వహించుచున్నారు. పురుషులతో బాటు స్త్రీలును, విద్యార్థులతో బాటు జనసామాన్యమును దీనిని కొనసాగించుచున్నారు. వేర్వేరు తరగతులవారు స్వాతంత్ర్యతృష్ణాపీడితు లగుచున్నారు. అందుచే "న్యూయిండియా" పత్రిక సూచించినటుల, నిర్బంధవిధానము స్వాతంత్ర్యసంపాదనాసక్తిని తొలగించునని తలచుట భ్రమదప్ప వేరు గాదు. డెయిలీ హెరాల్డుపత్రికా ప్రతినిధి యగు స్లొకొంబుగారు మహాత్ముని పలుకుబడియు కాంగ్రెసుపలుకుబడియు దేశమున అత్యంతముగ వ్యాపించియున్నటుల కనిపెట్టి, మహాత్మునితో సమాధానపడుట యవసరమని సూచించియుండెను. మితవాదనాయకులలో కొందరింకను ప్రతిష్ఠను కాపాడుకొనుటకు మహాత్ముని పలుకుబడిని చులకన చేయుచున్నను, గత మితవాద సమావేశాధ్యక్షు లగు సర్ ఫిరోజీషా సెత్నాగారు, గాంధిమహాత్ముడు చాపిన కరమును చేపట్టవలయు నని, బ్రిటీషు వారిని కోరుచున్నారు. గాంధి మహాత్ముడును కాంగ్రెసు ప్రతినిధులును లేకుండ రౌండుటేబిలు సమావేశము జరిగినను, హిందూదేశసమస్య పరిష్కారము గాజాల దని, సెత్నాగారు దెలిపిన సంగతిని ప్రభుత్వమువారు గుర్తించుట శ్రేయస్కర మగును.

మహాత్ముని కాంగ్రెసును ఆవలకు ద్రోచి, మితవాదులను చేరదీయవలయున నెడి యోచన వ్యర్థము. శ్రీనివాసశాస్త్రిగారుగూడ, మహాత్ముని తదితర రాజకీయనిర్బంధితులను వెంటనే విడుదల జేయవలయునని ఇంగ్లండులో నుపన్యసించియుండిరి. మితవాదనాయకులు చెప్పెడి ముఖ్యమయిన సలహాలను పాటింపక, వారిని కాంగ్రెసును మాత్రము నిరోధింపగోరుట నిరుపయోగము. గాంధిమహాత్మునితో భేదముగలవారుగూడ, మహాత్ముడు మానవశ్రేష్ఠుడని అంగీకరించెద రని, సెత్నాగారు దెలుపుచున్నారు. టైమ్సుపత్రిక, స్లొకొంబుగారు చేసెడి సఖ్యప్రయత్నములను నిరసించుట వింతగాదు. ఒకవంక హిందూదేశమున పత్రికాశాసనమును ప్రయోగించి, వేరొకవంక గాంధి మహాత్ముని యభిప్రాయములను బ్రిటీషుపత్రికలో ప్రకటింపనిచ్చుట ఏటిన్యాయమని, టైమ్సుపత్రిక ప్రశ్నించుచున్నది. కాని, పత్రికాశాసనముమూలమున అభిప్రాయప్రకటనము నెంతగ నణచివైచినను, అయ్యది ఏదోవిధమున బయల్పడుచునే యుండును. ప్రజాశక్తివిజృంభణమున కిట్టి నిరోధశాసనములు తోడ్పడుచుండును. టైమ్సుపత్రికా విలాపమువలన నిసుమంతయు ప్రయోజన ముండదు. హిందూదేశమునుండి సరియగు వార్తలు బయల్వెడలుట లేదనియు వార్తానిరోధ మధికముగ జరుగుచున్నదనియు, రాబర్టు స్క్రిప్సు అను అమెరికా ప్రతినిధి దెలుపగ, సత్యమును గ్రహించుటకు సైమనుగారి ప్రసంగములు వెలువడువరకు వేచియుండవలెనని బర్కన్‌హాం ప్రభువుగారు గోరియుండిరి.

విదేశీయులుగూడ సైమనుగారు చెప్పినదే వేదవాక్యమని నమ్మవలెనని బర్కన్‌హాం ప్రభువుగారి యుద్దేశ్యము కాబోలు. హిందూదేశమునందు సైమనుగారి ఆర్భాటముల కెట్టి విలువ లేదని తెలిసిన విషయమే. బర్కన్‌హాం ప్రభువుగారి వాక్యములు సఫలమగుచో, విదేశీయులకుగూడ గౌరవము తగ్గగలదు. నిజస్థితి వేరు గలదని వారికి దోచగలదు. దేశమందంతటను వణిక్కులుగూడ అసంతృప్తి గనబఱచుచు, స్వాతంత్ర్యసంపాదనాసక్తిని గనుబఱచుచున్నారు. నిన్నటి దినము బొంబాయిలో ఇరువది ఎనిమిది వణిక్సంఘముల వారిచే నేర్పాటు చేయబడిన యూరేగింపు లక్షలకొలది ప్రజలతో బయలుదేరగ, పోలీసువారు దీనిని నిషేధించిరి గాని, వణిక్కుల దృఢసంకల్పమును కనిపెట్టి తుదకు సాగనిచ్చిరి. పోలీసువారు తమ పట్టుదలను విడనాడనిచో, పరిస్థితు లేతీరున మార్పుజెందెడివో యూహింప వీలు లేదు. బిర్లా, సర్ పురుషోత్తమదాసు థాకురుదాసు మున్నగు వణిక్ప్రముఖు లీయూరేగింపులకు కారకులు. ఊరేగింపు ముగిసినపిమ్మట బిర్లాగా రుపన్యసించుచు స్వరాజ్యము లభించువరకు అహింసాపద్ధతిని విడనాడవల దనియు, మహాత్ము ననుసరించుచు విదేశవస్త్రములను పహిష్కరింపవలయు ననియు, మద్యపాననిషేధప్రచారమును జరుపవలయు ననియు బోధించిరి. రాజకీయ వ్యవహారములలో జోక్యము కలుగ జేసికొనని వణిక్కులలో నే యింతటి యుత్సాహము ప్రబలియుండ, నిర్బంధప్రయోగముద్వారా హైందవసమస్య పరిష్కారమగుట దుర్లభమని వ్యక్తమగుచున్నది. కాలము గడచినకొలదియు, సమాధానావకాశము దూరము బోవునుగాని చేరువకు రానేరదు. భావిపరిణామము బ్రిటీషు దృక్పథముపై నాధారపడును. ప్రస్తుతావకాశమును విడనాడుచో, హిందూదేశముకన్న ఇంగ్లండుకే ఎక్కుడు నష్టము గలుగగలదు. స్వాతంత్ర్యవాంఛాపూరితులయిన భారతీయులకు స్వరాజ్యము త్వరలో లభింపక తీరదు.

సరోజనీదేవిగారికి శిక్ష

కాంగ్రెసు సభాధ్యక్షురాలుగ బని చేసి, అబ్బాస్ త్యాబ్జిగారికి పిమ్మట దేశనాయకత్వమును వహించి, అత్యంతలాఘవముతో ఉద్యమమును నడుపుచున్న, శ్రీమతి సరోజనీదేవిగారికి తొమ్మిది మాసముల కారాగృహశిక్ష విధింపబడెను. సరోజనీదేవిగారు కోర్టువారియెదుట నిచ్చిన స్టేటుమెంటులో దెలిపినటుల, తమ నిర్బంధమువలన హైందవోద్యమమునకు ప్రపంచఖ్యాతి గలుగుటకు వీ లేర్పడెను. సరోజనీదేవిగారితో నేకీభవింపనివారు గూడ ఆమె సామర్థ్యమును, నుగ్గడింపకుండ నుండజాలరు. ఆమె ప్రసిద్ధిగాంచిన కవయిత్రి. నిరుపమానవ్యక్తృత్వ సామర్థ్యము గలిగి, ఇంగ్లండు అమెరికా మున్నగు దేశములవారిలో ఈమె అద్భుత సంచలనము గలుగజేసెను. అమెరికాలో మేయమ్మ వ్యాపింపజేసిన అసత్యములను ఈమె వమ్ముచేసి, భారతదేశగౌరవమును కాపాడెను. మహాత్ముని యుద్యమపు ప్రాశస్త్యము నీమె నాగరికప్రపంచమునకు దెలియజేసెను. కాంగ్రెసుసభ కధ్యక్షత వహించి, యీమె రాజకీయ ప్రపంచమున అత్యున్నతస్థానము బడసెను. తుదకు మహాత్మునిచే దేశ నాయకస్థానమునకు నియమింప బడెను. సరోజనీదేవి నాయకత్వము వహింపగనే అమెరికాలో వేలకొలది పత్రికలు ఈవార్తను ప్రకటించినటుల తెలిసెను. ఈమె నిర్బంధముగూడ ప్రపంచమునందంతటను కదలిక గలిగించుననుటకు సందియము లేదు. ప్రపంచప్రసిద్ధి వడసిన యిట్టి నాయకోత్తములు నిర్బంధింపబడుచుండువరకు స్వాతంత్ర్యోద్యమము బలపడునుగాని, క్షీణింపనేరదు. గాంధిమహాత్మునితనయు లగు మణిలాల్ గాంధిగారికి సంవత్సరపు కఠినశిక్షయు, ప్యారీలాలుగారికి సంవత్సరశిక్షయు, ఇమాం సాహెబుగారికి ఆరుమాసముల కారాగృహశిక్షయు విధింపబడెను. గాంధి మహాత్ముని కుమారు లందరును కారాగృహమునకు బోయిరి. వారి సతీమణి కస్తూరిబాయిగారింకను మిగిలియున్నారు. వీరుగూడ త్వరలోనే నిర్బంధమునకు లోనుగాకమానరు. ఇంతవరకు కారాగృహములలోనికి బోయిన జాతీయోద్యమావలంబు లెందరని కామన్సుసభలో నొకరు ప్రశ్నింపగ, కారాగృహములలో నున్నవా రెందరో చెప్పవచ్చునుగాని, వారి రాజకీయాభిప్రాయము లెట్టివో దెలుపజాల నని ఇండియా మంత్రిగారు పలికిరి. ఖండితమగు నభిప్రాయమును చెప్పకుండ తప్పించుకొనుటలో వెడ్జివుడు బెన్నుగారు దిట్టలు. జాతీయోద్యమావలంబు లెందరు నిర్బంధింపబడిరో తెలుపుట వీరికి కష్టము గాదు. ఇట్టిసంఖ్యలు పత్రికలలో ప్రకటింపబడుచునే యున్నవి. ఇంతకుపూర్వ మెన్నడును ఇందరు రాజకీయ నిర్బంధితులు లేరనుసంగతి నిజమా యని బ్రాక్వేగా రడుగగ, ఇండియామంత్రిగా రెట్టి జవా బీయరయిరి. నిర్బంధవిధానము విశేషాతిశయము జూపెను. దీనివలన పాలకులకు గలుగులాభము లేదని కూడ ద్యోతక మయ్యెను. ఇకనయినను, ఇండియా మంత్రిగారు వేరొక ఫలప్రదమగు మార్గము నవలంబింప బూనెదరేమో చూడవలయును. సరోజనీదేవి నిర్బంధము ప్రపంచమున కొక్క సత్యమును విదితపరచుచున్నది. హిందూదేశమున స్త్రీలు హీనస్థాన మాక్రమించెద రని, పాశ్చాత్యులు ఎత్తిపొడుచు చుందురు. స్త్రీస్వాతంత్ర్యము గల ఇంగ్లండులోగూడ, స్త్రీలకు నియోజనాధికారము లభించునప్పటికి, ఎంతయో కష్ట మయ్యెను. హిందూదేశమునందటుల గాక, సంస్కరణములకు పిమ్మట స్త్రీలకు వోటింగు అధికార మిచ్చుటకు పురుషు లెట్టి యభ్యంతరము సూపరయిరి. స్వరాజ్యము లభింపకున్నను, స్త్రీలకు పురుషులతో బాటు సమాన రాజకీయ స్వాతంత్ర్యములు చేకూరెను. దేశము స్వరాజ్య సంపాదనాయత్త సమయమున, దేశనాయకత్వము వహింపగల స్త్రీలు లభించుట, విశేష మనుటకు సందియములేదు. హిందూదేశము

సం దిట్టిస్థితి సంభవించుట కెటుల సాధ్యమయ్యెనని, యిటీవల నొక బ్రిటీషుపత్రిక ఆశ్చర్యము జూపెను. స్వరాజ్యము లభించినపిమ్మట, భారతీయు లెల్లరును దేశపురోభివృద్ధికై నడుముగట్టి, ఇతరదేశములకు మార్గదర్శకు లయ్యెద రని నమ్మవచ్చును.

లోకలు ఫండు ఆడిటు

లోకలు ఫండు లెక్కలలోని లోపములను దెలుపుచు, ఆడిటుశాఖ ప్రచురించిన 1928-29 సంవత్సరపు రిపోర్టు వెనుకటి రిపోర్టుల వైఖరినే అనుసరించుచున్నది. స్థానికసంస్థల లెక్కలలో కొన్ని లోపము లున్నను, ఈ విషయమై గల కఠిననిబంధనలను సడలించుట యవసరమని తోచును. 110567657 రూపాయల రాబడియు, 108271370 రూపాయిల వ్యయమును ఆడిటుచేయబడెను. 13059225 రూపాయిల మొత్తమునకు ఆక్షేపణలు సూచింపబడెను. 1928-29 సం॥రపు ఆడిటుమూలమున 102570 రూపాయిలు రాబట్టబడి లోకలు ఫండులకు జమ కట్టబడెను. 43479 రూపాయిలు రాబట్టబడి, ప్రభుత్వపురాబడికి జమ కట్టబడెను. లోకలుఫండు ఆడిట్టుకుగాను 270455 రూపాయిలు వ్యయమయ్యెను. ఆడిటుఫీజు 39454 రూపాయిలు వసూలయ్యెను. మొత్తముమీద ఆడిటుమూలమున 146050 రూపాయిలు రాబట్టబడినటుల, నివేదికము దెలుపుచున్నది. ఆడిటు కింకను సిబ్బంది ఎక్కువగ వలయునని సూచింపబడినది. లోకలుబోర్డుల మ్యునిసిపలు కౌన్సిలుల లెక్కలలో అభివృద్ధి గనుపించెనని రిపోర్టు దెలుపుచున్నది. బడ్జెట్టులో ఏర్పాటు జేయని ఖర్చుల గావించుఅలవాటింకను తొలగలేదని సూచింపబడెను. ప్రభుత్వపు బడ్జెట్టులలోనే జరుగబోయెడి ఖర్చుల నన్నిటిని సూచింప వీలులేక సప్లిమెంటరీ గ్రాంటులు కోరబడుచున్నపుడు, స్థానికసంఘములవారి యూహలలో లోప ముండుట వింతగాదు. మద్రాసు కార్పరేషను లెక్కలు అసంతృప్తికరముగ నుండె నని నివేదిక దెలుపుచున్నది. లెక్కలవిషయమున ప్రధాన నగరములోనిసంఘ మితర పట్టణములలోని సంస్థలకు మార్గము జూపిన మేలుగ నుండెడిది. 1928-29 సంవత్సరపు కార్పరేషను అక్కౌంటులలో రాబడికన్న ఖర్చు పెరిగె నని సూచింపబడెను. లెక్కల బుక్కులలో చాలలోపములు గన్పించెను. ఆడిటు రిపోర్టులో సూచింపబడినలోపములను కార్పరేషనువారు త్వరలో నివారించుకొందు రని నమ్మెదము.

మేజరు అట్లీగారికి బహుమానము

మేజరు అట్లీగారు సైమనుకమిషను సభ్యులు. వీరు లేబరుపక్షమునకు జెందినవారు. లేబరుపక్షమువారు సైమనుకమిషనుతో సంబంధమును గలిగించుకొనవచ్చునా యనుప్రశ్న కొంత వివాదమునకు కారణమయ్యెను. కాని మాక్డనాల్డుగారి సలహావలన, మేజరు అట్లీగారు సైమనుకమిషనులో సభ్యులుగ నియమింపబడిరి. సర్ ఆస్వాల్డు మాస్లేగారు మంత్రిపదవిని విసర్జించిన పిమ్మట మేజరు అట్లీగారిని లేబరు ప్రభుత్వమువారా స్థానమునకు నియమించియుండుట వింతగాదు. అట్లీగారి దృక్పథమును లేబరు పక్షమువారిలోనే కొందరు నిరసించినను అట్లీగారికి మంత్రిపదవి నిచ్చి మాక్డనాల్డుగారు గౌరవించిరి. సైమనుకమిషను రిపోర్టు విచారణకు వచ్చునప్పటికి, లేబరు ప్రభుత్వమువారికి అట్లీగారి సలహాలాభము లభింపగలదు. ఇట్టిచర్యలు హిందూదేశమునందు గలిగిన అసంతృప్తిని బెంచుటకు మాత్రమే తోడ్పడును.

బర్మా హైందవ-వాణిజ్యసంఘము : క్రొత్తఋణము

నూతనముగ ప్రకటింపబడిన ప్రభుత్వఋణము గూర్చి బర్మా హైందవ వాణిజ్యసంఘమువారు దెలిపిన యసమ్మతిని గమనింపవచ్చును. క్రొత్త ఋణమునకు ధనమొసగుటకు భారతీయుల కవకాశ మీయబడలేదని వాణిజ్యసంఘమువారు చాటిరి. ఎంత సొమ్ము గావలయునో ముందుగ ప్రకటింప బడలేదు. ప్రకటింపబడినపిమ్మట దీనిలో పాల్గొనుటకు సావకాశము లేకబోయెను. ఇంగ్లండులో ముందే ఋణము పూర్తియయ్యెను. ఇంతియ గాక డబ్బు చౌకవడ్డీలకు లభించుచున్నపుడు ఎచ్చువడ్డీ బెట్టి ఇంగ్లండులో ఋణము దెచ్చుట హిందూదేశమునకు నష్టహేతువగును. ఈఋణమువలన గలుగు లాభ మంతయు ఇంగ్లండుకే పోవుట సహజము. హిందూదేశమునకు ఆర్థిక స్వాతంత్ర్యము లేనికతన, ఎట్టి చిక్కులు గలుగుచున్నవో యూహించుట సులభసాధ్యము.

బ్రెయిల్సుఫర్డుగారి హితవు

పార్లమెంటునందలి లేబరుసభ్యులును, వ్యాసరచనాధురంధరులు నగు బ్రెయిల్సుఫర్డుగారు "న్యూలీడరు" పత్రికలో వ్రాసిన వ్యాసము, దూరదృష్టిని జూపుచున్నది. భారతజాతిగౌరవమంతయు, గాంధి మహాత్మునియందు మూర్తీభవించి యున్నదని, బ్రెయిల్సుఫర్డుగారు సూచించుచున్నారు. ఉప్పుపన్నును సమర్థింప వీలు లేదనియు, దీనిని తొలగింపవలయుననియు వీరు గోరుచున్నారు. మహాత్ముని యనుచరులందు స్వార్థరహితులు పలువురు గల రని, వీరు చాటుచున్నారు. ఇట్టివారిని నిర్బంధించుట గౌరవము గాదనియు, మహాత్మునితో సమాధానపడుటయే ఉత్తమమార్గ మనియు వీరు స్పష్టముగ సూచించిరి. బ్రెయిల్సుఫర్డు బోలు లేబరు ప్రముఖుల హితవు నిరాకరింపబడుటకన్నను అనర్థము వే రుండదు.

ఎంపైరు లైఫ్ అస్యూరెన్సు కంపెనీ

బొంబాయిలోని పైకంపెనీ వారి 1929-30 సంవత్సరపు రిపోర్టుప్రకారము, 54321 పాలిసీలుండెను. ఇవి 100885169 రూపాయిల మొత్తమును అస్యూరు జేసెను. కొత్త అస్సురెన్సులు పెరుగుటవలన, కార్యనిర్వాహణపు ఖర్చులు పెరిగినను, విశేషముగ బెరిగియుండలేదు. లైఫ్ అస్యూరెన్సు నిధి 2116781 రూపాయిలపెరుగుదల జూపెను. షేరుకు పదిరూపాయిల చొప్పున లాభమును డైరెక్టరులు పంచిపెట్టిరి. కంపెనీ కార్యాలయపు సిబ్బందికి ఒక మాసపు జీతము బోనసుగ నొసగబడెను. క్రొత్త అస్యూరెన్సుల మొత్తము 40,00,000 లను మించెను. కంపెనీ వ్యవహారములు సత్వరాభివృద్ధి జూపుచున్నవనుటకు సందియము లేదు.

దేశోద్ధారక విశ్వదాత కాశీనాథుని

నాగేశ్వరరావు పంతులుగారు

కారాగృహవాసము

నేటికి ముప్పదినాల్గుదినములు

నిర్బంధింపబడినదినము 21-4-1930

మరియొకప్రముఖుని రాజీనామా

మున్షీ ఈశ్వరచరణుగారు, భారతశాసనసభలోని స్వతంత్రపక్షసభ్యులు. డాక్టరు బిసెంటుగారి యనుచరులు. వీరు మితవాదులు. ఇట్టివారుగూడ దేశస్థితిని గుర్తించి, తమ గౌరవమును నిలుపుకొనుటకై భారతశాసనసభ్యత్వమునకు రాజీనామా నిచ్చిరి. వీరు రాజప్రతినిధిగారికి వ్రాసిన లేఖలో రాజీనామా కారణములను చక్కగ వివరించిరి. సక్రమాందోళనవాదులుగూడ శాసనసభలలో పని జేయజాల మని తెలుపుచుండ, హిందూదేశసమస్యను వెంటనే పరిష్కరింపవలసిన యవసర మెంత గలదో గ్రహింపవచ్చును.

దర్శన కౌరాల సత్యాగ్రహము కేసు

శ్రీమతి సరోజనీదేవిగారి కేసు విచారణ జరుగుట

బుల్సారు, మే 23:—సరోజనీ దేవిగారి పైనను మరి యేడుగురిపైనను తేబడిన కేసు విచారణ నిన్నరాత్రి ధర్శనలో జరిగినది. నేడు మధ్యాహ్నము తీర్పుచెప్పబడును. వారిని ధర్శన చెరసాలలోనేయుంచిరి. 7 రోజులవరకును రిమాండు యియ్యబడెను. ధర్శనకు బ్రిటిషు సేనలను పంపలేదని అధికారులు ప్రకటించిరి. (ఆ. ప్రె.)

శ్రీమతి సరోజనీదేవి, ఇమాం సాహెబు మనిలాలు గాంధి, ప్యారీలాలుగార్లకు శిక్ష

బుల్సారు, మే 23:—నేడు మధ్యాహ్నము ఫస్టుక్లాసు మేజస్ట్రేటు సులేమాను కాలూభాయి దేశాయిగార్లు యీ కేసులో తీర్పుచెప్పిరి. దేవిగారికి పీ॥కో॥ 145 ప్రకారము 9 నెలలు విడిఖైదు వేయబడెను. ఏ. క్లాసు యియ్యబడెను.

ఇమాం సాహెబు బావజీరుగారికి 6 నెలలు నిడిఖైదు వేయబడెను. బి. క్లాసు యియ్యబడెను. ఇమాంగారు గాంధి చిరమిత్రుడగు వయోవృద్ధు.

మహాత్ముని కార్యదర్శియగు ప్యారీలాలుగారికిని గాంధిగారి కుమారుడగు మణిలాలుగారికిని చెరియొక వత్సరము కఠిన శిక్ష వేయబడెను.

మరి మగ్గురు వలంటీరులకు చెరి 6 నెలలు కఠిన శిక్ష వేయబడెను.

20 యేండ్ల వయసుగల మరియొక వలంటీరు ఒక వత్సరము వరకును సద్వర్తనమును గలిగియుండుటకు 200 రూపాయిలకు పూచీ కత్తు యిచ్చినచో వదలివేయవలెనని ఆజ్ఞాపింపబడెను.

విచారణ రహస్యముగా జరుపబడుట

ఉన్నాడి, మే 24:—23 వ తేది రాత్రి విచారణ జరిగినది. విచారణ అతిరహస్యముగా జరుపబడెను. పత్రికావిలేఖరులనుగూడ రానీయలేదు. విచారణ ధర్శనలోనే జరిగినది. నేడు మధ్యాహ్నము తిర్పు చెప్పబడెను.

ఇక స్త్రీలు ముందుకు రాకతప్పదు

శ్రీమతి సరోజినీదేవిగారికి శిక్ష వేయబడగానే ఇక స్త్రీలు ముందుకు రాకతప్పదు అని శ్రీమతి మిథుబెను పెటిటు గారు నుడివిరి.

శ్రీమతి కస్తూరిబాయిగారు మణిలాలుగారిని చూచుటకు అనుమతి నియ్యకపోవుట

మణిలాలు గాంధిగారిని చూచుటకు శ్రీమతి కస్తూరిబాయిగారు వెళ్లిరి గాని అపుడచట ఒక పోలీసు ఆఫీసరుగూడ లేకపోవుటచే అనుమతి నియ్యలేదు.

సరోజనీదేవిగారి స్టేటుమెంటు

బిల్లిమోరా, మే 23:—విచారణ జరుగుచున్నపుడు కోర్టులో శ్రీమతి సరోజనీదేవిగారిట్లు తెలిపిరి.

ఈ విచారణలో నే నెంతమాత్రమును పాల్గొనగోరను. ధర్సనదాడినిగూర్చిన నైతికమగు బాధ్యతనంతను నేనే పూర్తిగా వహించెదను. "అబ్బాసు త్యాబ్జీగారిని అరెస్టుచేయగానే నీవు నాయకత్వము వహించవలెను" అని గాంధిమహాత్ముడు స్వయముగా నాకు ఆజ్ఞనిచ్చెను. ఈ నెల 15 వ తేదీ వుదయమున నేను దాడిని ప్రారంభించితిని. నిన్నను జరిగిన దాడిలో నేను పాల్గొనకుండుట నా కెంతమాత్రమును యిష్టములేదు గాని నేను రంగమునకు వచ్చినచో "వలంటీరులు ఒక ఆడుదాని వెనుక నుండుటవలన తప్పించుకొనగలిగిరి" అని పోలీసువారు ప్రకటించుటకు అవకాశము కలుగగలదను కారణమున నేను రంగమునకు వెళ్లగూడదని సత్యాగ్రహ సంఘమువారు నిశ్చయించిరి.

కాని నేను గూడ రంగమునకు వచ్చి వెనుక నిలచితిని. స్మృతితప్పి పడిపోవునట్లు పోలీసువారిచే కొట్టబడిన వలంటీరులను ఒకరివెంటనొకరిని డోలీలలో శిబిరమునందలి వైద్యశాలకు గొని వచ్చుచుండగా కనులార చూచితిని. దెబ్బలు కొట్టెడు స్థలమునకు నేను బాలదూరమునం దుండుటచే దెబ్బలు కొట్టుచుండగా స్వయముగా చూడజాలకపోయినను పోలీసువారు నిస్కారణముగా వలంటీరులను గట్టి దెబ్బలు కొట్టుచుండినపుడుగూడ వలంటీరులు ప్రశంసనీయమగు ధైర్యస్థైర్యములను సంపూర్ణమగు అహింసానిరతిని బాగుగా వెల్లడించిరని నేను స్పష్టముగా తెలుపగలను. అందులకు నేను చాల యుప్పొంగుచున్నాను. ఇంకను పోలీసువారటుల చాలకాలమువరకును వలంటీరులను కొట్టుచునే యుండినచో సత్యాగ్రహ సంఘమువారి ఆజ్ఞను గూడ తిరస్కరించి నేను విధిగా రంగమున ప్రవేశించి నా సహకారులతో పాటు నేనుగూడ నా వంతు ఆపదల ననుభవించి యుందును. వారితోపాటు నేనుగూడ వారి ప్రక్కనే రణశయ్యకొరగియుందునుగాని అంతలో ఉత్తరువుకొనను పోలీసువారు వలంటీరులగుంపులను వెనుకకుతరుముగొట్టుచుండుట నాకు కనబడెను.

"మీరొనర్చిన ప్రమాణములను తప్పకుడు. రంగమునుండి ఒక అడుగైన వెనుకకు పెట్టకుడు. ఎంతటి ఆపదవచ్చినను, యెంతటి ఆగ్రహకారణము కలిగినను అహింసను కొంచమైన వదలకుడు. గాంధి మహాత్ముని ఉద్యమమునకు అహింసయే మూలాధారము. మీరు కష్టములకు జంకకుడు, ధైర్యమును విడనాడకుడు" అని వలంటీరులకు బోధించుటకొరకు నేను ముందుకువెళ్లితిని. అటుపిమ్మట నన్ను అరెస్టుచేసిరి.

ఇందువలన దొరతనమువారే మాకు గొప్ప సహాయమునే చేసినవారైరి

ఈ రీతిగా నన్ను అరెస్టుచేసి నాకు శిక్షవిధించుటవలన దొరతనమువారు బుద్ధిపూర్వకముగా కాకపోయినను మాకు గొప్ప సహాయమునే చేసినవారైరి.

"ఇందువలన మాకనుకూలముగా ప్రపంచము నందంతటను అద్భుతమగు ప్రచారమును దొరతనమువారే జరుపుచున్నవారైరి. దీనివలన అతిశీఘ్రకాలములోనే ప్రపంచము నందంతటను మా ఉద్యమముపట్ల అత్యధికమగు సానుభూతి కలుగగలదు. ఈ గొప్పలాభము మరే ప్రయత్నమువలననుగూడ యింత శీఘ్రముగను ఇంత అధికముగను లభించియుండజాలదు గాన నేనిందులకు మిక్కిలి సంతసించుచున్నాను, అని దేవిగారు నుడివిరి. (అ. ప్రె.)

ఉప్పుకొఠారులపై స్త్రీలు దాడిసల్పగోరుట

కరాచీలో స్త్రీలయేర్పాట్లు

కరాచీ, మే 23:— ఇచ్చటి స్త్రీ వాలంటీర్లు మారీపూర్ ఉప్పుకొఠారులపై దాడిసల్పుటకై యేర్పాట్లు గావించుచున్నారు. ఇదుకై వారు నేడొక ఉత్సవమును సభను యేర్పాటు చేయుచున్నారు. (ఫ్రీ ప్రె.)

కరాచీలో పికిటింగు

లార్ఖానా, మే 23:— ఇచట సారాదుకాణములవద్ద పికిటింగు ప్రారంభమయినది. (ఫ్రీ ప్రె.)

వడాలాకొఠారులపై సత్యాగ్రహము

నేడు 100 మంది వలంటీర్లు బయలుదేరుట

బొంబాయి, మే 23:—బొంబాయి కాంగ్రెస్‌కమిటీ సత్యాగ్రహసంఘమువారు తమ కార్యక్రమమును మార్చుకొని ఈమధ్యాహ్నము ఒంటిగంటకేళ 100 మంది వాలంటీర్లను ఐదుదళములుగా వడాలా ఉప్పుకొఠార్లపై దాడిసల్పుటకు పంపిరి. ఇందు మూడుదళములవారు కొఠారులను సమీపింపగానే అరెస్టుచేయబడిరి. తక్కినదళములు రెండును వడాలాకు పోవుచున్నవి. (అ. ప్రె.)

బొంబాయి, మే 23:— నేడు వడాలాకు పోవుచున్న 100 మంది వలంటీరుదళమును పోలీసువారు అరెస్టుచేసిరి. (ఫ్రీ ప్రె.)

పారెఖు గారికిని జిల్లామేజస్ట్రేటుకును సంభాషణ

నేడుదయమున మేజస్ట్రేటు మున్నగువారు ఉన్నాడి శిబిరమునకు వచ్చుట

బుల్సారు, మే 23:— నేడు ఉదయమున జిల్లా మేజస్ట్రేటును పోలీసు సూపరింటెండెంటును మరి పెక్కుమంది యును శిబిరమునకు వచ్చిరి. "గాయములు తగిలిన వారిని యెపు డిచటినుండి తీసుకొనిపోయెదరని డాక్టరు నడిగిరి. కొంతమందికి ప్రబలమగు గాయములు తగిలినవిగాన వారిని వెంటనే తీసుకొనివెళ్ల వీలులేదని డాక్టరు తెలిపెను. అంతట వారు నరహరి పారెఖుగారి కడకు వెళ్లిరి.

పారెఖు—ఆర్యా వందనము. (గుడుమార్నింగ్)

సూప—(గుడుమోర్నింగు–ఇది అక్రమసంఘమని మేము స్థిరపరచితిమిగాన దీని నెపుడు ఖాళీచేసెదరు?

మేజ:—మీరు మరల నిచటికి వలంటీరులను గొని రాదలచితిరా?

పారెఖు:—ఎన్ని కష్టములు కలిగినను వెనుదీయకుండు వారిని నేను తీసుకొని రాదలచితిని.

సూప:—నిన్న తరిమివేసిననుగూడ మీ పట్టుదల తొలగలేదా?

పారెఖు:—మీ రేమైనను చేయుడు.

మేజ:—అటులైన మేము మరల తరిమివేసెదము. మీ రెవరి ఉత్తరువుల ప్రకారము పనిచేయుచున్నారు?

పారెఖు:—సత్యాగ్రహ సంఘ సభ్యులలో నే నొక్కడనే మిగిలియున్నాను. తక్కినవారి నందరిని అరెస్టుచేసిరి. అదిగాక యిది యావద్భారత సమస్యగా భావింపబడవలెనని భారత కాంగ్రెసు కార్య సంఘమువారు తీర్మానించిరి గాని దీనిని సాగించుటకిటుపైని వారే తగినయేర్పాటులను చేయవచ్చును." (అ. ప్రె.)

నరహరి పారెఖుగారిని అరెస్టు చేయుట

క్రి॥ కో॥ 145 సెక్షను క్రింద అరెస్టుచేసిరి

బుల్సారు, మే 23:— పోలీసువారు నేడు మధ్యాహ్నము మరల ఉన్నాడీ శిబిరమును సోదాచేసిరి. పారెఖుగారిని క్రి॥ కో॥ 145 సెక్షను క్రింద అక్రమసంఘమున చేరినందులకు అరెస్టుచేసిరి.

వెలుపల నుండుటకంటె చెరసాలలో నుండుటయే సంతోషప్రదము. దేశీయులు సత్యాగ్రహమును సాగింపగోరెదను" అని పారెఖుగారు నుడివిరి.

స్త్రీలు బద్ధకంకణ లగుట

ఇటుపైని స్త్రీలే ఉద్యమమును సాగించెదరని శ్రీమతి కస్తూరిబాయిగారును మిత్తుబెను పెటిటుగారును నుడివిరి.

సోదావివరములు

బుల్సారు, మే 22:—పోలీసువారును సైనికులును మొదట దర్సనడిపోచుట్టును తిరుగుచున్న వలంటీరులను తరిమివేసి పిమ్మట ఉన్నాడీ శిబిరములోనికి వెళ్లి కుండలను పగులగొట్టిరి. అచటనున్న వలంటీరులను వెడలిపొమ్మనిరి. చాలమంది వెడలిపోయిరి. మిగిలినవారిపైని లాటీలను విసరి పైకి లాగివేసిరి.

ఒక వలంటీరు మృతినొందుట, 33 మందిని అరెస్టుచేయుట

తొమ్మిది మందికి దెబ్బలు తగిలెను. ఒకవలంటీరు మృతినొందెను. పైకి త్రోయబడిన వలంటీరులు మరల లోనికి రాబోగా వారిని మరల కొట్టిరి. వారిలో 33 మందిని అరెస్టుచేసిరి.

దెబ్బలుతగిలి పడియున్నవారును డాక్టరులును ఉపచారకదళమువారును శిబిరములో నుండుటకు అనుమతి నిచ్చిరి.

శ్రీమతి కస్తూరిబాయి, శ్రీమతి మణిబెనుపటేలు శ్రీయుతనరహరి పారెఖుగార్లు శిబిరములో నుండుటకుగూడ పోలీసువారు అనుమతి నిచ్చిరి. పారెఖుగారికి నిన్న లాటీదెబ్బ తగిలినందున శిబిరములో చికిత్సను బడయుచున్నారు.

పోలీసువారు డంగ్రీ శిబిరమునకు వెళ్లుట

పిమ్మట పోలీసువారు ఉన్నాడీ శిబిరమునుండి డంగ్రీ శిబిరమునకు వెళ్లిరి. అపుడు సూరతుజిల్లా మేజస్ట్రేటుగూడ వారివెంట నుండెను. అరెస్టుచేయబడిన 33 మంది వలంటీరులను కొంతదూరము తీసికొనిపోయి వదలివేసిరి. (అ. ప్రె.)

నరహరి పారెఖుగారి ప్రకటన

దర్సనపతాకము క్రింద్ర బడకుండ కాపాడుడు

నవసారి, మే 23— పోలీసువారు తన్నుగూడ అరెస్టు చేసెదరను నభిప్రాయముతో ఘూర్జరరాష్ట్రమువారికి పారెఖుగారిటుల సందేశము నొసగిరి.

దర్సనీపతాకము క్రిందబడకుండ ఘూర్జరరాష్ట్రమువారు దానిని కాపాడవలెను. సైనికులువచ్చి ఉన్నాడి శిబిరములోనున్న వారిని పంపివేసిన పిమ్మటగూడ కొంతమంది వలంటీరులు శిబిరములోనే యుండిరి. నేడు ఉదయమున జిల్లామేజస్ట్రేటుపోలీసు వుద్యోగులతోగూడ శిబిరమునకు వచ్చెను. శిబిరమునుండిమీరందరును వెడలిపోవలెనని నాతో చెప్పెను. నే నటుల వెడలిపోను. మీ యిష్టమువచ్చినటుల చేయుడు అని నేనంటిని. ఇపుడు శిబిరములో నున్నవారి నందరిని అరెస్టు చేసెదరనియే తలచెదను. అటుల వారు మమ్ములనందరిని అరెస్టుచేయునెడల ధర్సన సత్యాగ్రహమును కొనసాగింపవలసిన బాధ్యతను ఘూర్జరరాష్ట్రము వారే వహింపవలసియుండును. అహింసాదీక్షను కొంచమైన వదలని వారును లాటీదెబ్బలకును తుపాకిగుండ్లకును సహింపగలవారును ముందుకురావలెను. అట్టి ధీరులు మనరాష్ట్రమునం దింక గలరనియే నేనమ్మెదను. అట్టివారు తామే నాయకులుగను యోధులుగను గూడ పనిచేయుటకు రావలెను. ఈ కఠినపరీక్షకు నిలువగల శక్తిని భగవంతుడు మనకొసగుగాత" అని ధర్సన సత్యాగ్రహ సంఘసభ్యు లందరిలోను యిప్పటి కింకను అరెస్టుకాబడకుండ తానొక్కడు మాత్రమే మిగిలియుండుటచే పారెఖుగారిటుల ప్రకటించిరి. (ఫ్రీ ప్రె.)

* * *

పారెఖుగారికిని ఫ్రీప్రెసు విలేఖరికిని జరిగిన సంభాషణ

నే నిచటనుండి కదలను

బుల్సారు, మే 23:— నేడు మధ్యాహ్నము 3 గంటలకు నేను శిబిరమునకు వెళ్లునరికి పారెఖుగారు పరుండియుండిరి. గాయములు మానుచున్నవిగాని యింకను కొద్దిగా జ్వరము తగులుచున్నది. నేను కుశలప్రశ్న చేయగా వారిటుల తెలిపిరి. నాకు ఆరోగ్యము కలుగుచున్నది. నే నిచటనే యుండుటకు నిశ్చయించితిని. ఈ శిబిరమును వదలిపోదలచుకొనలేదు. ఇచట నున్న వలంటీరులుగూడ యిచటనుండి వెడలిపోవుట కెంతమాత్రమును సమ్మతింపలేదు. అతి ధైర్యశాలులగు వలంటీరులను కొంతమందిని మరల నిచటికి పిలువనంపెదను. ఏది యెటులైనను సరే వలంటీరులును నేనుగూడ యీ స్థలమును వదలము" అని పారెఖుగారు నుడివిరి. (ఫ్రీ ప్రె.)

దేవిగారు మున్నగువారిని చెరసాలకు పంపుట

నేడు ఉదయమున ధర్సననుండి కొనిపోవుట

అహమదాబాదు, మే 24:—శ్రీమతి సరోజినీదేవి శ్రీయుతులు ఇమాంసాహెబ్ మణిలాల్, గాంధి ప్యారీలాల్ గార్లను నేడుదయం కథియవార్ మెయిలులో సబర్మతి జైలుకు తీసుకొనిపోయిరి.

అరెస్టుచేయబడి వర్లీలో నుంచబడిన వలంటీరులనిరాహార దీక్ష

బొంబాయి, మే 23:—వర్లీలో నిర్బంధింపబడిన 250 మంది వలంటీర్లు తమకు తో సరియైన ఆహారము నిచ్చుటలేదని రెండు రోజులనుండియు నిరాహారదీక్షను బూనియున్నారు.

రాబోవు ఆదివారమునాడు వడాలా ఉప్పు కొఠారులపై సమష్టిసత్యాగ్రహము సల్పుటకు బొంబాయి కాంగ్రెసు సంఘమువారు నిశ్చయించుకొనిరి. (ఫ్రీ ప్రె.)

క్రొత్త సత్యాగ్రహ సంఘ మేర్పడుట

ధర్శనలో సత్యాగ్రహమును కొనసాగించుటకు కృతనిశ్చయులగుట

ఉన్రాడీ, మే 24—నరహరి పారెఖుగారిని అరెస్టుచేసిన పిమ్మట నేడు మధ్యాహ్నము మరల క్రొత్తసత్యాగ్రహ సంఘము లేర్పరుపబడెను. కొందరు వలంటీరులు శిబిరమునందే యున్నారు.

"సత్యాగ్రహమును నిలుపదలచుకొనలేదు. దానిని మేము సాగింపక తప్పదు. మేమిచటనుండి కదలము. మరల దాడి యెప్పుడు జరుగునో నేనిపుడు రూఢిగా తెలుపజాలనుగాని దాడి జరుగుటమాత్రము నిశ్చయము" అని దికారు మెహతా గారు తెలిపిరి. (ఫ్రీ ప్రె.)

గాయములు తగిలినవారినందరిని పంపివేయుట

బుల్సారు, మే 23:— ఉన్రాడి గ్రామమున నేడుదయమున మరల సహజప్రశాంతిస్థితి యేర్పడినది. క్రొత్తగ నిచట నేర్పరుపబడిన హోటల్లు దుకాణములు మున్నగునవేవియు నిపుడిచటలేవు. గ్రామములో వలంటీరు లెవరును లేరు. ఒకశిబిరములో పారెఖుగారు మరికొందరును మరియొక శిబిరములో కొద్దిమంది వలంటీరులును మాత్రమే యున్నారు. తక్కిన శిబిరములన్నియును నిర్జనములైనవి. అవసరములేని సామానులనన్నిటినిగూడ పంపివేసిరి. కొద్ది సామానులను మాత్రమే యుంచిరి. గాయములు తగిలి యిచట శిబిరమునందలి వైద్యశాలలో చికిత్స చేయబడుచున్న వారినందరిని బుల్సారుకును బిల్లిమోరాకును పంపివేసిరి. నేడు ఉదయమున 10 గంటలగుసరికి గాయములు తగిలిన వారిచట నొక్కరునుగూడ లేరు. నరహరిగారికి చికిత్సచేయుటకు ఒక డాక్టరు మాత్రమే యిచట నుండెను.

శ్రీమతి కస్తూరిబాయిగారు కరాడీ వెళ్లిరి. (ఫ్రీ ప్రె.)

మున్షీ ఈశ్వరశరణ్‌గారి రాజీనామా

భారతశాసనసభ సభ్యతకు రాజీనామా నిచ్చుట

అలహాబాదు, మే 23:—మున్షీ ఈశ్వరశరణ్‌గారు ఎస్సెంబ్లీ సభ్యత్వమునకు రాజీనామా నిచ్చిరి. రాజీనామాకు కారణములను దెల్పుచు వైస్రాయిగారికి వారొక పెద్ద యుత్తరమును పంపిరి. అందిట్లు వ్రాయబడినది:—కొన్ని వారములనుండి యు వరుసగ జరుగుచున్న పోలీసువారి నిర్బంధములు కాల్పులు, శాసన తిరస్కారములకై విధింపబడిన కఠిన శిక్షలు, అర్డినెన్సులు, న్యాయస్థానములో న్యాయసమ్మతమైన విచారణను జరుపకుండగనే మహాత్మాగాంధిగారిని నిర్బంధమునసుంచుట, మార్షల్ లాను అమలుపరచుట, పెక్కుమందిని విద్యావంతులైయున్న సోదరీమణులను అరెస్టు చేసి శిక్షలు వేయుట మున్నగునవి వేళములో పెక్కువ యాందోళనమును గల్గించెను. కాని కొరడాలతోను, బెత్తములతోను చిన్నపిల్లలను కొట్టిన దెబ్బలు కనులార చూచుటవలన నాకు దుర్భరమగు మనస్తాపమును క్రోధమునుగూడ కలిగినందువ నేనిక నెంతమాత్రమును సహించియుండజాలకున్నాను. అందుచే అసెంబ్లీ సభ్యత్వమునకు రాజీనామా నొసంగి యీ నిర్బంధవిధానమునకు నా అసమ్మతిని దెలుపగోరుచున్నాను." (ఫ్రీ ప్రె. సెన్సర్డ్.)

సర్ ప్రఫుల్లచంద్రరాయ్‌గారి భవనము సత్యాగ్రహుల కొసంగబడుట

ఆ భవనమునందున్న రెజిస్ట్రేషన్ ఆఫీసును తీసివేయించుట

ఖుల్నా, మే 23:—రారూలీలోనున్న సర్ ప్రఫుల్లచంద్రరాయిగారి భవనములో ఒకభాగమునందు సత్యాగ్రహులకు నివాస మేర్పరుచుటచే ఆ భవనమునందున్న గవర్నమెంటు రెజిస్ట్రేషన్ ఆఫీసు అందుండి యెత్తివేయబడెను. డాక్టరు శ్రీయుత కాళీపాద దాసుగారి యిల్లు సోదాచేయబడెను. సర్ పి. సి. రాయ్‌గారు సత్యాగ్రహులకు వసతియేర్పరుపవలసినదని దాసుగారికి వ్రాసిన ఉత్తరమొకటి దొరికెను. (ఫ్రీ ప్రె.)

సాయం॥ 6-30 బెజవాడ శ్రీ దుర్గాకళామందిరము హాలులో రాత్రి॥ 9-30

1930 సం॥ మే నెల 25, 26 తేదులందు

MYSTERIOUS EAGLE.

విచిత్రమైన గరుడపక్షి

ప్రతియొక్కరు చక్కగా గమనించవలసిన ముఖ్య విషయము



మాతో బేరము చేసినవారిలో
100 కి 100 గురు
సంతృప్తి జెందియున్నారు

నవీనరకములలో పూలతొట్లు, టీ, కాఫీ సెట్లు పలురకములు బంగారు నగలు మొదలగునవి తయారుచేసి, సిద్ధముగా నుంచియున్నాము. వాటియొక్క నాణ్యము, మెరుగు, లావణ్యము వగైరాలను చూచి సంతసించవలెను గాని, చదివిన తనివితీరదు. మేలైన సీమకమలముల, కెంపులు, పుష్యరాగముల నగలుకూడ గలవు.

ఉమ్మిడి బంగారుశెట్టి అండ్ సన్సు, నగలవర్తకులు, 28, చైనాబజారు, మదరాసు.

తూర్పుగోదావరి వలంటీరు దళము

పలివెలనుండి సంచారమునకు బయలుదేరుట

అంబాజీపేట, మే 22:—కొత్తపేట తాలూకా కాంగ్రెసు సంఘాధ్యక్షుడగు దేవులపల్లి సూర్యనారాయణమూర్తిగారి నాయకత్వము క్రింద ఈ దళమువారు 15 తేదీని పలివెలనుండి బయలుదేరిరి. ఆ రాత్రికి దేవరపల్లిలోను, 16 వ తేదీ మధ్యాహ్నమునకు వేనతేశ్వరం, రావులపాడు గ్రామముల మీదుగా రావులపాలెంలోను ఆ రాత్రికి ఊబలంక, ఉచ్చిలి, రాజవరం, వెలిచేరు, పులిదిండి గ్రామముల మీదుగా ఆత్రేయపురములోను, 18 వ తేదీని వసంతవాడ మీదుగా కట్టుంగలోను, ఆ రాత్రి నారకేడమిల్లి, అంకంపాలెముల మీదుగ ర్యాలిలోను, 19 వ తేదీని పోలవరం, రామచంద్రపురం గ్రామముల మీదుగ పొడగట్లపల్లిలోను, ఆ రాత్రికి గోపాలపురములోను, 20 తేదీ ఉదయమున పలివెలలోను, 21 వ తేదీని కామిరెడ్డిపాలెం వాడపాలెముల మీదుగా వానపల్లిలోను, ఆ రాత్రికి, బిళ్లకుర్రు మీదుగా అవిడిలోను, 22 తేదీని చింతలపూడి, మోడేకుర్రు, వ్యాఘ్రేశ్వరముల మీదుగా పుల్లేటికుర్రులోను మకాములు చేసిరి.

శ్రీయుత నంబూరి జగ్గరాజు, నామం పాపన్న, తురగా పురుషోత్తం, ఆచంట నరసన్న, పెన్మెత్స నరసింహరాజుగార్లు 50 మైళ్లదూరము, పలివెలవరకు సత్యాగ్రహదళము వెంటవచ్చి సాగనంపిరి. దారిలో ఆగినచోట్లన్నిటిలోను వాలంటీర్లు బహిరంగసభలను జరిపి కాకినాడ కొత్తపేటలనుండి తీసికొనివచ్చిన ఉప్పును అమ్మిరి. శ్రీయుత సూర్యనారాయణమూర్తిగారు శ్రీయుత ఆంజనేయశర్మగారిని తమ తరువాత నాయకులుగ నియమించిరి. ప్రతిగ్రామములోను వాలంటీర్లకు గొప్ప స్వాగత మీయబడెను. సూర్యనారాయణమూర్తి, ఆంజనేయశర్మ, శ్రీరామనరసింహంగార్లు పెద్దపెద్ద బహిరంగసభలలో నుపన్యసించిరి.

నెల్లూరు సమీపమున టెలిగ్రాఫు తీగెలను నరుకుట

అచట నొకనోటీసు గూడ కట్టబడుట

నెల్లూరు, మే 21:—

20 వ తేదీ రాత్రి కొడవలూరు రైలుస్టేషనుకు ఒక ఫర్లాంగుదూరమున టోలుగేట్లకు మధ్యగా టెలిగ్రాఫు తీగెలు నరికివేయబడెను. "ప్రభుత్వశాసనముపట్ల అసమ్మతిని తెలుపుటకే తీగెలు నరకబడెను." అని వ్రాయబడిన ఒకనోటీసు టెలిగ్రాఫు స్తంభమునకు కట్టబడెను. నెల్లూరు, కొవ్వూరు పోలీసు సబుయినస్పెక్టర్లు విచారణ చేయుచున్నారని తెలిసినది. (హిందూవిలేఖరి.)

నెల్లూరు సత్యాగ్రహనాయకులపై కేసులు

శ్రీయుతులు తేబూరి సుబ్బరామరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, బొదిని రామకృష్ణరెడ్డి, దువ్వూరు బలరామరెడ్డిగార్లపై కేసులు.

నెల్లూరు, మే 24:—పై నాయకులు నలుగురికిని పి॥ కో॥ 144,143, ఉ॥ చ॥ 74 చట్టములక్రింద నేరముగావించినందుకై ఈనెల 26 తేదీనాడు గూడూరులో జిల్లామేజస్ట్రేటుగారివద్ద కేసువిచారణకై హాజరుకావలసినట్లు నోటీసులందజేయబడినవి. ఈనలుగురును ఉప్పు సత్యాగ్రహులే. నలుగురును సంపన్నకుటుంబములలోనివారు. (స్వ. ప.)

శ్రీయుత వేదాంతం శంభుశాస్త్రిగారిని అరెస్టుచేయుట

పీ॥ కో॥ 117, 143 సెక్షన్లు

బెజవాడ, మే 23:—కాంగ్రెసు ప్రచారమును సాగించుచున్న పండిత వేదాంతం శంభుశాస్త్రిగారిని పోలీసువారు గతరాత్రి నం. 1-15 లకు పెనుకంచిప్రోలులో అరెస్టుచేసి పీ. కో. 143, 117 సెక్షనులక్రింద సబ్ కలెక్టరుగారి వద్ద కేసు విచారణకై నందిగామకు తీసికొనివెళ్లిరి (ఫ్రీ ప్రె.)

తూర్పు కృష్ణా

శ్రీయుతు. కొల్లిపర సూరయ్యచౌదరి చిగురుపాటి కుటుంబయ్య, శివనారాయణగార్లకుశిక్ష

బందరు, మే 24—పై ముగ్గురకును పామర్రు మేజిస్ట్రేటుగారు నిన్న చెరి 9½ నెలల కఠిన శిక్ష విధించిరి. శ్రీయుత ముట్నూరి కృష్ణారావుగారు ముద్దాయీలతో మాటలాడుటకును కేసు విచారణ చూచుటకును కోరగా ప్రభుత్వము వారనుమతి నీయలేదు.

వెల్లంకి రామదాసు మిక్కిలినేని రామకోటయ్య చెరువు మల్లికార్జునరావు, చెరువు పురుషోత్తం యార్లగడ్డ అంకినీడు ఈనాంపూడి సుబ్బారావుగార్లు జామీనుపై విడుదల గావింపబడిరి. రామదాస్ సుబ్బారావుగార్లు కోర్టులో ప్రతివాదము సల్పెదరు. గుడివాడ ఆక్టింగు సర్కిల్ ఇన్స్పెక్టరును కొవ్వూరుకు మార్చిరి. కానుమోలు గ్రామ మునసబు శ్రీయుత నూకల వీరరాఘవయ్యగారు 22 తేదీనాడు వెంకటదాసయ్యగారు మున్నగువారిని చూచుట కనుమతికోరగా పోలీసువారు నిరాకరించిరి. వీరరాఘవయ్య గారి గాంధిటోపీనిగూడ లాగికొనిరి. (స్వ. వి.)

23 తేదినుండి ఆమ్ముర్తంగుండా గ్రేటుబ్రిటను జాహా మన్య కొన్ని నియమములతో టెలిఫోను ఏర్పాటుచేయబడును

స్థానిక వార్తలు

మద్రాసు కార్పొరేషను సంఘసభ:—వాయిదా వేయబడిన పైసంఘపు సాధారణసభ రాబోవు 27 వ తేదీని సాయంకాలము 5-15 రిప్పను భవనమున జరుగును.

దక్షిణఇండియా బ్రహ్మసమాజము:—పైసమాజమందిరమగు 97 అణ్ణాపిళ్లెవీధియందు రేపు సాయంకాలము 6 గం. శ్రీ వి. పి. రాజ్ గారు దైవప్రార్థన జరిపి ఆంగ్లమున మతబోధ గావించెదరు.

మైలాపూరులో స్త్రీలసభ:—రేపు సాయంకాలము 5 గంటలకు మైలాపూరులో తూర్పు మాడవీధియందలి వన్నియమంటపమందు స్త్రీల బహిరంగసభ జరుగును. ఈ సందర్భమున కొందరు ప్రముఖస్త్రీలు స్వదేశీఅభివృద్ధి, విదేశ వస్త్ర బహిష్కరణముగూర్చి ఉపన్యసించెదరు. స్త్రీ లెల్లరు విచ్చేయప్రార్థితులు.

మైలాపూరు రసికరంజనిసభ:—పైసభయాజమాన్యమున రేపుసాయంకాలము 5 గం. మైలాపూరు సుందరేశ్వరరు హాలునందు యీక్రిందివారు సంగీతప్రదర్శనముగావించెదరు.

శ్రీ. సుబ్రహ్మణ్యపిళ్లెగారు (చిత్తూరు) గాత్రము.
శ్రీనివాసయ్యంగార్ గారు (తిరుప్పకొడల్) ఫిడేలు
శంకరమీనన్ గారు (తిరుచ్చూరు) మృదంగం.

రాకపోకలు:—సర్ సి. పి. రామస్వామి అయ్యర్ గారు ఉదకమండలమునుండి నేటిఉదయమున మద్రాసుకు వచ్చి వెంటనే పాటియాలాకు వెళ్లిరి.

పర్సీగొథిరాగ రును కలనల్ రైటుగారును నిన్నరాత్రి ఉదకమండలమునకు వెళ్లిరి.

వెంకటగిరి మహారాజాగారు నిన్నరాత్రి బెంగుళూరుకు వెళ్లిరి.

డా॥ లక్ష్మీదేవిగారు:—డా॥ ఏ. లక్ష్మీపతిగారి పుత్రిక యగు డా॥ లక్ష్మీదేవిగారు లండన్ నగరమునుండి గత 22 వ తేదీని మద్రాసుకు వచ్చిరి. ఈమె లండన్‌నందు యం. ఆర్. సి. పి. యల్. ఆర్. సి. యస్. పరీక్షలందు కృతార్థులైరి. మరియు లండన్, ఎడిన్‌బరో ఆసుపత్రులందు ప్రసూతికి సంబంధించిన విద్య బాగుగ నభ్యసించిరి. ఈమె మద్రాసు నందు భారత దేశీయ వైద్యశాస్త్రమునకు సంబంధించిన విద్యమకూడ బడయుటకు చదివెదరు.

అరెస్టయిన నౌపడా సత్యాగ్రహులు

19-5-30:—(1) న్యాయపతి నారాయణమూర్తిగారు, (2) కే. వి. నారాయణగారు, (3) పుల్లెల శ్యామసుందరరావుగారు, (4) కూరాడ వీరరాజుగారు, (5) నిష్టల సోమయాజులు పంతులుగారు, (6) డాక్టరు నారాయణరావుగారు, (7) నిరంజన సుబ్బారాయుడుగారు.

20-5-30:— (8) వున్నం రామలింగం మేష్టరుగారు, బి ఏ., యల్.టి., (9) టంకాల వెంకటరాజుగారు, (10) అంభవరపు లక్ష్మణమూర్తిగారు, (11) గేదెల చంద్రయ్యనాయుడు గారు, (12) వూన రామమూర్తిగారు, (13) మోచెర్ల లక్ష్మీనారాయణగారు, (14) అట్టాడ రామయ్యగారు, (15) టూహూరు రామకృష్ణారావుగారు, (16) యివ్వటూరు సన్యాసిరావుగారు, (17) శ్రీపాద నరసింహారావుగారు, (18) ఆకెళ్ల అప్పలనరసింహులుగారు, (19) భమిడిపాటి యీశ్వరప్పగారు.

యింతవరకు ఎరస్టు అయిన ప్రముఖులు గంజాంజిల్లా వాస్తవ్యులు.

బెల్లాల వెంకటప్పన్న
ఫిర్కా కాంగ్రెస్ కార్యదర్శి.

డక్కాలో హిందూమహమ్మదీయకలహము

డక్కా, మే 23:—నిన్న సాయంత్రము నవాబుపూరు బంగజాల్ రోడ్డు కలియుచోట హిందూమహమ్మదీయ కలహము జరిగి ఇరుపక్షములకును దెబ్బలు తగిలెను. మహమ్మదీయులు మొదట కొట్లాట కుపక్రమించిరి. హిందువులు ఇండ్లపైనుండి రాళ్లు రువ్విరి. దీనివలన పోలీసుసార్జంటున కొకనికి గాయములయ్యెను. మహమ్మదీయులు వెంటనే అంగళ్లలోను ఇండ్లలోను దూరి దోపిడిచేసిరి. కొన్ని గుడ్డలను తగులబెట్టిరి. పోలీసులు వచ్చునప్పటికి వారు పరుగెత్తిపోయిరి. 7 గురుహిందువులను అరెస్టుచేసిరి. తగవునకు నేరము, హిందూబాలురతో ఆడుకొనుచున్న మహమ్మదీయబాలుని కొట్టిరట. (అ. ప్రె.)

మద్రాసు నగరములో ఖద్దరు పరిశ్రమాలయములు

ఎం. ఎస్. ఎం. రైల్వే పనివారల సేవాసమితి అధ్యక్షులగు శ్రీయుత ఏ. ఎం. గోవిందరాజులుగారిట్లు ప్రకటించుచున్నారు:—

ఖద్దరు వస్త్రమునకు గిరాకి అధికమగుటచేత యీనగరమందును యితరస్థలములందును నూలువడుకుట నేయుట మున్నగు పనులను ప్రజలకు నేర్పుటకుగాను సాధ్యమగునన్ని పరిశ్రమాలయములను తెరచుట కుద్దేశింపబడినది. ఇంతవరకు యీదిగువ వివరింపబడిన స్థలములందు పరిశ్రమాలయములు తెరువబడినవి:—

(1) తిరువళిక్కేణి, కస్తూరింటుఘాట్ ప్రెస్ కార్యాలయము.

(2) సరస్వతిబాలికాపాఠశాల, పెడారియారుకోవెలవీధి, జార్జిటవును.

(3) నెం॥ 173, పరమానందదాసు ఛోటాదాసు ధర్మశాల, వాల్టాక్సురోడ్డు.

(4) నెం॥ 21, వరదాముత్తియప్పనవీధి, జార్జిటౌను.

(5) నెం॥ 108, గోవిందప్పనాయక్‌వీధి, జార్జిటౌను.

తమ గృహములందు నూలువడుకదలచువారు పైన పేర్కొనబడిన స్థలములనుండి ప్రత్తిని దీసికొని, నూలువడుక వచ్చును. రాట్నములుగూడ తక్కువధరకు విక్రయింపబడును. రాట్నములు కావలయువారు ముందుగా తెలియచేయవలెను.

ప్రస్తుత ఖద్దరుకరువు బోగొట్టుటకు మద్రాసు పౌరులందరును తోడ్పడెదరు గాకయని గోరుచున్నాము.

తాము విదేశవస్త్రములను బహిష్కరించుట మాత్రమే గాక ఖద్దరువస్త్రమును గూడ స్వయముగా తయారుచేయ ప్రయత్నింపవలెను.

ప్రతిదినము కొంతకాలము నూలువడుకుటకు వినియోగింపవలెను. సత్యాగ్రహవాలంటీరులందరును నగరములో ప్రతి డివిజనునందును యింటింటికి దిరిగి ప్రచారము సలుపవలెను. నగరమందలి వర్తకులందరునుగూడ కొంతకాలము నూలువడుటకు వినియోగించి తమ నౌకరులచేతగూడ నూలువడికించవలెను. ఉద్యోగము లేనివారుగూడ యీ నిర్మాణకార్యమునకు బూనుచో తాము దేశమున కెంతో మేలొనర్చినవారగుదురు.

పత్రికాశాసనము

సింధుపత్రికలు

కరాచి, మే 23:— వీరమల్ బేగ్‌రాజ్ గారి సంపాదకత్వమున నడచుచున్న సింధీ వారపత్రిక రు/ 1000 ధరావతు కట్టెను. కాంగ్రెసువాదుల ప్రచురణమనని పత్రికలకు స్త్రీలు పికెటింగు చేయుటకేర్పాటు కావింతురని "సింధువాసి" యను హైదరాబాదు దైనికపత్రిక తెలుపుచున్నది.

లాహోరుపత్రికలు

లాహోరు, మే 23:— మహాశయ కుశాల్చందుగారు తమ "మైలాప్" పత్రికను కాంగ్రెసువారి తీర్మానము ప్రకారము విక్రమించినవారు ప్రెస్సు విలేఖరితో దీనివలన చాలా నష్టము వాటిల్లునదియు తన సొంత యభిప్రాయ మేమో దేశమందలి పత్రికలన్నియు ఆగిపోవలెనని యున్నను, ఇంకను కొన్ని కాంగ్రెసుపత్రికలు నడచుచున్నందున ఈ విషయమై కాంగ్రెసు అధ్యక్షుడు తత్‌క్షణమే తగిన చర్యపుచ్చుకొని ప్రచారమునకు భంగమురాకుండ జూడవలెననియు తెలుపుచున్నారు.

రాజద్రోహ నేరము

మహాశయాగారిపై 124 సెక్షన్ క్రింద, మైలాప్ వ్యాసమునకై తేబడిన నేరముపై సర్ అబ్దుల్ క్వాదిర్‌గారి ముందు అపీలు విచారణ జరిగెను. లాహోరు మేజిస్ట్రీటుగారు తొమ్మిదినెలలు ఖైదు రు 200 జరిమానా విధించియుండిరి. న్యాయమూర్తి ఖైదు నిప్పటి కనుభవించినంతకు తగ్గించి జరిమానా నట్టులేయుంచెను. (ఫ్రీ. ప్రె.)

మైమెన్సింగు అల్లరులు

మైమెన్సింగు, మే 23:— పోలీసుఉద్యోగులకు భోజనము పెట్టనందులకై హోటళ్ల లైసెన్సులు చాలా వాటికి రద్దుచేయబడెనని తెలియుచున్నది. (ఫ్రీ. ప్రె.)

నిషిద్ధ లవణ దుకాణము

కరాచీ మే 22:—ఈ దినము మరల నిషిద్ధ లవణ దుకాణము తెరువబడెను. పోలీసు సిబ్బంది వచ్చి ఉప్పును తీసికొనిపోయెను. వలంటీర్లు మరికొంత ఉప్పును తెచ్చి విక్రయము ప్రారంభించిరి. (ఫ్రీ. ప్రె.)

బక్రీదు కొట్లాట

ప్రభుత్వప్రకటన

షిల్లాంగు, మే 23:—అస్సాము ప్రభుత్వమువారు బక్రీదు పండుగ సందర్భమున డిబ్రూయిలో జరిగిన హిందూ ముస్లిము కొట్లాటనుగూర్చి పోలీసు విచారణవలన తేలిన ఫలితములను ప్రకటించుచున్నారు. చిటగాంగు మహమ్మదీయు డొకడు హిందువునుండి ఒక యెద్దును కొనెను. ఆ యెద్దు ఒక మూసలావిడది. ఆమెకు తెలియకనే కొడుకు దాని నమ్మెను. అందువలన బజారులో ఆ యెద్దు తనదనియు, బక్రీదునాడు నరకుటకై తురక దానిని దొంగిలెననియు ముసలావిడి గోలపెట్టెను. ఇది తగవుకు ప్రారంభము. మే 9 వ తేది హిందువులు పోరాడిరి. 50 మందికి దెబ్బలు తగిలెను. [illegible]సింగుగారు గాయములచే మరణించిరి. మహమ్మదీయు లంత బోర్పిలిలో హిందూ దుకాణములను దోచిరి. పోలీసు ఆఫీసరు వచ్చునప్పటికి లాటీలతో చిటగాంగు తురకలు బారులు తీరియుండిరి. రాత్రి 10 గంటలకు వీరిని పోలీసులు చెదరగొట్టిరి. డిబ్రుగర్‌కు పోలీసులు పంపిన తంతి ఆలస్యముగా చేరెను. సూపరింటెండెంటు మరుసటిదినము మధ్యాహ్నము రెండు గంటలకు చేరిరి. అప్పటికి రెండవ పోరాటముకూడ జరిగిపోయెను. ఆ దినము ఇద్దరు మహమ్మదీయులును 1 నేపాలివాడును మరణించిరి. పోలీసులు వచ్చునప్పటికి హిందువు లనేకులు వీధులలో గస్తుతిరుగుచుండిరి. సుమారు 40 అరెస్టులు చేయబడెను. ఆయుధము లూడ్చివేసిరి. కేసులు డిబ్రుగరులో తొందరలో విచారింపబడును. కొన్ని విచారణసంఘములు తమంతట తా మేర్పడి విచారించుచున్నవి. వీనివలన పరస్పర ద్వేషములు రెచ్చగొట్టుట యగును. అందువలన పోలీసులు వీరికెట్టి సహాయమును చేయజాలరు. (అ. ప్రె.)

మహమ్మదీయుల యెత్తు

అలహాబాదు, మే 23:—డా॥ షాఫత్ అహమ్మదు ఖాన్, యం. యల్. సి., జే. హమరు అహమ్మదు ఖాన్ యం. యల్. సి. గారలు, ప్రస్తుత సత్యాగ్రహోద్యమము వలన కలుగునష్టములనుండి తప్పించుటకై మహమ్మదీయులు తగినచర్య తీసికొనుట అవసరమని తమ యభిప్రాయమును ప్రెస్సు ప్రకటనలో తెలుపుచున్నారు. మహమ్మదీయ ప్రముఖుల సమావేశము నొకదానిని గూర్చి తురకకులమునకు కార్యక్రమము నేర్పరుపవలెనని తమ్మకొందరు కోరినందువ అలహాబాదులో జూన్ 29, 30 తేదులలో సమావేశమును జరిపెదరు. ఇందుకు జిల్లాబోర్డులు మ్యునిసిపాలిటీలు కౌన్సిళ్లు అసెంబ్లీలలోనుండు మహమ్మదీయసభ్యుల నందరిని ఆహ్వానము చేసెదరు. పంజాబు బీహారు బెంగాలు బొంబాయిలనుండి మహమ్మదీయ ప్రముఖులను కూడ పిల్చెదరు సంయుక్తరాష్ట్ర మహమ్మదీయుల కొకతంజీమ్ కార్యక్రమము విధించుటకూడ వీరిపని. సర్ మహమ్మద్ షాఫిగారు స్థానిక సంస్థల సమావేశమునకు అలీసోదరులలో నొకరు తంజీమ్ సభకు అధ్యక్షతవహింతురు. ప్రస్తుత రాజకీయ పరిస్థితిని చర్చించి తగిన పద్ధతుల నవలంబించుటకు సమావేశము పూనుకొనును. భారతీయ రాజ్యాంగవిధానము మారుపాటగు నీ సమయమున నిర్లక్ష్యమునకు తాము పాత్రులము కాజాలమని వారు చెప్పుచున్నారు. అ. ప్రె.

గుర్కావాలంటీరులకై వెదకుట

మాచూపర పోలీసువారు బెంగాలు రాష్ట్ర కాంగ్రెసు కార్యాలయమును వెదకిరి. 16 గురు గూర్కా వాలంటీరుల కొరకు వెదుకుచున్నారు. ఎవ్వరు దొరకలేదు. అరెస్టు చేయలేదు. (ఫ్రీ ప్రె.)

కోమిల్లా మే 23:—త్రిపురమండల కాంగ్రెసు కమిటీ సమావేశమై ప్రతి యూనియనులోను కాంగ్రెసు సంఘముల నేర్పాటుచేయుటకు తీర్మానించెను. (ఫ్రీ ప్రె.)

పోలీసు చర్యల విచారణ

దుబ్రి, మే 23:—అస్సాము కాంగ్రెసు కమిటీవారిచే ఏర్పాటయిన విచారణసంఘము 14 వ తేదిని పోలీసు చర్యలను గూర్చి నిన్నటినుండి సాక్ష్యము గైకొనుటకు ప్రారంభించెను. పోలీసులనుకూడ సాక్ష్యమిమ్మనగా వారు నిరాకరించిరి.

అంబాలాల్‌గారి ప్రకటన

"ఘూర్జర దేశమునందు చైతన్యముండునంతకాలమును పౌరుషము మొక్కవోకుండునంతకాలమును సహజపరిస్థితులు విపరీతముగా మారునంతవరకును సత్యాగ్రహము జరిగియేతీరును. నాయకులను అరెస్టుచేసినను సరే లాటీదెబ్బలు తగులుచున్ననుసరే అహింసానిరతులును ధీరులునగు సత్యాగ్రహు లెంతమాత్రమును వెనుకకుపోరు" అని అంబాలాల్‌గారు నుడివిరి.

ఉన్నాడీ శిబిరమునందలి వైద్యశాలలో ఇంకనుగాయములు తగిలినవారు ముగ్గురున్నారు. వీరిలో ఇద్దరికి మిక్కిలిబలమైనగాయములే తగిలినవి. కాని ప్రాణాపాయస్థితి దాటిపోయినది. (ఫ్రీ ప్రె.)

అరెస్టులు—శిక్షలు

డిల్లీలో అరెస్టులు

డిల్లీ, మే 21:— నేడు డిల్లీలో 144 సెక్షను ధిక్కరించినందుకు ఎనమండుగురిని అరెస్టు చేసిరి. వారికి చెరి మూడు నెలలు కఠినశిక్ష వేయబడెను.

జీలంలో అరెస్టులు

లాహోరు, మే 21:—మ్రరేసు వెళ్లుచున్న పండిత మదనమోహన మాళవ్యాగారికి స్వాగత మొసంగుట కూరేగింపు జరిపినందుకు ఇచ్చట 36 మంది ప్రముఖులను అరెస్టుచేసిరి. (అ. ప్రె.)

డాక్టర్ ఖాన్‌చంద్ దేవ్‌గారికి శిక్ష

దేవుగారికి ఒక సంవత్సరం కఠినశిక్ష విధింపబడెను.

ధర్మదేవగారికి శిక్ష

బెనారస్, మే 21:—ఇతనికి 6½ నెలలు కఠినశిక్ష వేయబడెను.

ఆర్యప్రసాదుగారి అరెస్టు

నేడుదయమున ఇతనిని బడగాంగ్రామములో అరెస్టు చేసిరి.

మహేంద్రనాద్ మైయిత్‌గారికి శిక్ష

మిదునాపూర్, మే 21:—72 ఏండ్ల వయసుగలవాడును కాంగ్రెసు సంఘాధ్యక్షుడును అగు మెయితీగారికి 2½ నెలలు కఠినశిక్ష వేయబడెను. (అ. ప్రె.)

కుంజబిహారిబర్మగారికి శిక్ష

కలకత్తా, మే 22:—రాజద్రోహమునకు మాయా ప్రెస్ కీపరగు ఇతనికి 16 తేదీన రెండేండ్లు కఠినశిక్ష వేయబడెను. (అ. ప్రె.)

గురుదాస్ దత్తుగారికి శిక్ష

కలకత్తా, మే 22:—ఇతనికి 12 నెలలు కఠినశిక్ష వేయబడెను.

11 గురు యువకులకు చెరి రెండు నెలలు శిక్ష వేయబడెను. (అ. ప్రె.)

వరదప్రసన్న గుహారాయ్, సతీశచంద్ర చక్రవర్తిగార్లకు శిక్ష

తుర్లుల్, మే 18:—గుహారాయ్‌గారికి 6 నెలలును, చక్రవర్తిగారికిని మరియొకరికి చెరి 18 నెలలును కఠినశిక్ష వేయబడెను.

రెండు శిబిరములలో పోలీసువారు దాడిసలిపి 18 తేదీని కలకత్తాలో 70 మందిని అరెస్టు చేసిరి.

మస్తీదులో ౬గురిని అరెస్టు చేసిరి

సిశీకాంతగంగూలీ, చటర్జీ, చక్రవర్తిగార్లను మరి ఆర్గురిని అరెస్టుచేయుట

చక్రవర్తిగార్లను మరి ఆర్గురిని అరెస్టు చేయుట.

బారిసాల్, మే 19:—త్యాబ్జీగారి హర్తాల్ దినమున వీరి నందరిని అరెస్టుచేసిరి. (ఫ్రీ ప్రెస్.)

1 శశి భూషణబోసు 2 సుభద్రదాసు 3 సురేషు దేవుగార్ల అరెస్టు

మున్షీ గంజి, మే 21:—బోసుగారిని మున్షిగంజిలోను దాసుగారిని మోగ్రాలోను దేవుగారిని సిలహటులోను అరెస్టు చేసిరి. దేవుగారికి 6 నెలలు కఠినశిక్ష వేయబడెను. ఫ్రీ. ప్రె.

బ్రజేంద్ర నారాయణ చౌదరిగారికి శిక్ష

కలకత్తా మే 22:—చౌదరీగారికి 17-వ తేదిని రెండేండ్ల కఠినశిక్ష వేయబడెను.

మేజర్ నియోగిగారి అరెస్టు

బోగ్రా మే 20:—నియోగీగారిని మరినలుగురిని బెంగాల్ ఆర్డినెన్స్ క్రింద నేడు అరెస్టు చేసిరి.

జతీంద్రచక్రవర్తిగారిని అరెస్టుచేయుట

డక్కా, మే 19:—చక్రవర్తిగారిని మరియిద్దరిని డక్కాలో 19-వ తేదీని అరెస్టుచేసిరి. (అ. ప్రె.)

దేవమూర్తి శర్మగారి అరెస్టు

బెనారస్, మే 22:— శర్మగారిని నేడుదయమున ఇచ్చట అరెస్టుచేసిరి. (అ. ప్రె.)

జితేంద్ర చక్రవర్తి, బెసంతరాయ్, శైలేశబోస్ ఫణీంద్రభూషణ దాస్‌గుప్త గార్ల అరెస్టు

డక్కా, మే 21:—మొదటి ముగ్గురిని డక్కాలోను గుప్తగారిని పురూలియాలోను అరెస్టుచేసిరి. (ఫ్రీ. ప్రె.)

సురేంద్రమోహన్ సాహాగారికి శిక్ష

కలకత్తా, మే 20:—సాహాగారికిని, మరియొకరికిని 100 రోజులు కఠినశిక్ష విధింపబడెను.

ఒక వలంటీరుకు 10 రోజులు విడిఖైదు వేయబడెను.

నేడు 10 మందిని డల్హౌసీస్క్వేర్‌లో అరెస్టుచేసిరి.

భారత దేశముయొక్క గొప్ప లైఫ్ ఎష్యూరెన్సు కంపెనీయైన

ఓరియంటల్

వారిమూడుసంవత్సరముల కొకతూరి లాభములు పంచిపెట్టబడు పదమూడవ పంపకము

31 డిసెంబరు 1930 తేదిని జరుగగలదు;

అధనపు రాబడి గతమూడుసంవత్సరములలో అనగా

1921 లో రు 21½ లక్షలు 1924 లో రు 53⅓ లక్షలు 1927 లో రు 78 లక్షలు

సంవత్సర ఒకటికి పూర్తిలైఫ్ పాలసీలపై పంచిపెట్టబడినలాభములు

1921 లో రు 1000 కు సం॥ 1 కి రు 10 లు

1924 లో రు 1000 కు సం॥ 1 కి రు 22½ లు

1927 లో రు 1000 కు సం॥ 1 కి రు 25 లు

ఈ సంవత్సరములో తీసికొనబడిన పాలసీలుగూడ 31 డిసెంబరు 1930 తేది జరుగులాభముల పంపకములలో పాల్గొనుటకు హక్కుగలదు.

గాన మీరు ఓరియంటల్ పాలసీదారుగ యిప్పుడుచేరినయెడల లాభమును పొందగలరు

ప్రతినిధులు అంతటను గలరు

హెడ్డాఫీసు:—ఓరియంటల్ బిల్డింగులు, బొంబాయి

పూర్తి వివరములకు ఈ దిగువ విలాసమునకు వ్రాయుడు

T. SAMBASIVAN, ACTING BRANCH SECRETARY, ORIENTAL BUILDINGS.

POST BOX NO, 8 MADRAS.

Eangalore Branch; No, 1, South Parade, Bangalore Trivandrum Branch; Trivandrum
TRICHINOPOLY-BRANCA: TRICHINOPOLY VIZAGAPATAM BRANCH: VIZAGAPATAM,

దానిగుండా చూడవచ్చును!

డ్రాలీ గారి — స్పటికమువలె శుభ్రము
మాలటైను — అతిసుందరము
గ్లిసరైను — తరుగని సువాసన
సబ్బు — అపరిమితోపయోగము

ఈమారు యీసబ్బు నుపయోగింపుడు.

అన్ని అంగళ్లలో దొరకును.

సోల్ ఏజెంటు:—

ఎ. వి. ఆర్. ఎ. అడికప్ప శెట్టి,

52, బందరు వీధి, మదరాసు.

ఇటీవల అరెస్టుచేయబడిన 14 మందిని ధరావతుకోరగా వారు తిరస్కరించిరి.

శివపురం బాంబు సంబంధమున భువనానంద బెనర్జీ పంచసీన పలిట్, ప్రవాహచంద్రరాయ్, హృషీకేశదత్త, సచ్చిదానంద మిత్రగార్లను 17 వ తేదిని అరెస్టుచేసిరి. (అ. ప్రె.)

గుంటూరు

(స్వకీయవిలేఖరి)

దెబ్బలశిక్ష

మే 22—పాకాల సుబ్బారావు, తోటిముష్వలు నరికినాడను నేరముక్రింద ఒంగోలులో అరెస్టుచేయబడి బాపట్లలో మకాము చేసియున్న ఒంగోలు సబ్ కలెక్టరైన శ్రీ వెంకట్రామన్‌గారియెదుట విచారింపబడెను. ఆబాలుడు ఐ. పి. సి. 143, 426 సెక్షనుల క్రింద విచారింపబడెను. ఈ కుర్రవాడు 14 సం॥ ప్రాయపుబాలుడు. ఇతనికి దెబ్బలుశిక్షవిధింపబడి ఆ దెబ్బలు కొట్టబడినట్లు తెలియుచున్నది.

రుక్మణీ లక్ష్మీపతి నిర్బంధమున కసమ్మతి

వేదారణ్యమున శ్రీమతి రుక్మణీ లక్ష్మీపతి గారిని నిర్బంధించి కారాగృహమునకు బంపినందులకై యసమ్మతి తెలుపుటకుగాను 18-5-30 వ తేదీన అనంతపురముజిల్లా పెన్న అహోబిలక్షేత్రమున జరుగవలసిన డిస్ట్రిక్టు టెంపరెన్సు కమిటీసమావేశము శ్రీయుత కేశవపిళ్లెగారు (అధ్యక్షులు) నిలిపివేసిరి.

(స్వకీయవిలేఖరి)

మంత్రసానులు కావలెను

నెలకు రు. 30. సంవత్సరమునకు 2-50 ల స్కేలు మీద యీ తాలూకాబోర్డులో పనిచేయుటకై సర్టిఫికెట్టు పొందిన మంత్రసానులు కావలెను. దరఖాస్తులు మేనెల 25 తేదీలోగా మా ఆఫీసుకు చేరవలెను.

జి. రామసుబ్బారెడ్డి.
అధ్యక్షుడు, నంద్యాల తాలూకాబోర్డు.

వృత్తాంతలేఖలు

కాకినాడ వార్తలు

మే 22:—సాయంత్రం 6 గంటలకు సాల్టు పోలీసు జవానులు చొల్లంగి యుప్పుకొఠారులకు వచ్చిరి. మంచినీళ్ల కుండలను వెంటనే తీసికొనివెళ్లిరి.

మే 19:—సత్యాగ్రహ శిబిర సహాయార్థము ఇమిడే వర్గ ఆచార్లుగారు సరస్వతి భవనంలో కలియుగ చిత్రనటన ప్రదర్శించిరి. రు. 500 పైగా టిక్కెట్లు అమ్ముడైనవి.

మే 21:—స్త్రీలసభ వేణుగోపాలస్వామివారి ఆలయములో చాలజయప్రదముగా జరిగినది. రాజోలు కాపురస్థులగు మల్లాది రామమూర్తిగారు ఉపన్యసించిరి. 12 ఉంగరములు నాగరం, చేమంతిపువ్వు ఇతర వస్తువులు కొంతరొక్కము సత్యాగ్రహనిధికి స్త్రీలచే సమర్పింపబడినది.

పురమందిరములో జరిగిన బహిరంగసభలో చామర్లకోట కాకినాడ మోటారు సర్వీసువారు రు 50 (ఏబది) శాంతిసైనికుల భోజనం నిమిత్తం యిచ్చిరి. 200 మంది శాంతిసైనికులు కూడిన తక్షణమే ఉప్పు కొఠారులపై దాడి సల్పబడునని ప్రకటింపబడినది. ఇప్పటికప్పుడే 25 మంది శాంతిసైనికులు చేరిరి.

(ఒకవిలేఖరి)

ఏలూరు

అప్పలరాజు, సచ్చిదానందరాజుగార్లకు శిక్ష
ఒకసంవత్సరము విడిశిక్షైదు
(స్వకీయవిలేఖరి)

ఏలూరు, మే 23:—నిన్నరాత్రి ఒంటిగంటకు కొండు అప్పలరాజు, కొండు సచ్చిదానందరాజుగార్లను నాగులపల్లిలో అరెస్టుచేసిరి. నేటి యుదయమున ఏలూరు సబుడివిజనల్ మేజిస్ట్రేటుగారి యెదట కేసు విచారింపబడెను. ముద్దాయీలు ఇరువురును క్రిమినలు ప్రొసీజరు కోడ్ 108 సెక్షను (ఎ) క్రింద చార్జీచేయబడిరి. డిప్యూటీ పోలీసు సూపరింటెండెంటును తదితర పోలీసు ఉద్యోగులును కోర్టునందు గలరు. తాణ్ణారి సుబ్బారావుగారును మరికొందరు కాంగ్రెసువాదులును మాత్రమే హాజరైరి. ఉదయము 7-30 గంటలకు విచారణ ప్రారంభమయ్యెను. ముద్దాయీలు ఇరువురును సత్ప్రవర్తనకు పూచీకత్తువ్రాయుటకు నిరాకరించిరి. సాక్షులవిచారణ పూర్తియైన పిమ్మట మేజిస్ట్రేటుగారు ముద్దాయీలకు యిరువురకును చెరి యొకసంవత్సరము విడిశిక్షైదును విధించుచు తీర్పుచెప్పిరి. తదుపరి ముద్దాయీలను రాజమహేంద్రవరం సెంట్రలుజైలునకు గొంపోయిరి.

ఎర్నేని సుబ్రహ్మణ్యంగారికి శిక్ష

శ్రీయుత ఎర్నేని సుబ్రహ్మణ్యంగారిని మత్స్యపురమునందు అరెస్టుగావించి నేటిసాయంత్రము 4 గంటలకు యిచ్చటకు తీసుకొనివచ్చిరి. ఎర్నేని సుబ్రహ్మణ్యముగారు గాంధిమహాత్ముడు సబర్మతీ ఆశ్రమము నుండి బయలుదేరినపుడు వెంట నిడుకొనిన 79 మంది సత్యాగ్రహయోధులలో నొకరని చెప్పిన చాలును. వీరు ఇటీవల పశ్చిమగోదావరిజిల్లాలో పర్యటనము సల్పుచుండిరి. వీరి ఉపన్యాసములు అధికసంఖ్యాకులగు ప్రజల నాకర్షింపగలుగుచుండెను. వీరు అధికమగు దేశభక్తియు, కార్యదీక్షయు గలిగి కాంగ్రెసు ప్రచారమును కొనసాగించుచుండిరి. వీరుకూడ క్రిమినలు ప్రొసీజరు కోడ్ 108 (ఎ) సెక్షనుక్రింద చార్జిచేయబడి ఏలూరు సబుడివిజనలు మేజిస్ట్రేటుగారిచేతనే ఒకసంవత్సరము విడిశిక్షైదు విధింపబడిరి. నేటిసాయంత్రము ప్యాసంజరుబండిలో సుబ్రహ్మణ్యంగారిని రాజమండ్రి చెరసాలకు గొంపోవుదురని తెలియుచున్నది.

బహిరంగసభ

నిన్నసాయంత్రము పురమందిరమున శ్రీయుత వేమూరి రామకృష్ణారావుగారి యధ్యక్షతక్రింద బహిరంగసభ జరుపబడెను. ఎం. నరసింహాచార్యులు, దొడ్డాచార్యులు, దుగ్గిరాల కృష్ణమూర్తి, నెల్లంకి కృష్ణమూర్తిగార్లు సత్యాగ్రహోద్యమాభివృద్ధినిగూర్చి యుపన్యసించిరి అధ్యక్షులు ప్రజలెల్లరును విదేశవస్త్రములను బహిష్కరించి స్వదేశవస్త్రములనే ధరించినంతమాత్రముననే భారతదేశము స్వరాజ్యమును బడయగలదని నుడివిరి. భారతీయులు విదేశవస్త్రబహిష్కరణమునకు పూనుకొనినతోడనే బ్రిటనుదేశమున నిరుద్యోగసమస్య ప్రబలుచున్నదనియు, బ్రిటీషువస్త్ర, వస్తువులను పూర్తిగ బహిష్కరించుచో పార్లమెంటువారు భారతీయులతో రాజీపడక తప్పదనియు నుడివిరి, పిమ్మట జాతీయగీతములతో సభ ముగిసెను.

జాంబక్
Zam-Buk



కాల్లు, చుఱుకుదనము,
గజ్జి, పోట్లు, మొదలైనవి

చుఱుకైన మంటలు, ఎక్జిమా, గజ్జి, ఇమ్పెటిగో, సోరియసిస్, యీకాలమందు ఎక్కువగ యుండును. ఎంతటిబాధను కలుగజేయు చర్మవ్యాధులనుకూడ జాంబక్ అద్భుతముగ కుదుర్చును. రక్తనాళములోనికి పోయి వ్యాధియొక్క మూలముతో సహా కుదిర్చి లోనుండు విషపురుగుల నశింపజేసి, చెడుపదార్థమును బయటకు వెడలగొట్టును. జాంబక్ కొలదిదినములలో వ్రణముయొక్క మచ్చలనుకూడ బోగొట్టును.

దోమలు, సాలీడుపురుగులు, మరి యితరవిధములైన ప్రాకుడు పురుగులకాట్లకు, జాంబక్ అద్భుతమైన నివారిణి. ఇది తక్షణమే బాధను తొలగించి విషరక్తమును బయటికి బోగొట్టును. జాంబక్ చెడుకాళ్లకును, మూలవ్యాధులు, కోతగాయములు, కాలినపుండ్లు, మరి యితర గాయములనుకూడ కుదుర్చును.

కేవలము వనమూలికలు - -
మృగమదములు చేర్చబడలేదు

మందులమ్మువా రందరును జాంబక్‌ను చిన్నసైజు డబ్బాలలో రు 1/-కిని లేక పెట్టె రు 2-4-0 అమ్ముచుండగలరు.

ఏజెంట్లు:—దాదా అండ్ కో.,
చైనాబజారురోడ్డు, మద్రాసు.

పెద్దాపురం

(ఒక విలేఖరి)

మేనెల 2 వ తేదీ లగాయతు 22 వ తేదీవరకు మా తాలూకాలోని వడ్లమూరు, దివిలి, రాజుపాలెం, వీరవరం, కిర్లంపూడి, ప్రత్తిపాడు వగైరా కొన్ని గ్రామాదులలో కాకినాడ శాంతిసైనిక శిబిరమునుండి పంపబడ్డ వాలంటీయర్లు, ప్రచారము చేసి ఖద్దరుప్రాముఖ్యమునుగూర్చియు, త్రాగుడు దురభ్యాసమును గూర్చియు, ఉద్యమవిజయమును గూర్చియు విశేషముగా ప్రబోధము గావించిరి. చాలా గ్రామాదులవారు తమ గ్రామములకు రావలసినదని ఆహ్వానములను పంపుచున్నారు. పెద్దాపురం పట్టణములో యిదివరలో ఖద్దరు నేయు మగ్గములు లేకున్నను యిపుడు 30 మగ్గములమీద ఖద్దరుబట్టలను తయారుచేయుచున్నారు. మ్యునిసిపాలిటీవారు ఖద్దరు కట్టునట్లును గాంధీటోపీలను మ్యునిసిపల్ సభ్యులు ఎల్లరు ధరించునట్లును తీర్మానించియుండిరి. ఈ తాలూకాలో సుమారు 10 గ్రామములలో ఖద్దరుత్పత్తికి మంచితావు గనుక అట్టిగ్రామాదులలో శాంతిసైనికులు ప్రచారము చేయవలసియున్నది. కాకినాడ శిబిరమువారు యిచ్చటి సైనికులను అర్జంటుగా రా నాజ్ఞాపించిరి. 21 తారీఖున పెద్దబహిరంగసభ జరిగినది. గాడేపల్లి సూర్యనారాయణ శర్మగారు ఉపన్యసించిరి. తరువాత రావాక తిరపతిరాయుడుగారును, కెప్టెన్ బ్రహ్మదేవశాస్త్రిగారును, ఖద్దరుత్పత్తి మొదలగు విషయములను గూర్చియు మాట్లాడిరి. తాలూకాలో చాలమంది ఖద్దరు ధరించుచున్నారు. చాలమంది త్రాగుడు మానుచున్నారు.

శ్రీమదాంధ్ర విద్యార్థిగోష్ఠి

శ్రీ గోపాలకృష్ణజయంతి-ఆహ్వానము

స్వస్తిశ్రీ ప్రమోదూతనామసంవత్సర జ్యేష్ఠ శు॥ ౪ (ది 31 వ మే 1930 తేదీ) శనివారము రోజున చీరాల సమీపమగు శ్రీరామనగరున శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారి జయంతియుత్సవము జరుపుటకు పెద్దలచే నిశ్చయింపబడినది. కాన యీతదుత్సవమునకు తామును శ్రీ గోపాలకృష్ణయ్యగారి మిత్రులెల్లరును విచ్చేయ ప్రార్థితులు.

రామనగరు
వైశాఖ బ॥ సప్తమి.
ప్రమోదూత సం॥

(సం) జాగర్లమూడి కుప్పుస్వామి
చౌదరి, ఎం. ఎల్. సి.

నరసాపురం

(స్వకీయవిలేఖరి)

పేపర్లు బహిష్కరింపబడుట

నరసాపురము, మే 22:—మాపురమందిరపు సభ్యుల సామాన్యసభలో మొన్నటిదినమున లండను నుండి వచ్చువార్తాపత్రికలనున్న మేగజీనులనున్న యిచ్చట యూరోపియనుల యాజమాన్యమున నడుపబడుచున్న వార్తాపత్రికలనున్న మేగజీనులనున్న ఆనాడు మొదలు బహిష్కరింపవలయునని అనగా చదువగూడదనియు తెప్పించనూ కూడదని తీర్మానింపబడెను. సదరు తీర్మానమును సదరు పత్రికాధిపతులకు కూడా తెలుపబడవలెనని కూడా తీర్మానింపబడెను. వైస్రాయిగారిచే దేశీయవార్తాపత్రికలను అణచవలెనను నుద్దేశముతో ప్రచురింపబడిన ప్రెస్ఆర్డినెన్సుకు అసమ్మతిని చూపుట కొరకే పైతీర్మానములు చేయబడెను.

శ్రీజత్ యెర్నేని సుబ్రహ్మణ్యం చౌదరీగారు

మహాత్మాగాంధీగారితో మొదటి బాచ్‌లో బయలుదేరిన యాంధ్రులగు శ్రీయుత యెర్నేని సుబ్రహ్మణ్యంచౌదరీగారు నిన్నటి దినమున కాంగ్రెసుమేడలో స్త్రీలసభలోనున్ను తరువాత బజారులో జరిగిన సభలోనున్ను మహాత్మునియొక్క యద్భుతప్రజ్ఞను గూర్చియు దృఢనిశ్చయమును గూర్చియు చక్కని యుపన్యాసముల నిచ్చిరి. బజారులో సభ జరుగుచుండగా కొన్నిరాళ్లు పడినవి. ఒకరాయి చౌదరీగారికి కూడా తగిలినది. ఆగ్రహమున ప్రజలు తటాలున లేవగా ఆగ్రహింపగూడదనియు రాళ్లదెబ్బలు గుండుదెబ్బలు ఎదురైనప్పటికి భరించు శాంతమును సంపాదింపవలెననియు ప్రజలకు నచ్చజెప్పి చౌదరీగారు ప్రజలనుశాంతింపజేసిరి. కాంగ్రెస్ ఆఫీసులో జరిగిన స్త్రీలసభకు చాలమంది స్త్రీలు హాజరైరి.

దొంగనోట్లు

జగన్నాథపురం, మాధుపేరు గ్రామములనుండి నలుగురు మనుష్యులను దొంగనోట్లను సృష్టించుచున్నారని అరెస్టుచేసి పోలీసువారు తీసుకొనివచ్చిరి. ఈనలుగురిలో ప్యారోహిత బ్రాహ్మణు డొకడు ఉన్నాడు. పదిరూపాయిలకట్టనొకదానిని, పదిరూపాయిలను చేసే మోల్డునున్ను, నూరురూపాయలు నోట్లకట్టనొకదానిని పోలీసువారు పట్టుకొనగలిగిరి. పైన చెప్పబడిన నలుగురు రిమాండులో నున్నారు. ఇంకా పోలీసువారు సోదాచేయుచున్నారు.

విదేశవార్తలు

మేజరు అట్లీగారికి మంత్రి ఉద్యోగము

(రూటరు)

లండన్, మే 23:—వైదేశకమీషను సభ్యుడగు మేజరు అట్లీగారు డచీ ఆఫ్ లంకాస్టరు ఛాన్సిలరుమంత్రిగ సర్ ఆస్వాల్డుమాస్లీ గారి స్థానే నియమించబడిరి.

మొదట జేసికొన్న కంట్రాక్టులను నెరవేర్చి తీరవలెను

రాజకీయములతో మా కెట్టి సంబంధము లేదు

లండన్ వర్తకసంఘమువారి ప్రకటనము

లండన్, మే 23:—భారతదేశవస్త్ర సంఘమువారు ఇదివరలో విదేశవస్త్రముల విషయమై లండను వర్తకసంఘమునకు సంబంధించిన ఈస్టిండియా సంఘముతో జేసికొన్న కంట్రాక్టులను నెరవేర్చ దలచుకొనలేదనియు దానికి భారతదేశ రాజకీయ పరిస్థితులే కారణమని దెలుప, తమకు రాజకీయములతో సంబంధములేదనియు వ్యాపారమునకును రాజకీయములకును ముడిపెట్టరాదనియు లండను వర్తకసంఘము తరఫున ఈస్టిండియా సంఘమువారు దెలిపిరి. ఎంతమాత్రము కంట్రాక్టులను ఎగబెట్టుటకు అంగీకరించువారము కామనిరి.

మాల్టా ప్రధానామాత్యుని కాల్చుట

దెబ్బలు తగులలేదు

(వైర్లెస్)

రుగ్బీ, మే 24:—మాల్టాప్రధానామాత్యుని కాల్చుటకు ఎవరో ప్రయత్నించిరి. కాని దెబ్బతగులలేదు. పోలీసువారు హంతకుని చేయిపట్టుకొనుటచే హానివాటిల్లలేదు. హంతకుడు కుంటిచేయివాడు. పైసరంబీవైపు గాల్చునటుల జేసెను. ఈ పనివలన స్ట్రిక్లండుప్రభువు తన పనులకు చాలింపలేదు. హంతకుడు తనకు దగ్గరనిలిచి కాల్చునపుడు పోలీసువారు తీసుకుపోవుచుండ కనిపెట్టి చూచుచుండెను. పిదప జనులు గుంపులు గుంపులుగజేరి మంత్రికి బ్రహ్మరథము బట్టిరి.

ఆర్చిబిషపుగారి వ్యాధి

ఆర్చిబిషపు లార్డుడేవిడ్సను నేడు చాల ఆయాసపడెను. భయముగ నున్నది. అతనికి 82 సంవత్సరములున్నవి.

కార్మికపక్షము

పనిలేనివారి సమస్య

(వైర్లెస్)

రుగ్బీ, మే 22:—ప్రభుత్వమునుండి ఆస్వాల్డు మాస్లీ రాజీనామా నిచ్చుటచే పరిస్థితులను అనగా పనిలేనివారిని గూర్చి కార్మికపక్షమువా రవలంబించవలసిన విధానము ఆలోచించుటకు ప్రధానామాత్యుడును పనిలేనివారి శాఖామాత్యుడగు థామస్ గారును పార్లమెంటు కార్మికపక్షమువారిని నేడు పిలువలేదు. వచ్చే బుధవారమునాడు కామన్సులో ఈవిషయమును చర్చించెదరు. ఆస్వాల్డ్ మాస్లీ గారు ప్రయివేటుసభ్యుడుగ తన రాజీనామా కారణములను దెలుపుటకు దీనివలన అవకాశ మేర్పడుటట.

మొక్కమాదిరి పెరుగుట

క్వాకర్ ఓట్లను ప్రతినిత్యము భుజింపవలసినట్లు తెలిపిన మీ ప్రోత్సాహమునకుగాను, మిక్కిలి బలిష్ఠుడుగ నెదుగుచున్న మీ పిల్లవాడు ఒకానొకప్పుడు మీకు నమస్కరింపగలడు.

మీరు వాని యారోగ్యమును గట్టిపునాదులపై నుంచినవా రగుచున్నారు. వారికి ఎముకలను, కండరముల నభివృద్ధిచేసి, బలిష్ఠమైన శరీరనిర్మాణమునకు తోడ్పడి, వృద్ధి పొందించునట్టి యాహారమును మీ రొసగుచున్నారు.



క్వాకర్ ఓట్లు ప్రతిమనుజునికిని రుచికరమైనట్టియు, ఆరోగ్యము నిచ్చునట్టియు ఆహారము. దీనిని ప్రతిదినమును ప్రథమ భోజనమందుపయోగింపుడు.

Quaker Oats

చేతితో తాకబడుట లేదు. 2679

నౌకాదళ ఒడంబడిక

పరిశీలనసంఘము

(వైర్లెస్)

రుగ్బీ, మే 22:—లండను నౌకాదళ ఒడంబడిక విషయములను చర్చించుటకు సెలక్టుకమిటీని నియమింపవలెనని కామన్సుసభలో బాల్డ్విను సర్ ఆస్టిన్ చాంబర్లేను చర్చిలు మున్నగు ఇతర కన్సర్వేటివ్లు తీర్మానమును ప్రవేశపెట్టెదరు. అవసరమగు కాగితములను దెప్పించుకొనుటకును వ్యక్తులను పిలిపించుటకును అధికార ముండవలెననుచున్నారు. ప్రభుత్వమువారు ఈ ఒడంబడికను చర్చించుటకు సమ్మతించెదరుగాని సెలక్టుకమిటీ పరిశీలనకు అంగీకరించరనుకొనుచున్నారు. సెలక్టుకమిటీలో 11 గురు సభ్యు లుందురట. వారు పరిశీలించి నివేదికను దెలుపవలెననిరి.

ఎన్నికల సంస్కరణము

[వైర్లెస్]

రుగ్బీ, మే 23:— ప్రస్తుతము ఎన్నికల సంస్కరణమును గూర్చి ఎట్టి అభయము నిచ్చుటకును వీలులేదని రాంశే మక్డొనాల్డుగారు లాయిడు జార్జిగారికి వ్రాసిరని డెయిలీ హెరాల్డుపత్రిక దెలుపుచున్నది. బుధవారము జరుగు గృహాలో లిబరల్సు ప్రభుత్వఓటమికి ప్రయత్నించునటుల తోచదని మాంచెస్టరు గార్డియనుపత్రిక దెలుపుచున్నది.

లిబరల్సు ఆ బుధవారపుసభలో ఓటుజేయరనుకొనుచున్నారని డెయిలీమెయిలుపత్రిక దెలుపుచున్నది.

ఫెడరేటెడ్ మలేస్టేట్సు ప్రభుత్వమునకు ప్రధానకార్యదర్శిగ పిరాకులో బ్రిటిషు రెసిడెంటుగనున్న క్రేనుగారిని నియమించిరి.

వ్యవసాయ పరిశీలనము

రుగ్బీ, మే 22:— వ్యవసాయపరిస్థితులనుగూర్చి చర్చించుటకు ప్రధానామాత్యుడు కన్సర్వేటివు లిబరలుపక్షములకు ఆహ్వానము నంపెదరట. వారితో ఎవరైన సహచరులను గూడ తేవచ్చుననిరి. లిబరల్సు కన్సర్వేటివులు ఆహ్వానము నంగీకరించవచ్చు ననుకొనుచున్నారు.

ఇండియామంత్రి బెన్నుగారి జీతము తగ్గించవలెనను తీర్మానము

(రూటరు)

లండన్, మే 21:—ఇండియాలో రాజకీయ బందీల నెటులాదరించుచున్నదీ తెలియుటకు కామన్సు సభలో ఇండియామంత్రి బెన్నుగారి జీతమును తగ్గించవలెనను తీర్మానమును ఫెన్నరు బ్రాక్వే బెకెటు మ్యాక్స్టన్, జే. బ్రవునుగార్లు ప్రవేశపెట్టనుద్దేశించిరి.

సోవియటు రుషియా ప్రభుత్వము వారీయవలసిన అప్పు

రుగ్బీ, మే 23: గత మార్చి 31 తేదీకి రుషియా ప్రభుత్వమువారు బ్రిటిషుప్రభుత్వమునకు 90000000 పౌనుల నీయవలెను. దీనిచెల్లింపును గూర్చి సోవియటువా రేమియు చెప్పలేదు. త్వరలో జరుగనున్న ఆంగ్లోసోవియటురాయబారముల సందర్భమున ఈ విషయమును గూడ చర్చించెదరు. యుద్ధసమయమున రుషియాకు ఇచ్చిన మొత్తమును నాటికి అయిదుపైగా వడ్డీనిచ్చి అప్పజేసిరి. వడ్డీమొత్తము 45000000 పౌనులీయబడెను.

అమ్మకమునకు

ఈ నెలాఖరువరకు మాత్రం యీదిగువ తెలుపబడినవి ప్రత్యేకధరల కివ్వగలిగియున్నాము:-

ఒంటితోటా 12 బోర్ తుపాకులు 36 అంగుళముల బేరల్ గలిగి

హారింగ్టన్ అండ్ రిచర్డ్సన్ ఆరమ్సు కంపెనీవారిది			రు 44
,,	,,	తోటా మూతగలది	రు 49
,,	,,	బరువైన బ్రీచ్ తుపాకులు	రు 52
,,	,,	తోటా మూతకలది	రు 57

ఒంటితోటా 12 బోర్ హేమర్ తుపాకులు 36 అం॥

బేరల్ కలది స్టీవెన్సు ఆరమ్సు కంపెనీవారిది			రు 44
,,	,,	తోటా మూత బిగించబడినది	రు 47
,,	,,	బరువైన బ్రీచ్ తుపాకులు 36 అం॥ బేరల్	రు 53
,,	,,	తోటా మూత యమర్చబడినది	రు 58

నెం 2. స్పెన్సర్ అండ్ కో., లిమిటెడ్., మద్రాసు.

హైద్రాబాదు

(మా ప్రత్యేకవిలేఖరి)

శ్రీ సి. యస్. నాయుడుగారిని హైద్రాబాదునుండి నిషేధించుట

మహాత్ముని నిర్బంధము గురించిన యూరేగింపు ఆపబడుట

రెసిడెన్సియందు 144 సెక్షను

15వ తేదినాడు సాయంకాలము 5 గంటలకు రాయ శ్రీ కిషన్ బారిస్టరుగారి గృహమునుండి మహాత్ముని నిర్బంధమును గూర్చి ఒక యూరేగింపు యువజనులతో కూడినది. వెడలు సమయమున 1242 నెంబరు గల ఒక యార్డరును సిటీ పోలీసు కమిషనరు రాయగారికిని, వారితోసహా పనిచేయువారలకును తెలియు నిమిత్తము పంపిరి. అందు ఇట్లు వ్రాయబడినది. "బ్రిటిషు ప్రాంతములందు అరాజకీయము ప్రబలి తీవ్రరూపము దాల్చినది. అటువంటిది ఇచ్చట లేదు. మీరు ఊరేగింపుతీయుట వలన ఆవిషయమును రేకెత్తినవారగుదురు కావున ఊరేగింపు మానివేయుడు." అచ్చటనే యొక బహిరంగసభ జరిగెను. రాయ శ్రీకిషన్‌గారు స్థానికస్థితిగతుల తెలుపుచు ఇతరుల తమ యభిప్రాయముల తెలుపుమనిరి. శ్రీయుత నరేంద్రప్రసాద్ గారు, 'రాయగారి యభిప్రాయాను సారము మనము నడవవలసినదే' యని చెప్పిరి. దానిపై శ్రీయుత సి. యస్. నాయుడుగారు ఇట్లు పలికిరి. "వాక్స్వాతంత్ర్యము, పత్రికాస్వాతంత్ర్య మడుగంటినతరువాత నొక యూరేగింపైనను ప్రభుత్వమువారు తీయనీయకుండుట శోచనీయము. ఖద్దరు వ్యాపకమునుగూర్చి ప్రచారము సలిపినను నేరముగానే భావింపబడుచున్నది. ప్రభుత్వమువారు స్థానిక మెడికల్ స్టోరును ఊడబెరికి మాంచెస్టరునుండి సామానులు తెప్పింప యత్నించుచున్నారు. కావున పరిశ్రమలును ఇచ్చట వృద్ధికానేరవు. ఈవిషయముల మనమందుంచుకొనిన ఊరేగింపు సాగనిచ్చి పోలీసు ఆర్డరును నుల్లంఘించుటయే శ్రేయము." దీనిపై కొంతచర్చ జరిగి, పిదప ప్రస్తుతము ఊరేగింపు నాపవలయునని నాయకులగు రాయగారు తెలుప సభ ముగిసెను.

పైసభ మొగలాయి సరిహద్దులలో జరుగుచుండ రెసిడెన్సిలో 144 సెక్షను ఆర్డరును అమలులోపెట్టి, ఉల్లంఘించిన వారిని అరెస్టుచేయుటకు 200 కాన్‌స్టేబుల్స్ సికింద్రాబాదు నుండి 6 లారీలలో వచ్చి పోలీసుస్టేషనుదగ్గర విడిదిచేసిరి.

నాడంతయు, హైద్రాబాదులో పోలీసు హడావిడి తీవ్రముగా నుండెను. ఇట్లు జరుగుటకు ఇచ్చట యిదియే ప్రథమ పర్యాయము.

తరువాత అసిస్టెంటు పోలీసుకమిషనరు గారికిని శ్రీయుత మాడపాటి రామచంద్రరావు, శ్రీయుత సి. యస్. నాయుడుగార్లకును కొంతసంభాషణ జరిగెను.

16 వ తేదినాడుదయము 7 గంటలకు శ్రీ సి. యస్. నాయుడుగారి యింటికి పోలీసు హెడ్ కాన్‌స్టేబుల్ వచ్చి వారిని హెడ్ పోలీసుస్టేషనకు తీసికొనివెళ్లిరి. ఇంతలో స్టేషను వద్ద కొంతగుంపు చేరెను. 15 నిమిషములతరువాత నాయుడుగారు నవ్వుతూ స్టేషనునుండి బయటకు వచ్చి, తమను డిస్ట్రిక్టు మేజిస్ట్రేటు చూడవలసినదని కబురంపిరి గాన నచ్చటికి వెడలుచున్నాడనని రెసిడెన్సికోటలోనికి వెళ్లిరి. అచ్చట మేజిస్ట్రేటుగారు రివిధముగా నాయుడుగారికి తెలిపిరి. "రాజకీయములందు మీరు పాల్గొని ఉపన్యాసముల నిచ్చుచు ప్రజల అక్రమ ఆందోళనము వేయుచున్నారు. మీపై పోలీసువారి పెక్కు రిపోర్టులు గలవు. నిన్నటి ఊరేగింపు విషయమై మీ రిచ్చిన యుపన్యాసభాగము నాయొద్ద కలదు. కావున, మీ రికమీదట రాజకీయములందు పాల్గొనకుడు. ఇదియే నా మందలింపు. లేనిచో మిమ్ముల నీరాష్ట్రమునుండి నిషేధింపవలసి వచ్చును." అంతట నాయుడుగారు "మేము చేయు కార్యము అక్రమమైనదికాదు. ఖద్దరుప్రచారమే మీకొక కంటకముగా కాన్పించిననే జేయున దేమియును లేదు. అది పవిత్ర కార్యము. నేను చేయవలసినదే. మీచేత బలము కలదు గాన దానిని మీరు ఉపయోగించవచ్చు"నని పలికి మేజిస్ట్రేటు నొద్దనుండి వెడలివచ్చిరి.

సుమారు 10 గంటలకు డాక్టరు మేల్కోటే గారును డిస్ట్రిక్టు మేజిస్ట్రేటుతో కలిసిరి. వీరికేని వార్నింగివ్వబడెనని తెలియుచున్నది.

ఎట్టిపాశము

ఇచ్చట ప్రతి ఇంటియందును ఖద్దరునూలువడుకుచుండుట పోలీసువారికంటికి నొకఘోరకృత్య మనిపించుటవలన, జనుల బాధించుచున్నారు. స్టేటుమెంట్లులు, వగైరాలు సర్కిల్ ఇన్స్పెక్టరుగారు వచ్చియున్నారు. ఈ విషయములకు సలహానిచ్చుటకు శ్రీయుత మాడపాటి రామచంద్ర రావుగారు హైద్రాబాదునుండి 16 వ తేదినాడు వచ్చిచేరెను.

అమ్మకమునకు

కర్టిస్ అండ్ హార్వే ఎఫ్ ఎఫ్ ఎఫ్ తుపాకి మందు ఇంగ్లండులో తయారుచేయబడినది పౌను 1 కి రు 1-6-0 లు న్యూ ఇంగ్లీషువారిచే తయారుగాబడిన జాయిన్ ఎమ్.యల్. కాప్స్ నెం 26 పౌను 1 కి అ 12.

సీసపు గన్నులు నెం 8 సర్వోత్తమమైన వేటలకుపయోగపడునవి పౌ 1 కి అ 5 చొ॥ అమ్మబడును. నెం 1.

స్పెన్సర్ అండ్ కో. లిమిటెడ్., మద్రాసు.

ఏజెంట్లు కావలయును—సులువైన ఏర్పాటులు, వివరములకు వ్రాయుడు.

దీనివలన రక్తస్రావము 3 వంతులు పుచ్చుకొనిన వెంటనే యాగిపోగలదు. ఇది ఔన్సు సీసాలో 8 భాగములుగ విభజించబడియుండును.

మీ రక్తమును అనవసరముగ రక్తమూలముచే నష్టపరచుకొనక వెల రూ 1-0-0. స్తంభక్ పోస్టేజి ప్రత్యేకం. నుపయోగించుడు.

ఇది తయారుచేయబడిన విధమును పరీక్షించిన మీదటనే మార్కెట్టునందు యుంచబడెను. ఇది యీ భయంకర వ్యాధిని కుదుర్చుటకు దివ్యౌషధము.

అడ్రెసు:—PRABHURAM ANANT PHARMACY, Bhuleswar, BOMBAY.

హనుమాన్ నబ్బు

లోకప్రసిద్ధమైనది. దీనికొక్కటి సమానమైనది వేరులేదు. సకల చర్మవ్యాధులకు సంజీవి వంటిది. ఎచ్చటను దొరకును.

యస్. రంగనాథం శెట్టి అండ్ బ్రదర్సు నెం 12, బందరు వీధి, మద్రాసు.

నానావిధములగు రివాల్వర్లు
ఆరు లేక ఐదుతోటాలు రెక్కునవి.
[స్థాపితము ౧౮౬౩ సం.]



ధరలు సరసము
క్యాటలాగు ఉచితము

నాళము ౩౨, ౩౮, ౩౬ అంగుళములలో దొరకును
చిన్నవి జేబులో పెట్టుకొ గలిగినవికూడ దొరకును.
యన్. వి. రామానుజంశెట్టి అండు కంపెనీ,
నెం. ౧౨ బ్రాడ్వే మద్రాసు.

For **GOLD, SILVER**
&
PRECIOUS STONE
JEWELS
KARAMCHAND
CHABILDASS
175, China Bazaar, Madras.
CATALOGUE FREE ON APPLICATION

అందమైన
తలనూనె
అన్ని ఋతువులకు
మరియు
అన్ని వయస్సులకు
కుంతల
కౌముది

తులసి
తులసి మొక్క-యొక్క- అద్భుత క్రియలను దెలుపు గ్రంథము. సర్ప వృశ్చిక క్రిమి కీటకాది విషములను, కఫ జాఢ్యములను, చంటిబిడ్డల జబ్బులను కుదుర్చు తులసి ఔషధములను, తులసిమహాత్మ్యమును, తులసి పురాణమును, తులసి పటములను, తులసి గోవిందనామములను, తులసి పూజయును యిందు వ్రాయబడియున్నది. వైద్యులకు, వైద్యేతరులకు, స్త్రీలకు మిగుల ఉపయోగమైన గ్రంథము. వెల 8 అణాలు. పోస్టుఖర్చులు 3 అణాలు.

కేసరికుటీరము,
ఆయుర్వేద ఔషధశాల, ఎగ్మూరు, మదరాసు.

చ్యవనప్రాశలేహ్యము
క్షయ-దగ్గు-ఉబ్బసము-అజీర్ణము-కఫము-పురాణ జ్వరములు- మొదలగు వ్యాధులను ఖండించి బలమును కలిగించు ఔషధములలో యుత్తమమయినది. 6
20 తులము డబ్బి రు 1-4-0 వి. పి. చార్జి ప్రత్యేకము
పి—శి—వ అండు కంపెని,
ఆయుర్వేద సమాజం పెరిదేపి నెల్లూరుజిల్లా.

సబర్మతీ మహర్షి మహాత్మాగాంధి
గారి ప్రతిమ సెల్యూలాయిడ్‌తో చేయబడినది. స్వర్ణ నిర మాదిరి (8" × 4½") వెల 1—12—0.
6 ప్రతిమలు ఒకేపర్యాయము కొనువారికి బల్లపై నుంచుకొనదగిన టైమ్‌పీస్ ఉచితము.
6 ఒకేపర్యాయము తెప్పించిన రోల్డుగోల్డు చేతిగడియారము ఉచితము.
కే. ఆర్. మిల్లర్ అండు కో., వేపేరి, మద్రాసు.

ఆరోగ్యము నిచ్చి — — — —
— — — మితవ్యయముగ నుండును.

లిల్లీ బిస్కెట్లు, వివిధమాదిరులుగ నుండి, పెళుసు, రుచి, స్వచ్ఛత గలిగి, బలము నిచ్చునను టలో జనామోదమును బడసియున్నది.

లిల్లీ
బిస్కెట్లు

ప్రతినిధి:—టి. యస్. కసిన్ అండ్ కో., కాకినాడ. (ద. ఇండియా)
The Lily Biscuit Co., Calcutta.
Grams: 'Libiskit.' A. C. 1

డిట్ మార్స

డెమన్
అద్భుతమైన వంట కుపయోగపడు "స్టవ్"





సామాన్య కిరసనాయిలు యానిరిగామారి, స్వచ్ఛమైన ఉదారంగగల మంటలు ఎక్కువ వేడితో నుండును. ఈ వెచ్చదనము వృథాపోక, సరిగా పాత్ర కిందనే యుండగలదు. కొద్దిధరలో శుభ్రమైన, చక్కనిభోజనము. ఒక పింటు నూనెతో 6 గంటలకాలము కాచుటలేక వంటచేసుకొనవచ్చును.
కష్టములేదు. పంపుకొట్ట యవసరములేదు. మసిలేదు. పొగలేదు.
సామాన్య ల్యాంపు మాదిరి ఉపయోగించవలెను.
సులభముగ తీసికొని వెళ్లదగియున్నది.

నెం. 48:—గట్టి ఇత్తడిపాత్రగలిగి, ప్రకాశమైన ఎనామెల్ బాడీ గలది.

క్రిందివారివద్ద దొరక గలదు:—
మెసర్సు: పాప్పట్ జమాల్ అండ్ బ్రదర్సు, గ్లాస్‌వేర్ వర్తకులు, బ్రాడ్వే, మద్రాసు
బ్రాంచి:—11, ఈవినింగ్ బజారు రోడ్డు.

"డెమన్ పనిచేయునపుడు చూడుడు.



భారతదేశమునందు
ముఖ్యమైన
హార్మోనియం
వర్తకశాల



రామచంద్రగారి సుప్రసిద్ధమైన "రామ్ - ఫ్లూట్" హార్మోనియములు మిక్కిలి మేలైనవి, దీర్ఘకాలమువరకు మన్నును. మంచి నాదమును గలిగియున్నది.

Manufacturers:
T. S. RAMACHUNDER & BROS.,
KALBADEVI ROAD, - - - - - BOMBAY.
Telegrams: "MUSICAL"

విటిల్ పోర్టబుల్ పంపింగ్ సెట్లు

అతి సులభముగ పని చేయ నగును.



ఎట్టి చౌక ధరలో కిరసనాయిల్‌ను కూడ ఉపయోగించ వచ్చును.

పై పంపింగ్ సెట్లకు మా జగద్విఖ్యాతిగాంచిన ఇంజనులు, హారిజాంటల్, పంపులు, సెల్ఫ ఆయిలింగ్ బేరింగు లమర్చబడినవి.

ధర 3 బి. హెచ్. పి. ఇంజను 2½" పంపు యమర్చబడి గంటకు 5400 గాలనుల నీరు తోడును. పూర్తి 30 అడుగులు పంపు కావలసిన పరికరములుగల సెట్ 1-కి రు 475/-

డిటో డిట్టో 4 బి. హెచ్. బి. 2½" పంపుగలిగి, గంట 1-కి 8200 గాలనుల నీరును తోడగలిగి 30 అడుగుల పంపు మొదలైన యితర పరికరములతో పూర్తిసెట్ రు 570/-

ఆంధ్ర దేశమందు ఏరైల్వేస్టేషనుకైనను ఉచితముగ డెలివరీ యివ్వబడును.

సోల్ ఏజెంట్లు:—

బాట్లిబాయి అండు కో.,

4/153, బ్రాడ్వే, మద్రాసు.

ఆంధ్రదేశమునకు ఏజెంట్లు:—అగ్రికల్చరల్ ఇంజనీరింగు డిపో, బెజవాడ.

దేవీభాగవతము

పండిత దాసు శ్రీరామకవిచే ఆంధ్రమున వ్రాయబడినది.

12 స్కంధములు, 12000 పద్యములు 800 పుటలు వెల రు. 5

వి. పి. ఖర్చులు 0-12-0. 4 ప్రతులకు ఒక ప్రతి ఉచితము.

VADE MECUM వేడిమెకం

ఇంగ్లీషుభాష నేర్చుకొనుటకు ఉపయుక్తమగు గ్రంథము వెల రు 0-8-0

పైరెండు గ్రంథములకును అందమైన అచ్చుపనులకు, బైండు, రబ్బరుస్టాంపులు, సీళ్లు,

122 ఎన్‌గ్రేవింగు పనులకు ఈ విలాసమునకు వ్రాయుడు. 67

వాణీప్రెస్, బెజవాడ

Printed and Published by C. Seshagiri Rao. B. A., Andhrapatrika Power Press, 6 & 7, Thambu Chetty Street, Madras.
Editors; K. Nageswara Rao and C. Seshagiri Rao B. A.

ఆంధ్రపత్రిక

అనుబంధము

చెన్నపట్టణము 1930-వ సం॥ మే నెల 24-వ తేది శనివారము

శ్రీ మల్లా దియజ్ఞనారాయణగారు బి. ఏ. బి. ఎల్.
బాపట్ల అడ్వొకేటు. జిల్లా కాంగ్రెసుసంఘ ఉపాధ్యక్షులు వీడాదిశిక్ష విధింపబడెను. (పి. సంజీవరావు)



బెజవాడ ఫ్యాక్టరీన ర్తకులును ధాన్యపువ ర్తకులును ఖద్దరువస్త్రనీతను బూనుట.
శ్రీయుత అద్దేపల్లి వెంకటగుర్నాథ రామశేషయ్యగారు మధ్యలో నిలుచుండి తకిలీమీద దారమును తీయుచున్నారు.

టి. వి. రాజుగారు
చీరాలలో తాటిచెట్లు నరికినందుకు అరెస్టు కాబడిరి.

శ్రీమతి వేదాంతం కమలాదేవిగారు
కాకినాడలోని డా॥ వేదాంతం కృష్ణయ్యగారి సతీమణి. భారతికాంగ్రెసు సంఘసభ్యురాలు. ఈమధ్య ఆంధ్రదేశమున ప్రచారము సలిపియుండిరి.

మంగిపూడి పురుషోత్తమగారు : భీమవరంలో 6 నెలలకఠినశిక్ష విధింపబడిరి. (ఎ. ఎన్. ఆర్.)



శ్రీ రావు అచ్చయ్యారావుగారు, (కొత్తపల్లి)
లవణ సత్యాగ్రహమునకుగాను 7-5-30 వ తేదిని ఆరు నెలల విడిశిక్షైదును పొందిరి.

ఒ. ఎల్. బరెలుగారు:- పోలీసు అసిస్టెంటు సూపర్నెంటుగారు, మదరాసులో ప్రత్యేకోద్యోగిగ నియమింపబడిరి. (పి. ఎన్. ఎ.)

అమృతాంజనము డిపో
మదరాసు, బొంబాయి
1983.

మద్రాసు రాష్ట్రీయ విద్యామహాసభ

కోయంబత్తూరునందు 23-5-30 తేదీన సమావేశ మగుట

సహకార విద్యగూర్చి

శ్రీయుత రామదాసుపంతులుగారి ఉపన్యాసము

నేడు (23-5-30) కోయంబత్తూరునందు సమావేశమగుచున్న మద్రాసు రాష్ట్రీయ విద్యామహాసభయందు శ్రీయుత వి. రామదాసుపంతులుగారు సహకారవిద్యగూర్చి తామొసగిన యుపన్యాసమునుండి యీక్రింది యంశములు సంగ్రహింపబడినవి.

మనరాష్ట్రములో సహకారవిద్యయొక్క స్థితి

మనరాష్ట్రమందలి గ్రామ సహకారసంఘములకు చెందినవారిలో నెక్కువమంది విద్యావిహీనులగుటయును, ఉపాధ్యాయులలో నెక్కువమంది సహకారోద్యమముతో నెట్టి సంబంధము లేకుండుటయును, మనరాష్ట్రముయొక్క స్థితియైయున్నది. సహకారమునకును విద్యకును సంబంధ మేర్పడకపోవుటవలన ఫలితము ఉపాధ్యాయుల విషయమున నెట్లున్నను, గ్రామస్థుల విషయమున మాత్ర మది వినాశకరముగానున్నది. సహకారసంఘ సభ్యులు విద్యావిహీనులగుటయే సహకారోద్యమము ఫలింపకపోవుటకు కారణమని యెల్లరిచే నంగీకరింపబడియున్నది. 1915 సం॥ మాక్లాగను కమిటీ రిపోర్టునందును, 1927 సం॥ రాయలు వ్యవసాయకమిషను రిపోర్టునందును, సహకారోద్యమ విజయమునకు సంఘసభ్యులు విద్యపొందుట ముఖ్యావశ్యకమని నొక్కి చెప్పబడియున్నది. అయినప్పటికిని, ఇంతవరకును సహకార విద్యకు తగినంత ప్రోత్సాహ మొసగబడలేదనియే చెప్పవలసియున్నది. ఈ రాష్ట్రములో సహకార శాఖయందును, అధికారేతర సంస్థలందును, ఉద్యోగము సంపాదింపదలచువారికి కేదో యొకవిధమగు సహకార శిక్షణ మొసగబడుటకు ప్రభుత్వమువారొసగుచున్న సహాయమును నేను చులకనగా భావింపను గాని విద్యకును సహకారమునకును సంబంధ మేర్పరుచుటకు ప్రభుత్వముయొక్క కొన్ని శాఖలకు చెందినవారును, ప్రజా ప్రముఖులును, సాధారణముగా జూపుచున్న శ్రద్ధ యెంతమాత్రము తృప్తికరముగా లేదు. గ్రామ ప్రాంతములందు సాధారణముగా ఉపాధ్యాయుడే ప్రజలలోకెల్ల విద్యాధికుడయియున్నాడు. ఇతడు తన గ్రామ సహకార సంఘ వ్యవహారములలో పాల్గొనుటవలన తన గ్రామస్థుల కెంతో సహాయ మొనర్పగలడు. ఇతడు అట్టి సహాయ మొనర్పకున్నచో అనేక గ్రామములలో సహకార సంఘము పూర్తిగా మాయబడవలసియుండును. అయినప్పటికిని, మద్రాసు ప్రభుత్వమువారు స్థానిక సంఘములక్రింద పనిచేయుచున్నయుపాధ్యాయులు సహకార సంఘ వ్యవహారములలో పాల్గొనగూడదని నిషేధించియున్నారు. స్థానిక స్వపరిపాలనాశాఖాధికారియగు మంత్రి విద్యాశాఖకుగూడ మంత్రిగానున్నాడు. ఇతడు విద్యాధికుడనుట కేమియు సందేహములేదు. అయినప్పటికిని, ఈతనియందు సహకారాసక్తి యించుకంతయు గాన్పించదు. ఇట్టి యాసక్తి లేకుండుటవలన విద్యకు ప్రాముఖ్యత తగ్గియున్నదని నాయభిప్రాయము. సహకార శాఖామంత్రి తన తోడిమంత్రియొక్క చర్యను ఖండింపకపోవుట విచారకరమగు విషయము. ఇట్టి నిషేధము సాధ్యమగునంతత్వరలో తీసివేయబడునని నేను తలచెదను. ఈ విషయమున మనమంత్రులు తిరువాన్కూరు సంస్థానమునుండి గుణపాఠము నేర్చుకొందురుగాక. ఈ సంస్థానములో సహకారోద్యమము ముఖ్యముగా గ్రామోపాధ్యాయులచేతనే నడుపబడుచున్నందున, యితర ప్రాంతములలో కంటె నిచ్చట సహకారోద్యమ మెక్కువ జీవముతో గూడియున్నది. కాబట్టి, సహకారమునకును, విద్యకును, అన్యోన్యసంబంధమును గలిపి, ఉపాధ్యాయులు సహకారోద్యమములో పాల్గొనుటకు ప్రోత్సహింపబడవలెనని నేనుకోరుచున్నాను.

సహకారోద్యమము యొక్క విద్యావసరములు

ఇవి మూడు విధములు. మొదటి యవసరము సంఘసభ్యులకు విద్యగరుపుట. వ్యవసాయ రాయలుకమిషను వారు సహకారోద్యమము యొక్క లోపముల నన్నిటిని వర్ణించి యీ లోపములను బోగొట్టుటకు సహకారసంఘసభ్యులు సహకార సూత్రములను ఉపాధ్యాయులచే నేర్పబడుచుండుటయే తమకు గాన్పించుచున్న మార్గమని సూచించిరి. ఇట్టిమార్గ మంతవరకును అధికారవర్గముచేతగాని అనధికారవర్గముచేతగాని ప్రయత్నింపబడలేదనియే యొప్పుకొనవలసియున్నది. అచ్చటచ్చట పంచాయతిదార్ల తరగతులను జరుపు ప్రయత్నములు స్వల్పముగా మాత్రమేయున్నది. మొదటి లోపమేమనగా సహకార శాఖయందలి చిన్న యుద్యోగులుగాని అనధికారోద్యోగులలో నెక్కువమందిగాని సహకార విద్యను పొందియుండలేదు. రెండవ లోపమేమనగా సహకార విద్యయందు శాస్త్రజ్ఞానము అనుభవజ్ఞానము రెండునుగూడ చాల కఠినముగా సంపాదింపవలసియున్నను యెట్టివాడయినను సహకారోద్యమమును నడుపగలడను దురభిప్రాయము ప్రబలియున్నది. మూడవ లోపమేమనగా, సహకారముయొక్క ముఖ్యోద్దేశములు యింతవరకును స్పష్టముగా గ్రహింపబడనేలేదు. సహకారోద్యమముయొక్క ముఖ్యాదర్శము యింతవరకును గ్రామసహకార సంఘములయొక్క సహకారోద్యమపుల జీవితమందుగూడ తగినంత ప్రత్యక్షమపటలేదు. సహకారమనునది యొక నూతనమతము. అదియొక నూతన జీవితసిద్ధాంతము. ఆత్మవిశ్వాసము, స్వసహాయము, మితవ్యయము, సేవ, యీనాల్గును దానిముఖ్యలక్షణములు. సహకారోద్యమము ప్రజాసామాన్యముయొక్క ఆర్థికదుర్దశను తొలగించుటకును, వారియందు నూతనజీవితవిధానము నేర్పరుచుటకును ఉద్దేశింపబడినది. ఆర్థిక స్వాతంత్ర్యాదర్శములపై నాధారపడియున్న జాతీయపునర్నిర్మాణమునందు సహకారోద్యమమొక ముఖ్యభాగము. నిజమగు సహకార సామ్రాజ్య పునర్నిర్మాణమునకు స్వపరిపాలనాజ్ఞానము, శాస్త్రజ్ఞానము, అనుభవజ్ఞానముగూడ, ముఖ్యావసరము. ఇట్టి మహోద్యమమును నడుపగలవారును, యీయుద్యమముయొక్క సందేశమును యెల్లెడల వ్యాపింపజేయగలవారును, యెచ్చటనున్నారు? ఇందుకు ఉపాధ్యాయులే అధికముగా తోడ్పడగలరు. జాతీయనిర్మాణమందు ఉపాధ్యాయునకు ప్రత్యేకావకాశము లున్నవి. ఈయవకాశముల నుపయోగించుటకు తనకుగల ప్రత్యేకశక్తులను ఉపాధ్యాయుడంతకంత కెక్కువగా గ్రహించుకొనిన, తానెంతో కార్యమును సాధింపగలడు.

సహకారోద్యమముయొక్క రెండవ విద్యావసర మేమనగా, పురుషులును, స్త్రీలునుగూడ, సహకార సూత్రము

నగలవర్తకులు, బంగారపు పనిచేయువారలు



"సన్ బ్రాండ్"

రోలింగ్ మిల్లును తీగెలు తీయుటకు, పళ్లెములు చేయుటకును కొనుడు.

ఎక్కువ పదనుచేయగలిగి గుండ్రముగ తిరుగుచు ప్రకాశమైనకాంతి నివ్వగలవు.

స్వీయింగ్ ఫ్లైస్క్రూప్రెస్సులు, చేతి బ్లవర్లవలన

మీ మజూరీ ధరలు తగ్గగలవు.

సోల్ ఏజంట్లు:—

బాట్లీబాయి అండ్ కో.,

4/153, బ్రాడ్వే, మద్రాసు.

లను నేర్పబడుటయేగాక, సహకారసంఘముల వ్యవహారమును నడుపుటకు తగినశిక్షణ మొసగబడవలెను. ఇందుకు ప్రస్తుతము గల సౌకర్యములం చాలక పోవుటయే గాక, అవి తగినవికావు. ఈ రాష్ట్రము యొక్క యవసరములను దీర్చుటకు ఆరు సహకార శిక్షణాలయములున్నవి. తమిళనాడులో తంజావూరు నెల్లూరు కోయంబత్తూరులందు మూడును ఆంధ్రదేశములో అనంతపురం బెజవాడ రాజమండ్రియందు మూడును గలవు. ఈ సంస్థలన్నియును రిజస్ట్రారు అధికారముక్రింద అధికార అనధికార సభ్యులతోగూడిన కమిటీలచే నడుపబడుచున్నవి. ఈ సంస్థలకు చేర్చుకోబడు విద్యార్థులు ఒక సామాన్య విద్యాయోగ్యతను పొందినవారుకారు. పట్టభద్రులు ఇంటర్మీడియేటులు స్కూలుఫైనలు సర్టిఫికటు హోల్డర్లు కూడ చేర్చుకోబడియున్నారు. వీరికి అయిదునెలల కాలమువరకు మాత్రము సహకారవిద్య నేర్పబడినది. ఇట్టి విద్యమూలమున వీరు సంపాదించు జ్ఞానము సహకార సంస్థలలో నేదయిన బాధ్యతగల యుద్యోగమును నిర్వహించుటకెంతమాత్రము చాలదు. ఈ సంస్థలుకాక, మద్రాసు నగరములో గవర్నమెంటు కామర్సు ఇన్‌స్టిట్యూటునందు ఒక సంవత్సరకాలమువరకు సహకార విద్య నేర్పబడుచున్నది. నేను కోరుచున్నది యీ సంస్థల సంఖ్యను అభివృద్ధి చేయుటకాదు. ఇది మన ప్రస్తుతావసరములకు చాలియున్నదనియే నాయభిప్రాయము. కాని యీ సంస్థలలో అనుసరింపబడుచున్న సహకార విద్యావిధాన మంతయును పూర్తిగా మార్చబడవలయునని నేను కోరుచున్నాను. అన్ని తరగతుల విద్యార్థులకు నొకేవిధమగు శిక్షణ మొసగబడుటవలన ప్రయోజనముండదు. అది క్రమమగు పద్ధతిగాదు. ఈ పద్ధతి అత్యధిక వ్యయమునకు గూడ కారణమగుచున్నది. సహకారవిద్యను బోధించుటకు ప్రవీణులగు ఉపాధ్యాయులు, సహకార బ్యాంకుల వ్యవహార నిర్వహణమునకు తగిన శిక్షణము పొందిన డైరక్టరులు, బ్యాంకింగునందును, ఆడిట్టునందును, తగిన జ్ఞానమును సంపాదించి ప్రవీణులై, సహకారసంఘములను సర్వహించుటకు తగిన సంపాదకులు సహకార సంఘములయొక్క తనిఖీ వ్యవహారములను జూచుటకు తగిన పరిపాలనోద్యోగులు సహకార సంఘములయొక్క సామాన్య నిత్యవ్యవహారమును జూచు సూపరువైజరులు మున్నగువారు మనకు కావలసియున్నారు. ఈపనుల నన్నిటిని నిర్వహించుటకు అయిదు నెలలు శిక్షణము చాలియుండునా? సహకారోద్యమములో నొక్కొక్క శాఖయందు ప్రత్యేక జ్ఞానము పూర్తిగా సంపాదించినవారే ఉద్యమ వ్యవహారనిర్వహణమునకును ప్రచారమునకును కావలసియున్నారు.

సహకార విద్యావిధానము నొక క్రమపద్ధతిమీద నేర్పాటు చేయుటకును ఉద్యమావసరము లన్నిటిని దీర్పగలుగునట్లు సహకారవిద్య నేర్పాటుచేయుటకును యీ రాష్ట్రములో నొక కేంద్ర విద్యాసంఘము యేర్పడి సహకార విద్యకు సంబంధించిన వ్యవహారములన్నిటిని నడుపవలెనని నేను కోరుచున్నాను. ఇట్టి కేంద్రసంఘమును స్థాపించుటకు మద్రాసు రాష్ట్రీయ సహకార యూనియను ప్రయత్నించుచున్నది. ప్రతిరాష్ట్రమున కొక సహకార కళాశాల యవసరమని గూడ అనేకు లభిప్రాయపడుచున్నారు. ఈ యభిప్రాయముతో నే నేకీభవించుచున్నాను. ఇట్టి కళాశాలను స్థాపించవలెనని యొక తీర్మానము గత ఈస్టరు వారములో జరిగిన మద్రాసు రాష్ట్రీయ సహకార మహాసభలో ఆమోదింపబడెను. కాని అత్యధిక సంఖ్యాకుల యామోదమును బడయలేదు. కాబట్టి, యీ విషయమున, యింక నెంతో ప్రచారము జరుగవలసి యున్నది.

మనయొక్క మూడవ విద్యావసర మేమనగా, సామాన్య ప్రజలయందు సహకారవిద్యను వ్యాపింప జేయుటయును, యీ విధముగా సహకారోద్యమ వ్యాపకమునకు తగిన వాతావరణ మేర్పరచుటయును, అయియున్నవి. ఇట్టి వాతావరణము నేర్పరచుటకు ఉపాధ్యాయు లధికముగా తోడ్పడగలరు. పాఠశాలయందును, కళాశాలయందును, సహకార సూత్రములు నేర్పబడవచ్చును, సహకార గ్రంథాలయములును, పఠనాలయములను, స్థాపింపబడుటకు ప్రోత్సహింపబడవలెను. సినీమా ఫిల్ముల మూలమున సహకార విద్యావ్యాపకము పంజాబు రాష్ట్రములో జరుగుచున్న విధముగా మనరాష్ట్రములోగూడ జరుగవచ్చును. పాఠశాలలందు విద్యార్థుల సహకారసంఘములు యేర్పాటు చేయబడవచ్చును. మన విశ్వవిద్యాలయములు సహకారోద్యమమున కెక్కువ ప్రోత్సాహ మొసగవచ్చును. ఇతర దేశము లన్నిటియందును ప్రభుత్వమువారు యీవిషమున విశ్వవిద్యాలయముల నుపయోగించుచున్నారు; కాబట్టి మనసహకారోద్యమ విజయమునకు మనప్రభుత్వమువారును మన విశ్వవిద్యాలయములు కళాశాలలు పాఠశాలలు విద్యాప్రవీణులు ఉపాధ్యాయులు యెల్లరు నేకీభవింపవలె నని నేనుగోరుచున్నాను. భారతదేశములో సహకారోద్యమము ముఖ్యముగా గ్రామముల ఆర్థికవిమోచనమును సాధించుటకే ఉద్దేశింపబడినది. ప్రభుత్వాదాయములో నెక్కువభాగమున కాధారముగా నున్న గ్రామప్రజలకే మనయందరిమీదను హక్కు గలదు. భారత ప్రజాసామాన్యముయొక్క స్థితిగతులగూర్చి ప్రపంచములో నందరికంటె నెంతో యెక్కువగా తెలిసియున్న గాంధిమహాత్ముడు మనము గ్రామ ప్రాంతములను విడిచిపెట్టుటగూర్చి ఏమనుచున్నాడో వినుడు. "మనము పట్టణ జీవిత సౌకర్యముల కలవాటు పడుటవలన మనగ్రామముల స్థితిగతులను మనంతటమనము స్వయముగా దెలిసికొనుటకు ప్రయత్నింపక జాలనంత సోమరిపోతుల మయి యున్నాము. ఆర్థికదురవస్థయన నేమో మనము పూర్తిగా గ్రహింపనయినను గ్రహింపకున్నాము. ఈ దురవస్థ భారతదేశమందలి మానవజాతికంటె హీనమగువాని గావించినది. ఇతడు మానవ స్వరూపమును దాల్చిన యొకబరువు మోయు మృగమయి కడుపునిండ తిండిలేక దినదినమునకును క్రుంగిపోవుచున్నాడు. ఈతని నుండి తీసికొనబడుచున్న ద్రవ్యమీతని యభివృద్ధి కుపయోగింపబడుటలేదు" అని గాంధిమహాత్ముడు నుడువుచున్నాడు. వ్యవసాయరాయలు కమిషనువారుగూడ సహకారోద్యమమున కొసగిన ప్రాముఖ్యమింక నధికముగానే యున్నది. వారిట్లనుచున్నారు:-

"బలమగు సహకారోద్యమము మూలమున లక్షలకొలది కృషీవలులు యెక్కువ సౌఖ్యకరమగు జీవనమును గడుపవచ్చునని మేము దలచెదము. ఇది సాధ్యపడుచో మిగిలిన దంతయును గూడ సాధ్యపడును. సహకారోద్యమమున కపజయమే గలుగుచో భారతదేశ గ్రామపునరుద్ధరణ మిక సాధ్యపడదు."

కరాచీ నాయకుల నిర్బంధము

బి. తరగతిలో వేయబడుట

కరాచీ, మే 21:—మహారాజా విష్ణుశర్మ (హిందూ జ్యోతి పత్రికాధిపతి), మణిలాల్ వ్యాస్ (మునిసిపల్ కౌన్సిలర్), స్వామి కృష్ణానందు (కరాచీ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి) గారలు ఈరోజు [illegible] తరగతినుండి బి. తరగతికి మార్చబడిరి. 1[illegible] 'సి' తరగతిలో నుంచ[illegible]దులకు నిరశనవ్రతము బూని[illegible] తమను 'సి' తరగతిలోనుండి తీసి 'ఏ' తరగతిలో వే[illegible] వారు నిరశనదీక్షను మానిరి.

గతవారము శిక్షింపబడిన మహారాజాకో[illegible] గలాల్ గారలు 'సి' తరగతిలో వేయబడినందులకు [illegible]మును ప్రారంభించిరి. వారు 'బి' తరగతిలో వేయబ[illegible]రని తెలియుచున్నది. 'ఏ' తరగతి ఖైదీలకు టైమ్సు ఆఫ్ ఇండియాపత్రికతప్ప నేపత్రికయు యివ్వబడుటలేదు. 'బి' తరగతి ఖైదీలకు టైమ్సువారపత్రిక యివ్వబడుచున్నది. (ఫ్రీ ప్రెస్)



"మార్షల్"

"యస్" తరగతి పోర్టబుల్ స్టీమ్ ఇంజను

నవీన పద్ధతులమీద తయారై,

దృఢముగానుండుటకు, చిరకాలము మన్నుటకు

వీలగునట్లు విశేషాంశములన్నిటిని పొందియున్నది

ఈ యింజన్లు రైసుమిల్లులకు, పిండి విసురుడు యంత్రములకు, రాళ్లు తయారొనర్చు యంత్రములకు గానుగ యంత్రములకు తారుపోసి గట్టియొనర్చు యంత్రములకు సెంట్రిఫ్యూగల్ లేక యితర పంపుల, కొయ్యపనియొనర్చు యంత్రములు, ప్రత్తియంత్రములు, యిండ్లు కట్టడమునకు తటితరములైన పనులకు తగుమైనవి.

M 27 ధరల జాబితాకు వ్రాయుడు

మార్షల్ సన్సు అండు కో., (ఇండియా) లిమిటెడ్.

ఇంజనీర్లు:—

9. సెకండ్‌లైను బీచ్, మద్రాసు.

బ్రాంచి — బెజవాడ.

సంయుక్తరాష్ట్రములు

అలహాబాదు విశ్వవిద్యాలయోపాధ్యక్షుని చర్యకు యువజనసమితివారి అసమ్మతి

అలహాబాదు, మే 21:— ప్రస్తుత జాతీయోద్యమము నందు విద్యార్థులు పాల్గొనకుండ చేయవలెనని అలహాబాదు విశ్వవిద్యాలయోపాధ్యక్షులు జారీచేసిన ఉత్తరువునకు తమ తీవ్రమగు అసమ్మతిని దెల్పుచు అలహాబాదు యువజనసమితి వారు ఒక తీర్మానము గావించిరి. తమతమ యభిప్రాయముల ననుసరించి విశ్వవిద్యాలయవిద్యార్థులు మాతృదేశసేవాతత్పరులు గావలసినదని సభవారు ఉద్బోధించిరి.

శాసనోల్లంఘనప్రతిఘటన

విద్యాశాఖాధికారుల ప్రయత్నములు

(ఫ్రీ ప్రెస్ తంతి)

అలహాబాదు, మే 21:— గాంధిమహాత్మునియొక్కయు, అబ్బాస్ తయ్యబ్జీగారి యొక్కయు అరెస్టులకు అసమ్మతి దెల్పుటకును, ప్రభుత్వమువారి నిరంకుశపద్ధతులకు అసమ్మతి దెల్పుటకును అలహాబాదు జిల్లా బోర్డు సభవారు నేటి మధ్యాహ్నము సభను విసర్జించిరి. తమ పరిపాలనముక్రింద నున్న పాఠశాలలను రెండురోజులును, కార్యాలయమును ఒక రోజును మూయుటకు సంఘమువారు ఆజ్ఞాపించిరి. నాయకులను అరెస్టుచేసినందులకు తమ అసమ్మతిని దెల్పిరిగాని ప్రభుత్వమువారినిరంకుశపద్ధతిని ఖండింప జాలనందులకు ముగ్గురు మహమ్మదీయ సభ్యులు తీర్మానమునకు వ్యతిరేకముగా వోటుచేసిరి.

విద్యాశాఖాధికారులచర్య - స్కూలు ఇనస్పెక్టరులేఖ

పాఠశాలలలోను, కళాశాలలలోను శాసనోల్లంఘనము ప్రబలకుండ జేయుటకొరకును, ఐక్యరాష్ట్రమునందలి విద్యాశాఖవారు [illegible] యున్నారని తెలియుచున్నది. అలహాబాదు, ఝాన్సీడివిజనుల విద్యాశాఖాధికారియగు టింకర్‌గారు ప్రభుత్వసహాయము బొందుచున్న పాఠశాలలయొక్కయు, కళాశాలలయొక్కయు అధ్యక్షులకు ఈ క్రిందిలేఖను వ్రాసిరి:

"ఈ క్రిందిలేఖను మీకళాశాలయొక్క పరిపాలకసంఘమునెదుట బెట్టి ఆలస్యము లేక దానికి ప్రత్యుత్తరమియ్యవలసినదని కోరుచున్నాను. పాఠశాలలోను, కళాశాలలోను చదువుచున్న విద్యార్థులకు శిక్షణము నొసంగుట కొరకు ప్రతిష్ఠాపనలు ఉద్దేశింపబడినవి. ఈ ప్రతిష్ఠాపనలలో చదువుచున్న విద్యార్థులు తమ సంరక్షకులయొక్కయు, కళాశాలాధ్యక్షునియొక్కయు సమ్మతి లేక పిక్కెటింగులో గాని, మరే కార్యమునందు గాని పాల్గొనినచో శిక్షణముయొక్క ఉద్దేశములలో ముఖ్యమైనది విఫలమగును. ఇట్టి అవిధేయతయు, తిరుగుబోతుతనమును న్యాయశాస్త్రమును తిరస్కరించెడి పౌరులను తయారుచేయుటయే మాత్రమేగాక దేశమునకు తీరనినష్టము కలుగజేయును. పాఠశాలయందు నియమము లేర్పరచి, విద్యార్థులు వాని నవలంబించునట్లు చూచుట కళాశాలా, పాఠశాలాధ్యక్షుల విధి. కాని ప్రధానోపాధ్యాయు డవలంబింపవలసిన పద్ధతిని నిర్ణయించువారు పరిపాలక సంఘము. కావున విద్యార్థులకు అధికారమునెడల గౌరవము పోకుండ జేయుటయందు మీపరిపాలకసంఘమువారు తోడ్పడుదురా యను విషయమును త్వరలో తెల్పగోరెను. విద్యార్థులయొక్క తల్లిదండ్రులు యీవిషయమును తెలిసికొనగోరెదరు. మీపాఠశాలను గాని, కళాశాలను గాని నడుపుటకు ధనసహాయము చేయుచున్న ప్రభుత్వమువారుగూడ ఈ సంగతిని తెలిసికొన దలతురు. ఈలేఖను ప్రత్యుత్తరము రానిచో మీపరిపాలక సంఘమువారు యిటీవల జరిగిన అవిధేయతల యెడల సానుభూతి కలిగియున్నారనియు మాకు తోడ్పడుటకు యిష్టపడుటలేదనియు మే మూహింతుము. 10 రోజులలోగా మీరు ప్రత్యుత్తరము వ్రాయనిచో మరల నొకజాబు వ్రాసెదము. తరువాత 10 రోజులవరకు మీప్రత్యుత్తరమును ప్రతీక్షించెదము.

(ఫ్రీ ప్రెస్.)

మీరటులో ఆస్తిజప్తు - పోలీసులయొక్కయు కాంగ్రెసువారియొక్కయు సరసత్వము

మీరటు మే 22:—మీరటు నగరమునకు 19 మైళ్ల దూరమున హాపూర్ తహసీలులో పోలీసులయొక్కయు కాంగ్రెస్ నాయకులయొక్కయు నిపుణత్వముచే నొక క్లిష్టపరిస్థితి పాపబడెను. ఇటీవల సారజప్ అనునొకనికి 100 రూపాయలు జరిమానా విధింపబడెను. ఈజరిమానాను వసూలు చేయుటకై పోలీసులు జప్తువారంటు పట్టుకొని వచ్చిరి. జరిమానాకు బదులు వారి ఆస్తి జప్తుచేయుటకు వారికి ఆజ్ఞయొసంగబడెను. కాని వారు అతని ఆస్తిని జప్తుచేయక, తండ్రి ఆస్తిని జప్తుచేసిరి. ఇట్లు చేయుట ఆగ్రామవాసులకు చాల కష్టముగా నుండెను. శాంతిసైనికులు ఆటంకపరచి, చిట్టచివరకు సత్యాగ్రహము చేసిరి. మీరటునుండి పోలీసు సూపరింటెండెంటు డివిజనల్ ఆఫీసరు, ఆయుధపాణులగు పోలీసులు పంపబడిరి. ఈ నాగ కాంగ్రెస్ వాదులకు తెలిసినపుడు పండిత ప్యారీలాల్ శర్మ, శ్రీయుత ఇంద్రామణి (కాంగ్రెస్ కార్యదర్శి) హాపూరుకు వెళ్లిరి. అప్పుడు మోటారులారీనిండ జప్తయిన ఆస్తియు, దానిచుట్టు పోలీసులును, సత్యాగ్రహము చేయుచున్న వేయిమంది ప్రజలను వారు గాంచిరి. కాంగ్రెస్ నాయకులు చెప్పినమీదట ప్రజలు ఆస్తిని తీసికొని పోనిచ్చిరి. పోలీసులుకూడ బహుకష్టసమయమున ప్రశంసనీయమగు ఆత్మనిగ్రహమును ప్రకటించిరి. తరువాత జరిగిన మహాసభలో ప్రజలు దౌర్జన్యరహితముగా నుండవలెననియు, విదేశవస్త్రములను బహిష్కరించవలెనని యు కాంగ్రెస్ నాయకులు ఉద్బోధించిరి. (అ. ప్రె.)

నెల్లూరుజిల్లా కాంగ్రెస్ సంఘము

నెల్లూరుజిల్లా కాంగ్రెస్ సంఘ సామాన్యసభ ఈ నెల 16 వ తేది మధ్యాహ్నము శ్రీయుత భాసా సుబ్బరావుగారి గృహమున శ్రీయుత బొమ్మా శేషురెడ్డిగారి అధ్యక్షతక్రింద సమావేశమైనది. ఆసభలో సత్యాగ్రహసమరము ఎక్కువ తీవ్రముతో జరుపవలసిన మార్గములను గురించి విశేషించి చర్చ జరిగినది. అప్పటికి పూర్తికానందున రాత్రిభోజనానంతరముకూడ సభ మరల కూడి పదిరేయి వరకు జరిగినది. 8 ఘంటల కాలము చర్చ జరిగినది. జిల్లాకాంగ్రెస్ కార్యనిర్వాహకవర్గము ఏర్పరచి అప్పటికి జరిగిన చర్చను అనుసరించి మరుఉదయము కార్యనిర్వాహకసంఘము సమావేశమై కార్యక్రమము నిర్ణయించి సత్యాగ్రహసంఘము వారికి సలహా పూర్వకముగా తెలియ జేయవలసినట్లు తీర్మానింపబడినది.

కార్యనిర్వాహకసభ

పైచర్చను అనుసరించి 17 వ తేది ఉదయం శ్రీ కస్తూరిబాయి విద్యాలయమున జిల్లాకాంగ్రెస్ కార్యనిర్వాహక సంఘము సమావేశమై ఉప్పు సత్యాగ్రహమును, గోసులపల్లె, తుమ్మలపెంట గ్రామములలో నిరాఘాటముగా జరుపవలెననియు, కల్లు, సారాయి, బహిష్కారము అంగళ్లవద్ద కాపలా గాచియు, తాటిచెట్ల గెలలకు తెగనరికియు తీవ్రతతో జరుపవలెననియు, ప్రచారకార్యక్రమమునందు వాలంటీర్లను రాట్నములు గ్రామములలో పెట్టించి నూలు వడికింప ప్రయత్నము ముఖ్యముగా చేయుచుండవలెను.

నెలుపలిజిల్లాలనుండి ఈజిల్లాకు వచ్చుచుండు కల్లుబండిని రాకుండ జేయుటకై, సత్యాగ్రహప్రయత్నములు జరుపవలెననియు, కల్లుకాంట్రాక్టర్లతో సంప్రదించి సత్యాగ్రహప్రయత్నము లేకనే సర్దుకొనుమార్గముల గురించి ప్రయత్నించుటకై శ్రీయుతులు బొమ్మా శేషురెడ్డి, తూములూరు పద్మనాభయ్యగార్లు ఉపసంఘముగా ఉండవలయుననియు స్త్రీలు శ్రీమతి పొణకా కనకమ్మగారి యాజమాన్యమున యావత్సత్యాగ్రహ పనులను సత్యాగ్రహసంఘము వారి అనుమతిపై జరుపవలయును. ఉప్పు కేసుకు సంబంధించి; సాల్టుఇన్‌స్పెక్టరుగారు సాదరుచేయు సమ్మనులను వలంటీరులు తిరస్కరించి, సమ్మనులకు హాజరుకాబనిలేదనియు, ఇప్పటికి సమ్మనులను పుచ్చుకొనినవారు ముందువాయిదాలకు సాల్టుఇన్‌స్పెక్టరుగారు సౌకర్యము కలిగించుటకై హాజరు కాబనిలేదనియు, ఈ తీర్మానము మేజస్ట్రేటు సమ్మనులకు వర్తింపకుండ వలయుననియు తీర్మానించుచు సత్యాగ్రహసంఘమువారికి సలహా ఇచ్చిరి.

నెల్లూరుజిల్లాయందు ఉండు ఆది ఆంధ్రసోదరులు ఇప్పటికి ఈఉద్యమమునకు సహాయము చేయుచున్నందున వారిని అభినందించుచు అందరును ఏకముఖులై ఈ ఉద్యమమున సంపూర్ణముగా తోడ్పడవలయుననియు ఈ సభవారు తీర్మానించుచున్నారు.

ఈ జిల్లాయందు ఉండు హిందూమహమ్మదీయ సోదరులు ఈ క్లిష్టసమయమున తమ భేదాభిప్రాయమును తొలగజేసికొని, దేశాభిమానముతో ఈ పవిత్రోద్యమమునకు సంపూర్ణసహాయము ఒసగవలెనని ఈ సభవారు వేడుచున్నారు.

ఈజిల్లాయందు ఉండు ఇతరదేశస్థులను అమెరికన్ మిషనరీలు సర్కారు ఉద్యోగములు లేని యూరోపియనులను ఈ పవిత్రమైన హైందవ స్వాతంత్ర్యసంపాదనాసమరమునందు తమ సంపూర్ణమైన సానుభూతి చూపుమనిశక్తివంచనలేక సహాయము చేయవలయునని సభవారు వేడుచున్నారు. (స్వ. వి.)

గిరీశ చక్రవర్తిగారిని అరెస్టుచేయుట

మదారీపూర్ మే 22:—75 ఏండ్ల వయసుగలవాడు చికండీ న్యాయవాది సంఘాధ్యక్షుడగు చక్రవర్తిగారును మరి కొందరునుగాంధి హర్తాల్ రోజున నిరోధముగలిగించిరని అరెస్టుచేయబడిరి.

ఖద్దరునేత

వేటపాలెములో కొన్నివేల మగ్గములకు పనిలేకుండుట చీరాల, పేరాల, వేటపాలెము, పందిళ్లపల్లి గ్రామములలో నేతపనివారలకు కొన్ని వేల మగ్గములు గలవు. వీరందరు దేవాంగులు, సాలెకులస్థులు. వీరు యిదివరలో సింగపూరు మొదలయిన దీవులకు వెళ్లే కయిల్లు, లుంగీలు నేయుచుండెడివారు. ఇప్పుడు సింగపూరు ఆ ప్రాంతములకు మిల్లుమీద తయారు కాబడు కయిల్లు వచ్చుచుండుటచేతనో మరేకారణముననో యీగ్రామములలో బొత్తుగా నేతపని పడిపోయి అనేక మగ్గములకు పనిలేకయున్నవి. వీరందరు యిప్పుడు ఖద్దరు నేయుటకు సిద్ధముగా నున్నారు. కొంతమంది నేయుచున్నారు. ప్రస్తుతము ఖద్దరు నభిమానించువారందరు ప్రతిగ్రామములయందును నూలు రాట్నములపై వడికి సప్లయి చేసినచో కావలసినంత ఖద్దరు యీనాలుగు గ్రామములలో తయారు కాగలదు అంతియేగాక భారతదేశమంతటికి కావలసిన ఖద్దరంతయు యిక్కడనే తయారు కాగలదు. ఇచ్చట అనేకము రంగుపనులు, గూడ యున్నందున వివిధములగు చొక్కాగుడ్డలు, ఖద్దరు లుంగీలు, పలువిధములగు గుడ్డ తయారు కాగలవు. కాన అఖిలభారత చరకాసంఘము మేగాక, భారతదేశ నాయకులు గూడ అభిమానించి నూలువడుకు స్థానములు యేర్పరచి యీ మగ్గములపై పనికల్పించినట్లయిన చాలా ఖద్దరు తయారు అగును.

రైతులు_పల్లెటూళ్లు

పల్లెలలో సామాన్యముగా పని తక్కువగా నుండును. వారికి నూలువడుకుట పూర్వమునుండి అభ్యాస ముండుటచేత గ్రామములోని పెద్దలు విస్తారముగా నూలువడికించుటకు ప్రబోధముచేసి నూలునిలువయున్న వివరము తెలుపవలెను. రయితులు తమయింటికి కావలసిన నూలుమాత్రమే వడుకుట గాక వృత్తిగా నుంచుకొని కోసాలకు కావలసిన నూలును గూడ సప్లయి చేయుటకు వడుకుచుండవలెను.

ఖద్దరు నేయుట

ఇక్కడయున్న దేవాంగులు వంగవోలు తాలూకా పల్లెటూళ్లకుపోయి వడుకునూలుకొని తెచ్చి ఖద్దరు నేయుచున్నారు. మరికొందరు వర్తకులు మగ్గములకు తమయిలాకా పట్టుపడి యిచ్చి ఖద్దరు నేయించి స్టాకుచేయుచున్నారు. ఖద్దరు కావలసిన వారికి వేటపాలెములో వ్యాపారమునకు గాని చిల్లరగాగాని ఖద్దరు దొరకగలదు. వడుకునూలు అమ్మేవారున్నయెడల ధారాళముగా వేటపాలెములో కొనగలరు. లేదా కూలికి వస్త్రములు నేసి యియ్యగలరు. వడుకునూలు చేయుటకు పనివారలు కావలయునన్న యిచ్చటనుంచి రాగలరు. కాన వడుకునూలు వృత్తిగా పెట్టుకొని వడికి, సప్లయి చేయుదురుగాక యని కోరుచున్నాము. యిక్కడికి సమీపములో తిమ్మసముద్రము గ్రామములో గోరంట్ల వెంకన్నగారి మేనేజిమెంటు క్రింద 4 మగ్గములు ధారాళముగా ఖద్దరు తయారు చేయుచున్నారు. గాని ఆగ్రామవాసులు స్త్రీపురుషులు ఖద్దరు కట్టుటకు ప్రతినబూని యున్నందున కొంతకాలము వరకు అన్యగ్రామస్థులకు తిమ్మసముద్రములో నేయబడు ఖద్దరు చిక్కదు.

అచ్యుతుని శేషాద్రిశర్మ
వేటపాలెము.

మచిలీపట్టణము

(స్వకీయవిలేఖరి)

కపిలేశ్వరపురం అరెస్టులు

కొల్లిపర సూరయ్యచౌదరిగారు చిగురుపాటి కుటుంబరావుగారు చిగురుపాటి నారాయణగారు ఈరోజున ఉదయం 7 గంటలకు కపిలేశ్వరపురం గ్రామములో తాటిగెలలను నరికినందుకుగాను పోలీసువారిచే అరెస్టుకాబడి పామర్రుకు తీసుకొనిపోబడిరి.

గుడివాడ అరెస్టులు

ఇంతవరకు 144 సెక్షను ఉల్లంఘించినందుకుగాను గుడివాడలో 25 గురిని పోలీసువారు అరెస్టుచేసిరి. ఈ రోజున విచారణ ప్రారంభమయ్యెను. అరెస్టు కాబడినవారిలో కానూరి చినవెంకటదాసయ్యగారు వెల్లంకి రామదాసుగారు గలరు.

తంతితీగెలు

లంకపల్లి దన్నుపుకాలవ మధ్యనున్న తంతితీగెలను 18-వ తారీఖున ఎవరో నరికివేసిరి.

రాజీనామా

చల్లపల్లి వెంకటరామదాసుగారు చల్లపల్లి కరణపుపనికి రాజీనామా నిచ్చిరి.

శ్రీగాంధీగారి జాతకము

అందలి ముఖ్యాంశములు

		గు	
	రాశి		రా
కే			లగ్న చం
	శ	కు-బు శు	ర

జాతకమందలిఫలంబులు సూచింప దశాభుక్తులు ప్రప్రధానాధారంబులు. శాస్త్రసమ్మతంబుగ జాతకభావంబులు దేశకాలస్థితి ననుసరించి చెప్పుట యత్యావశ్యకము. ఉపాసనా శక్తిపరులమని ప్రకటన గావించుచు కొందరు శాస్త్రవిరుద్ధముగ శాస్త్రనిరూపణయే లేక జ్యోతిష్కులమని పేరు పెట్టుకొని యిచ్చకువచ్చినటుల నుడువుచు కేవలము ధనార్జనమే ప్రధ్ధానముగ భావించుట శోచనీయము.

ఆంధ్రపత్రికమూలంబున దొరకిన గాంధీజీ జాతకమును నా మిత్రులు కొందరు దీనిని పరిశీలించి ఫలంబులు దెలుపవలయునని కోరినందున నించుక పరిశీలించితి. ప్రకృతము మహాత్మావారికి రాహుమహాదశ చంద్రభుక్తి రవియంతరము. ఇయ్యది 22-4-1930 మొదలు 19-5-30 వరకుండును. ఈకాలమున కలహము మనఃఖేదము నిర్బంధము ఇతరులకై మనస్సంతాపము ప్రళయకలహకారణము లిత్యాదిఫలంబులు జరుగును.

ఇట్లుండుటంజేసి, ఉప్పుపన్ను నిరాకరణ నిరపరాధులగు యనుచరప్రముఖులను చెరసాల కంపినందుకు మనఃఖేదమును హైందవన్యాయహక్కుకై పోరాడుటకు యీ యుద్యమము కలహకారణమై గాంధీగారి యత్నములకు పాలకులు యాటంకము కలిగించి యతనిని నిర్బంధించుటయు కలిగెను.

రాహుగ్రస్త మార్తండునింబోలె నించుక కష్టమును జూపి నిజౌదార్యశౌర్యసాహసంబులకు లోటుగావింప నేరదు.

తదుపరి రాహుదశ కుజభుక్తి కుజాంతరము ప్రారంభమగును. ఇయ్యది 1930 సం॥ రం మేనెల 19 తేది మొదలు జూన్ నెల 31 తేదివరకు జరుగుఫలములు. మహాత్మునకు కొంచెము జ్వరబాధ అగ్నిభయముగాని రక్తస్రావముగాని లేక రక్తసంబంధమయినబాధకాలిలోగాని కలుగును. ఇవి అతిశీఘ్రములో నయమై ఆరోగ్యవంతునిగజేయును. పెన్నిధిగన్న పేదచందంబున మహాత్మున కొక ప్రాణస్నేహితునిసందర్శనము కలిగి డెందంబున కమితానందంబు కలుగును.

తదుపరి రాహ్వంతరము 11-6-30 మొదలు 7-8-30 వరకు నడుచును. ఈకాలమున మహాత్మునకు కొంతసంతాపమును తనయుద్యమమునకు కొంతయాటంకమును, మిత్రులనష్టమునకై స్వల్పదుఃఖము తటస్థించును. ఇట్టి తరుణమున నొక ప్రభువర్యునిసందర్శనము కలిగి తా నిచ్చు నాలోచనల మహాత్ములువారు నిరాకరింతురు.

తదుపరి గుర్వంతరము 7-8-30 మొదలు 29-9-30 వరకు జరుగును. ఈయంతరమందు రాజసన్మానము, మిత్రసందర్శనోత్సవము, ధైర్యము, ధనలాభము, స్వల్పసుఖదుఃఖములు, విదేశప్రభువర్యుని సద్బోధనచే మహాత్మునికి బంధవిమోచనమునగా 22 తేది మొదలు 29 తేదివరకు బుధహూత్మము జరుగుటచేతను 26 తేద రాత్రి 12 గంటలకు గురుప్రాణకాలమువచ్చుటచే గాంధీజీకి ఖండితముగా బంధవిమోచనము కలుగును.

తదుపరి శనియంతరము, 29-9-30 మొదలు 28-11-30 వరకు. ఈకాలమందు కానికార్యమైనను, రానిద్రవ్యమైనను, మహాత్మునకు చేకూరును. తనయుద్యమమునకు మేలును కలహనివర్తియు, ఆనందమును చేకూరును.

పైనుదాహరించిన ఫలంబులు శాస్త్రప్రమాణముల ననుసరించి తగిన యనుభవముతో విస్తరభీతిచే క్లుప్తముగా వ్రాసితిని.

కే. పి. ముకుందపిళ్లె

శ్రీరామచంద్రజ్యోతిషాలయం, కార్వేటినగరం.

ఆలమూరు

18-5-30 తేదీని చోడీ రామలింగ చౌదరిగారు శాంతిసైనికులతో ఆలమూరు ఫిర్కాలో ప్రచారము చేయుటకు విచ్చేసిరి. 18 వ తేదీ రాత్రి ఆలమూరు సంతపేటలో బహిరంగసభ జరిగినది. శాంతిభటులు కాకినాడనుంచి తీసుకొని వచ్చిన ఉప్పుమట్టిని కాచి ప్రజలయెదుట ఉప్పు తయారుచేసిరి. గ్రామములోని అన్ని వర్ణములవారు, రైతులు, ఆదిఆంధ్రులు సుమారు వేయిమంది సభకు విచ్చేసిరి. పోలీసువారు, గవర్నమెంటు ఉద్యోగస్థులు, బేడ్రస్సులతో సభకు వచ్చిరి. శ్రీయుత కంభంపాటి లక్ష్మీనరసింహసోమయాజులుగారు ఉప్పు సత్యాగ్రహచరిత్రముగూర్చి తెల్పిరి. పిమ్మట నరసింహదేవర సత్యనారాయణగారు గ్రామవాస్తవ్యులు మహాత్ముని కార్యప్రణాళికను యెటుల ఆచరణలో పెట్టుటకు సులభసాధ్యమో, దేశస్వాతంత్ర్యసంపాదనకు ప్రజలు ఎట్టిదీక్షను వహింపవలసి యున్నది, వివరించి చెప్పిరి. సత్యనారాయణగారి యుపన్యాసము ముగియులోపల, పోలీసు ఉద్యోగులు కూర్చుండు వైపునుండి యెవరో దుండగీంద్రుడు కంకరరాయి సభలోనికి విసరిరి. రాయి చెట్టుకొమ్మకు తగిలి సత్యనారాయణగారి ప్రక్కను కూర్చున్న 8 యేండ్ల బాలునితలపై పడెను. వెంటనే పిల్లవానిని సత్యనారాయణగారు ఎత్తుకొని ఉపచారముచేసి, ప్రజలను ఎవరు ఎట్టి దౌర్జన్యము కావించినను శాంతముతో సహించి అహింసావ్రతమునకు భంగపాటు కలిగింపవద్దని కోరిరి. రాత్రి 12 గంటలకు సభ ముగిసినది. (స్వకీయవిలేఖరి)

స్వల్పధర! ఫలమధికము!! పూర్తితృప్తి!!!

100 కి 100 గురు సంతృప్తి చెందియున్నారు

లోకామయహర కస్తూరిమాత్రలు

పిల్లలు మొదలు ముసలివారి వరకు అందరి మందము, మలబద్ధము, వడిసెము, దగ్గు, గూరలు, శీతలముచే కాళ్లు లాగుట, కడుపుబ్బరము, కడుపునొప్పి, పక్కలయందు నొప్పి, ఆహారజీర్ణకాలమందు కలనొప్పి, చలిజ్వరము, జ్వరము, ప్లేగు, ఇన్ఫ్లూయంజా ఇంకను అనేక వ్యాధులను గుణపరచును. స్త్రీలు ప్రసవించిన నాడు, స్నానమునాడు (కస్తూరికి బదులుగా) ఈమాత్రలు 4-5 ను, 2-3 తమలపాకులలో నమలి మ్రింగవలెను. సాంక్రామిక రోగులతో నుండవలసినవారు, దినము 1-2 మాత్రలను సేవించిన ఆరోగ్యదృఢాంగు లగుదురు. ఈమాత్రల సీసాతోగల అనుపానపత్రమును చూడుడు. 300 మాత్రలుగల సీసా 1-కి 4అణాలవంతున ప్రతిచోటలను దొరకును. పోస్టు మూలకముగా 6 సీసాలు రు 1-8-0, 12 సీసాలు రు 2-12-0, 25 సీసాలు రు 5-8-0.

సారస్వతాసవం:—మెదడుకు బలమును కలిగించి, జ్ఞాపకశక్తిని వృద్ధిచేయును గావున, మెదడు దుర్బలమువలన గలిగియుండు సమస్తవ్యాధులను పరిహరించి నరములకు మంచిత్రాణను, రక్తవృద్ధిని కలుగజేయును. సంగీతపాటకుల కంఠస్వరమునకు మృదుమధురత్వము నిచ్చును. పాడనుపాడను ఉత్సాహమునింపును. బలహీనలైన స్త్రీలకు నెత్తినడుమ (నెత్తినోరు చాల మెత్తగావుండుటవలన) మాట్లాడను నడువనుకాని పిల్లలకు సంజీవినివంటిది.

6 ఔన్సుల సీసా 1-కి రు 1-0-0. పోస్టుఖర్చులు ప్రత్యేకము.

శ్రీ సీతారాఘవ వైద్యశాల, మైసూరు.

REO

స్పీడ్ వాగన్ జీవితనిర్ణయము,

ప్రయాణపు దూరము లేక పనిచేసినకాలము

వలన రూఢియగును, మరి యే యితర

ట్రక్కుకంటెను మించియున్నది.



ట్రక్కు జీవితనిర్ణయమందు పనిచేయుకాలముకంటె దూరపుప్రయాణమే ముఖ్యమై యున్నది.

దూరపు ప్రయాణమందును లేక దీర్ఘకాలముపనిచేయుటయందును రియో స్పీడ్ వాగన్లు ప్రపంచరికార్డు దూరమును మించియున్నది.

స్పీడ్ వాగన్లు యెంతటి ముతుకరోడ్లపైకూడ ప్రయాణముచేయ వీలగునట్లు సమానతూకమును నిశ్చయముగ నుండునట్లమర్చబడినవి.

ఇట్లమర్చబడుటవలన సామాన్యట్రక్కులు పోవు దూరమునకన్న ఎక్కువదూరము పోగలిగియున్నవి. ఇవి కొలదివ్యయముతో చాలదూరపు ప్రయాణము చేయుటనురి యొక ప్రబల నిదర్శనము.

రియోవారి నూతన గొప్ప స్పీడ్ వాగనులు- 13 చక్రముల మధ్య కొలత కలిగిన సైజులలో-దృఢముగను, నమ్మకముగను పనిచేయు ఛాసిస్సులలో నూటికి 98 చొ॥ అవసరమైనవన్నియు గలిగి, వివిధ ప్రయాణీకులను మోయగలుగునట్లు చేయబడినవి. బరువులు ¾ టన్ను మొదలు ఎక్కువబరువును మోయగలిగియున్నవి.

{ ఆర్. ఇ. ఓ అనునవి రాన్‌సమ్ ఇ. ఓల్డ్సు అనునాతని పేరులోని సంక్షిప్తాక్షరములు. ఆతడే రియో కంపెనీస్థాపకుడు. ప్రస్తుతము డైరెక్టర్ల బోర్డున కధ్యక్షుడుగా పనిచేయుచున్నాడు. }

మద్రాసు వేర్‌హౌస్,

155 A

మౌంటురోడ్డు, మద్రాసు.

REO MOTOR CAR COMPANY—LANSING

స్థాపితము. 1883.

సీమవెండి సామానులకు

వీకంసి చబిల్ అండు సన్సు

సీమకమలము నగలవర్తకులు

2 112, 113 చైనాబజారురోడ్డు, మద్రాసు.

NOTICE.

CUDDAPPAH ELECTRIC LICENSE 1930.

Messrs. Chari & Chari Ltd., of 27, Poonamallee High Road, Vepery, Madras, having made application to the Government of Madras, for the grant of a license for the supply of electrical energy in and near Cuddappah, under the conditions set forth in the Draft License below:—

Notice is hereby given that any local authority, Company or person desirous of making any representation in respect of this application may do so by letter addressed to the Secretary to Government in the Public Works Department, Madras, within three months from the date of this notification.

Copies of the Draft License and copies of the maps referred to therein may be inspected at the undermentioned offices.

(i) The Office of the District Board, Cuddappah.
(ii) The Office of the Municipal Council, Cuddappah.
(iii) The Office of the Applicants at 27, Poonamallee High Road, Vepery, Madras from whom copies of the Draft Licenses may be purchased at a cost of annas four each.

CHARI & CHARI Ltd., MADRAS

DRAFT LICENSE

CUDDAPPAH

The Cuddappah Electric License 1930.

LICENSE FOR THE SUPPLY OF ELECTRIC ENERGY GRANTED BY THE GOVERNMENT OF MADRAS UNDER THE INDIAN ELECTRICITY ACT 1910.

LICENSE

License is hereby granted to Chari & Chari Ltd., to supply Electrical energy in the area with the powers and upon terms and conditions all specified below:—

1. *Short title:*—This License may be cited as "Cuddappah Electric License 1930."

2. *Interpretation:*—This License is to be read and construed as subject in all respects to the provisions of Indian Electricity Act 1910, with the statutory modifications thereof and to the rules thereunder; and the several words, terms and expressions, to which meanings are assigned by the Act or any statutory modifications thereof or by the rules thereunder or the General Clauses Act 1897, shall have in this license and the annexures there to the same respective n eanings, provided that in this license:

(1) The expression "The Act" shall mean the Indian Electricity Act 1910, with the statutory modifications thereof;

(2) The expression "The Licensees" shall mean and include Chari & Chari Ltd., Madras and their permitted assigns;

(3) The expression "First Annexure," "Second Annexure", "Third Annexure" and "Fourth Annexure" shall mean the first, Second, third & fourth annexures to this license respectively:

(4) The expression "Deposited Map" shall mean the plan of the area of supply hereinafter specified, which has been deposited with the Government of Madras in pursuance of the rules under the Act which plan is signed for the purpose of identification by the Secretary to the Government of Madras in the Public Works Department and by the applicants, Chari & Chari Ltd., Madras;

(5) The expression "Unit" shall mean the quantity of energy contained in a current of one thousand amperes flowing under an electromotive force of one volt during one hour;

(6) The expression "Load Factor" shall mean the ratio or percentage of the average quantity per hour to the maximum quantity per hour of energy supplied in any month;

3. *Comm[illegible]ment of License:*—The date of the notificatio[illegible] by the Government of Madras in the Fort St. [illegible]rge Gazette, that this license has been granted in this license referred to as "The Commence[illegible] of the license".

4. *Security.* The period within which, under clause 1 (a) of the Schedule to the Act, the Licensees shall show that they are in a position fully and efficiently to discharge the duties and obligations imposed upon them by this license throughout the area of supply shall, unless otherwise ordered by the Government of Madras under that clause, be two years from the Commencement of the License.

(b) The period within which, under clause 1 (a) of the Schedule to the Act, the licensees shall deposit security and the sum so to be deposited shall, unless otherwise ordered by the Government of Madras, be nine months and Rupees Three thousand respectively.

5. *Area of Supply:*—The area within which the supply of electric energy is authorised by this license is the whole of the area contained within the Municipal limits of Cuddappah and more particularly delineated by a red line enclosing the said area in the deposited map.

6. *Purpose of Supply:*—Subject to the provisions of this license and the Act and the rules thereunder, the licensees shall be entitled during the continuance of this license to supply energy within the area of supply for all purposes except in bulk. Provided that the licensees shall not be under any obligation under section 22 of the Act to supply more energy than is consistent with their obligation to maintain a constant supply to consumers due regard being had to the licensees' load factor.

Provided that no supply of energy shall be commenced to be given by the licensees to owners or occupiers of private premises until the Government of Madras have approved the form of requisition to be made by the owners or occupiers for such supply of energy and also the form of written contract or agreement with the licensees to take a supply of energy, which is to be executed or entered into by owners or occupiers and until the Government of Madras have also approved the amounts of all miscellaneous charges incidental to or in connection with such supply and which the licensees propose to make against the owners or occupiers.

7. *Systems of Supply.*—The systems of supply to be adopted for the supply of electric energy under this license are the following:—

(1) (a) A medium pressure alternating current three phase four wire supply at a pressure at the consumers' terminals of 400 volts (approximately) between phases and 230 volts between phase and neutral which shall be earthed at one point only on each separate distributing system at a frequency of fifty complete periods per second.

(b) A high pressure alternating current three phase supply at a pressure not exceeding 3300 volts between phases at a freqency of fifty complete periods per second.

(c) The neutral points of the high pressure system may, with the approval of the Government of Madras and the concurrence of the Telegraph authority, be connected to earth.

Provided always that it shall be lawful for the Government from time to time to issue, with due regard to the expense involved and to the effect upon the commercial prospects of the undertaking, regulations dealing with the above systems of supply or to authorise other systems of supply to be adopted for the purpose of this license.

Provided also that the licensees may, from time to time, with the previous consent in writing of the Government of Madras and subject to such limitations and conditions as shall be prescribed by the Government, adopt any other system of supply for the purpose of this license.

2. (a) The feeders, distributing mains and service lines may be overhead or underground in whole or in part and shall be erected, constructed and maintained by the licensees in strict conformity with the Act and the rules thereunder.

Provided that nothing in this license shall authorise the licensees to use overhead mains at any higher pressures than medium pressure wit[illegible]t the sanction in writing of the Govern-m[illegible]f Madras in each case and subject to any [illegible]ditions or limitations which the Govern-me[illegible] Madras may prescribe.

P[illegible]ided also that no conductor of an aerial line [illegible]ted in, over along or across any of the stre[illegible]entioned in clause 1 of the third annexure here to or in any other streets which may at any time hereafter be named in writing by the Government of Madras shall be at a less height from the ground than 25 feet.

Provided further that in the streets mentioned in clause 2 of the third annexure hereto or in any other streets which may at any time hereafter be named in writing by the Government of Madras, all electric lines shall be laid underground.

(b) Where overhead mains carrying alternating current are used, due precautions shall be taken up by the licensees to avoid any possible interference with the adjacent telegraph or telephone circuits due to inductive efforts.

(c) For the purpose of Rule 61 of the Indian Electricity Rules 1922, the maximum wind pressure shall be taken as 15 lbs. per sqr. foot.

8. *Compulsory works*—(a) The licensees lay down suitable and sufficient distributing mains and execute works to the satisfaction of the Government of Madras for the purpose of supplying electrical energy throughout such streets or parts of streets as are mentioned in the First Annexure and as indicated in Black on the deposited map. In the case of difference between the description in the first annexure and as indicated in the deposited map, the latter shall prevail. The licensees shall commence to execute the works above said within 15 months from the commencement of the license and shall complete the same within three years thereof.

(b) If the licensees fail to comply with the above provisions or should in the opinion of the Government of Madras the progress made during any portion of the said three years be unsatisfactory, the license may be revoked.

(c) The licensees shall submit reports every six months from the commencement of this license until the completion of the compulsory works specifying all steps taken and the progress made in carrying into effect this license.

(d) The licensees shall, subject to the first provisions to clause 6 of this license, supply all the energy demanded by the Municipal Council of Cuddappah.

9. *The Generating Station*—shall be within or near the area of supply.

10. *Breaking up of the streets and railways and crossing of waterways.*—(a) The licensees are hereby specially authorised to open and break up the soil and pavement of the streets not repairable by the Government of Madras or by the local authority and mentioned in the second annexure to this license and also the Railways or parts of Railways mentioned in the said annexure so far only as concerns level crossings and parts of the railways running along the highway.

(b) The length of the trenches to be opened on any streets at any one time and the period for which they may remain open shall be determined from time to time by the Government of Madras or the local authority by which such streets are repairable. When any street is crossed not more than half the width of such street shall without the specific authority in writing of the Government of Madras or local authority as aforesaid be closed for traffic.

(c) The licensees are further authorised to cross all rivers, streams or irrigation channels within the area of supply in accordance with such conditions as the Government may impose.

11. *Limits of prices to be charged in respect of the supply of energy.*—The price to be charged by the licensees for energy supplied by him shall not exceed those stated in that behalf in the Fourth Annexure, or, in the case of a method of charge approved by the Government of Madras in accordance with clause 10 of the Schedule to the Act of such maxima as the Government of Madras may fix on approving the method. Nevertheless the licensees may enter into special contracts, subject to sections 22 and 23 of the Act, for the supply of energy.

12. *Purchase of undertaking.*—(a) The option of purchase given by section 7 Sub-section 1 of the Act shall first be exercisable at the expiration of R. C. 50 years from the commencement of this license and on the expiration of every subsequent period of twenty years during

the continuance of this license. The percentage of the value to be determined in accordance with and for the purpose of sub-section 1 of section 7 of the Act of all lands, buildings, works material and plants of the licensees therein mentioned to be added under the second provision of the sub-section to such value on account of compulsory purchase shall be twenty per-cent.

(b) In accordance with section 3, sub-section 2, claused (11) of the Act, it is hereby expressly declared that the generating station within or near the area of supply belonging to the licensees and to be used in connection with the undertaking shall form part of the undertaking for the purpose of purchase under section 5 or section 7 of the Act.

(c) During the period of notice prescribed in section 7 (4) of the Act all extensions and outlays of money debitable to the capital account of licensees shall be subject to the previous approval of the Government.

13. Exception from the schedule to the Act—In pursuance of section 3, sub-section (2) clause (f) of the Act, it is hereby expressly declared that Clause IX of the Schedule to the Act shall be excepted from incorporation in this license.

14. Assignment of License,—At any time after the commencement of this license, the licensees may with the previous consent in writing of the Government of Madras, assign the license or transfer the whole of the undertaking in respect of which license is granted (including all lands, buildings, works materials and plant of the licensees) to a company formed or to be formed and registered in British India in accordance with the law in force in British India or in England under the English Companies Act having authority to take over the license and the said undertaking as the case may be and to exercise the powers and perform the obligations given to or imposed on the licensees under this license and the Act and the Rules made under the Act, and on such assignment or transfer the rights powers and authorities obligations and liabilities of the licensees shall be exercised by and shall attach to such company formed or to be formed as aforesaid.

15. Should a supply of electrical energy in bulk become available at any future date from a hydro-electric or other source of supply at such rates that the rates of supply of distributed energy under this license could be reduced, the licensees shall obtain their supply from such source and shall reduce the rates specified in the above clause by amounts which shall be approved by Government.

16. Revocation.—If the licensees fail to comply with the provisions of any of the clauses hereof, the license may be revoked.

FIRST ANNEXURE.

Compulsory Works.

List of streets or part of streets in which the licensees are to lay down suitable and sufficient feeders and distributing mains for the purpose of supply of electrical energy.

1. Trunk Road from its northern junction with Bellary Road up to its junction with Salfelt Road to the east.
2. Bellary Road from its junction with item 1 in the north to Salfelt Road junction at the east.
3. Gada Bazaar Road.
4. Badar Khan Street connecting with Jumma Musjid Street.
5. Jumma Musjid Street.
6. Gadecherla Rama Rao Street.
7. Dalla Venkatachalla Street connecting Trunk Road and Bellary Road south and north.
8. Rail Salfelt Road.
9. From Trunk Road down south. Nugga Road up to Toll Gate.

SECOND ANNEXURE.

Breaking of Streets and Railways.

List of streets not repairable by the Government of Madras or by a local authority and of railways which may be broken up in pursuance of the special powers granted by this license.

Streets. M. S. M. Railway level crossing.

Railways.

THIRD ANNEXURE.

Electric Lines.

CLAUSE 1.

Overhead Lines.—List of streets or parts of streets wherein the conductors of aerial lines are to be erected at a height of not less than twenty-five feet from the ground. *Nil.*

CLAUSE 2.

Underground Lines:—List of streets or parts of streets wherein all electric lines shall be laid underground. *Nil.*

FOURTH ANNEXURE.

Maximum Charges

Where the licensees charge any consumer by the actual quantity of energy supplied to him, they shall be entitled to charge him at the following rates:—

(a) For lights only at annas eight per unit subject to a minimum monthly charge of Rs. two.

(b) For combined light and fan purpose at annas six per unit subject to a minimum monthly charge of three Rupees.

(c) for other purposes than lighting and fan and subject to a monthly charge of ten Rupees, per kilowatt installed and

i. For the first thousand units at three annas per unit.

ii. For the second thousand units at two annas six pies per unit.

iii. And for any further quantity at two annas per unit.

(d) For all energy required by the Municipal authorities at the rate of four annas per unit.

(e) Rental for a single phase meter annas eight and for polyphase meter Re. one per month.

స్త్రీలవ్రతకథలు

నోముల కథలు

1-2-3 భాగములు అమ్మకమునకు సిద్ధముగా నున్నవి. ఈ మూడు పుస్తకములయందును స్త్రీలు నిత్యమును పట్టు నోములు, వాని కథలు, ఉద్యాపనములు 97 కలవు ఈనోములు ప్రతి హిందూస్త్రీకిని ముఖ్యముగా కావలసినవే. ఈపుస్తకము లున్న, పనులు వారు చేసికొని యిరుగుపొరుగమ్మల నాశ్రయించి తిరుగనక్కరలేకుండ తాను స్వయముగా కథ చెప్పుకొని అక్షతలు వేసికొనవచ్చును. చదువు రానివారు సైతము ఎవరిచేనైన చదివించుకొని నోము పట్టవచ్చును. ఇది యింటింట నుండదగిన యిలువేల్పు. దీనివెల భాగము 1-కి 0-6-0. 3 భాగములు ఒక్కసారి తెప్పించుకొనువారికి రు 1-0-0 మాత్రమే.

పోస్టేజి ప్రత్యేకము.

మొత్తముగా తీయు వర్తకులకు మంచి కమీషను ఇయ్యబడును.

బాలాంత్రపు వేంకటరావు, గ్రంథకర్త, పిఠాపురము.

N. B:- ఈపుస్తకములయందుగల నాహక్కులు కాపీరైటుహక్కు నాతూర్పుగోదావరిజిల్లాకోర్టు అసలు నెం 2 of 1927 గు డిక్రీమూలముగా స్థిరపర్చబడ్డాను. కాబట్టి నా అనుమతి లేకుండ ఈ పుస్తకములను ఏవిధముగను, ఎవ్వరును అచ్చువేయించరాదు. అట్లు అక్రమముగా ప్రవర్తించువారు శిక్షకు సివిలు క్రిమినలు చర్యలకు బాధ్యులగుదురు. ఈపుస్తకములు నావద్దనే దొరకును.

మీ జబ్బులకు?

నవీన జర్మనుచికిత్సను

పొందుడు. దీనిలో భీతి కలిగించు ఇంజక్షనులను ఆపరేషనులున్ను లేవు. క్రియలు అత్యద్భుతము. దూరదేశములందుండువారుకూడ సులభముగా పొందగలిగిన చికిత్స. ఆలోచింపక వివరములకు వ్రాయుడు.

DR. P. NAGARAJA RAO, M.D., (Bio)
40, Central Avenue, Calcutta.

చంద్రా నర్సరీతోటలు - సేలం జంక్షన్

సేలం నాటుడిపండ్లు పంపబడును తీగారు. ఆర్డర్లతో అడ్వాన్సు. 8 పండ్ల అంటుమామిడిచెట్లు, ఇతర ఫల అంటుచెట్లు డజను రు 7½. సీమ, స్వదేశీ తరాకారి పూలవిత్తులు, 24 దినుసుల పెట్టె రు 2½, 12 దినుసులు 1¼. క్యాటలాగు ఇనాం.

Chandra Nursery. P. O. Salem Junction.

ప్రశ్న

భవిష్యత్తును గురించిన ప్రశ్నలకు జవాబులు వ్రాయబడును. రు 1-0-0. పై ప్రతిప్రశ్నకు రు 0-4-0 ప్రశ్న వ్రాసి జాతకమును తెలుపవలెను. వి. పి. 0-4-0 అదనము

గాంధీ జ్యోతిషనిలయము, [illegible] P. O

చెన్నపురి బజారు ధరలు

1930 సం॥ మేనెల 24-వ తేది శనివారము

1. ధాన్యములు

బియ్యము బస్తాలు

[illegible] ,, వ 45 శేర్లు	రు 12 8 0	13 4 0
నెల్లూరివి ,, డిటో 42	,, 13 8 0	14 0 0
[illegible] ,, డిటో 46	,, 14 0 0	15 8 0
రాగులు కా. 164 బస్తా 1-కి	,, 8 0 0	8 12 0
సజ్జలు ,,	,, 19 0 0	20 0 0

2. ధాన్యము పప్పులు

కందులు బస్తా 1-కి వ 205	,, 12 12 0	14 0 0
పెసలు ,, డిటో	,, 16 0 0	17 0 0
శెనగలు ,, డిటో	,, 14 0 0	15 0 0
మినుములు ,, డిటో	,, 17 8 0	18 0 0
ఉలవలు ,, వ 195	,, 7 4 0	8 0 0

3. నూనెవస్తువులు

నువ్వులనూనె కా 1-కి	,, 105 0 0	110 0 0
[illegible] రు 1-కి	,, 14 0 0	19 0 0
వేరుసెనగత్తు కా 1-కి	,, 38 0 0	41-0-0
వేరుసెనగనూనె [illegible] కా 1-కి రు 99	[illegible] 96	
ఆముదము కా 1-కి	90 0 0	92 0 7

4. చిల్లరవస్తువులు

[illegible] కా 1-కి	95 0 0	97 0 0
[illegible] ,,	54 0 0	56 0 0
[illegible] (గుంటూరువి) కా 1-కి	98 0 0	105 0 0
[illegible] ,, కా 1-కి	28 0 0	35 4 0
[illegible] నీరుకంద మణుగు 1-కి	రు 40	45
[illegible] కా 1-కి	రు 28 0 0	49 0 0
[illegible] బస్తా 1-కి	,, 24 12 0	25 0 0
[illegible] కా 1-కి	,, 2[illegible] 0 0	38 0 0

5. [illegible]

[illegible] కా 1-కి	,, 30 0 [illegible]	31 0
[illegible]	,, 24 0 0	30 0 0
[illegible]	,, 24 0 0	30 0 0

6. నూలు

నెం 20 [illegible]	రు	6 5 0
నెం 6 ,, [illegible]	,,	3 10 0
[illegible] ,, [illegible]	,,	5 4 0
నెం 40 [illegible] 10 తా	,,	9 6 0
నెం 20½ [illegible]	,,	6 1 0
నెం 40 [illegible]	,,	8 4 [illegible]
నెం 4 [illegible]	,,	3 4 [illegible]
44 [illegible]	,,	4 12 0
నెం 20½ జమ్మురు	,,	6 2 0
నెం 20½ [illegible]	,,	6 3 0

7. లోహములు

వెండి 100 తులం 1-కి	రు 58 12 0	57 13 0
బంగారు తులం 1-కి	,, 21 13 0	22 0 0
[illegible] 1-కి		18 12 6
[illegible] కా 1-కి	,, 280 0 0	285-0-0
[illegible] కా 1-కి	,, 310-0-0	318-0-0

8. రంగులు

[illegible]

,,	నీలిరంగు 1 రతి	0 10 0
,,	14 రతులు	1 10 6
,,	28 రతులు	1 0 9
,,	56 రతులు	1 3 0
,,	1 అందరు	1 8 6
[illegible] (టర్కీ-రెడ్డు)		3 4 0
[illegible]		1 0 0
[illegible]		2 0

బహుమానము 500 రూప్యములు

జగద్విఖ్యాతి గాంచిన

తాయత్తు

లేక గొప్ప

సరస్వతి కవచము—(రిజిష్టర్డు)

నెరవేరని పనులను నెరవేర్చ గలిగిన—యంత్ర మిది యొకటియే

ఈ గొప్ప హిందూతాయత్తు (సరస్వతి కవచము)ను గూర్చి శాస్త్రములందు సంస్కృత శ్లోకము లిట్లు చెప్పుచున్నవి:—

"సర్వగ్రహ ప్రశమనీ నిశ్శేష విషనాశని, జయసర్వత్రకురుతి, ధానదసుమతిప్రద" సరస్వతి కవచము నుపయోగించుటవలన భయములు, కష్టములు, గ్రహదోషములు తొలగును. ధన, ధాన్య సౌఖ్యములుగలిగి వర్ధిల్లగలరు.

దీనివలన సర్వవ్యాధులు తొలగి, అన్ని విషయములందును జయమును చేకూర్చును. శరీరదారుఢ్యమును హెచ్చుచేయును. సర్వగ్రహదోషములు తొలగి, ఉద్యోగమందును, వ్యాపారమందును, చేతిపరిశ్రమలందును దిగ్విజయము చేకూరును. పుత్రులు లేనివారికి దీనిని ధరించుటవలన సంతానము కలుగును.

స్త్రీలకు

ఈ సరస్వతి కవచమును రెండు ప్రవాళములతో (ధర జత రు 1.) ధరించవలయును. స్త్రీలకు దేహారోగ్యమునిచ్చి, సంతానముకలిగి, సంసారమందు సర్వ సౌఖ్యముల నిచ్చును. స్త్రీలపాలిట వరప్రసాదిని యనదగినది.

గమనించవలయును:—సర్వవిషయములు రహస్యముగ నుంచబడును. యనుమతిపైననే యోగ్యతాపత్రములుమాత్రం ప్రచురింపబడును.

దీనిగూర్చి, రాజులు, నవాబులు, జమీందార్లు, మునసిఫ్‌లు, వకీళ్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు మొదలైన వేలకొలది ప్రజలు యోగ్యతాపత్రికల నంపియున్నారు. వ్యాజ్యములందును, పరీక్షలందును, అనురాగములందును, తప్పక జయమును చేకూర్చును. దీని గొప్పదనమునుగూర్చి వ్రాయ శక్యముగాదు. ఒకపర్యాయ ముపయోగించిన మీకే తెలియగలదు. అన్ని కష్టదశలందు దీనిని వెంట యవశ్యముంచుకొనదగియున్నది. దీనివలన సౌఖ్యము, దీర్ఘాయువు పొందగలరు.

మిక్కిలి చౌక. కాని ఒక్కదానిని చేయుటమాత్రం యంత చౌకగాదు. దీనిని వందలకొలది మైళ్లదూరమునుండి తీసుకొని రావలయును. కాని మేము వేలకొలది తయారు చేయుటచే యింత చౌకగ నివ్వగలిగితిమి.

ఒక రూపాయి, నాలుగు అణాలు మాత్రం

ప్రతిదానివెంటను ఉపయోగించు పద్ధతులు పంపబడును.

టోకు ధరలు:—3 కి రు 3-12; 6 కి రు 6-12; 12 కి రు 12-4; 25 కి రు 24; 50 కి రు 40; 75 కి రు 60; 100 కి రు 75; వెండి తాయత్తు 1 కి రు 2-8; బంగారపు తాయత్తు 1 కి రు 5; దీనితో ధరించుటకు పట్టుదారం గజం 1 కి 0-2-0 మాత్రం 8 తాయత్తులు కొనువారికి యొకటి యుచితముగా నివ్వబడును. పోస్టేజి ప్యాకింగ్ హిందూదేశము, సిలోనుకు యుచితము. విదేశములకు 14 అ ప్రత్యేకము.

ప్రత్యేక నోటీసు:—మేము పైన వ్రాసిన శ్లోకము శాస్త్రములనుండి ప్రచురించినది కాదని నిరూపించు వారికి రు 500 బహుమతిగా నివ్వబడును.

ఉపయోగించువారు చెప్పు విషయమును జాగ్రత్తగ గమనించుడు.

వైద్యాధికారులు,

పోస్టు భాట్పరా (హుగ్లీ) నారాయణపురం 25-9-26.

ప్రియమైన యార్యులారా,

1926 సం॥రం ఫిబ్రవరి మాసమందు మీరు బాబు బిజోయి కృష్ణదాసు, హరాల్ డాక్టర్‌గారి యడ్రసుకు పంపిన తాయత్తులు చేరినవి. దానిలో నే నొకదానిని యుపయోగించి మిక్కిలి సంతృప్తిచెందితిని. కావున మరినాలుగు పంపుడు.

విధేయులు,

(సం) డాక్టర్ బి. బేంద్రనాద్ దాస్

20258. యమ్, బి. యస్.

47, ఆదియప్పనాయకవీధి, మద్రాసు.
4-11-24

ఆర్యా,

మీయొక్క యద్భుతశక్తిగల తాయత్తను ధరించి డాక్టరు పరీక్షయం దుత్తీర్ణుడనైతిని. అందున రెండవతరగతిలో కృతార్థుడనైతిని. కనుక మీతాయత్తు యద్భుతశక్తి గలిగినది కాబట్టి మరియొక నాలుగు వి. పి. ద్వారా పంపుడు.

విధేయుడు,

(సం) డా. సి. నాథముని యల్. యమ్. పి,
సర్జన్ అండ్ ఫిజిషియన్.

పోస్టు, బారిరొ, బోన్‌గవ్ 10-9-25

గౌరవనీయులారా,

మీరు పంపిన యమోఘమైన శక్తిగల రక్షను గత 3 సంవత్సరములనుండి యుపయోగించి కృతార్థుడనైతిని. కాబట్టి మరొకదానిని వి. పి. ద్వారా పంపుడు.

తమవిధేయులు,

(సం) బి. సి. చౌదరి
మెడికల్ ఆఫీసరు,

బంగావ్ ఆసుపత్రి, భాగల్‌పూర్
పోస్టు. ఖాజీపూర్ పాబ్నాజిల్లా, బెంగాల్ 1-8-26

ఆర్యా,

భగవదనుగ్రహము వలనను తమయొక్క రక్షధారణవల్ల నెలదినములకే నాకు యుద్యోగమందు హెచ్చుజీతము చేయబడినదని తెలుపుటకు సంతసమైనది. మీరు తెలిపినదంతయు యదార్థము గనుక మరొకదానిని రెండు పగడములతో సహా నాభార్యకు పంపవలెను.

విధేయులు,

(సం) డాక్టర్ యస్. యమ్. రహమాన్
మెడికల్ ఆఫీసరు,

Tele: Address:—"TALISMAN" ఖాజీపూర్ ధర్మవైద్యశాల.

చూనార్ ఇ. ఐ. రైల్వే, రిఫర్ మేటరీన్యూల్,

3997. 19-6-1924.

ఆర్యా,

మీరు యిదివరలో పంపిన రక్ష బాగుగ పనిచేసియుండుటచే దయయుంచి మరొకదానిని వి. పి. ద్వారా పంపవలెను.

తమవిధేయులు,

(సం) బ్రిజ్ బీహారీలాల్
మెడికల్ ఆఫీసరు.

కస్టోన్ కాలీయరీ కసుండ పోస్టు మన్‌భామ్ 11-7-22.

మెసర్స్ జి. డి. జోషి అండ్ కో, డిల్లీ

ఆర్యా,

మీయొక్క జగద్విఖ్యాతిగాంచిన రక్షను 11 మాసముల నుండి ధరించుచుంటిని. దీనిశక్తి వర్ణించ శక్యముగాదు. నామనస్సునందుండు కోరికలన్నియు ఫలించినవి. నాకు సహాయకారియగుటవలన నామిత్రులనుకూడ ప్రోత్సహించుచున్నాను. మీరక్ష యద్భుతశక్తి గలిగియున్నది.

నేడే రు 25 మనియార్డరు ద్వారా సరస్వతిదేవిని పూజించుటకు పంపియుంటిని. మరొకదానిని పంపినయెడల మీకెంతయో కృతజ్ఞుడను.

విధేయులు,

(సం) జె. జి. పిలిప్స్.

ఇంగ్లాండు దేశపు ప్రజలు

ఆర్యా, లండన్ 10-3-1926.

ఇందు వెంట 10- ఒకరక్ష, పట్టుతాడుకొరకు పంపుచున్నాము.

నేను యిదివరలో యొకటి యుపయోగించి దాని ఫలితమును బొందియుంటిని, ఆలస్యములేక వెంటనే పంపుదురని యాసించుచున్నాను.

తమవిధేయులు,

ఆర్ట్ అండ్ డిసైన్ ఎంబ్రాయిడర్ వర్కున్,
14, సెటిల్సవీధి కమ్మర్షియల్ రోడ్డు,
లండన్ ఇ. సి. 1.

11195—జి. హెచ్. రిడిల్ ఎస్క్వైర్

హైలెండ్ టెరేస్, ఇట్‌చెన్, సౌతాంప్టన్ ఇంగ్లాండు 28-3-22

యీక్రింది విధముగ వ్రాయుచున్నాడు:—

మీరు పంపినరక్ష చాలయుపకారము చేసియున్నది. గాన మరొకదానిని పంపుడు. దీనిధర యిందుతో పంపుచున్నాను.

కాలమునకు దగిన నూతన యద్భుతము

ధవళేశ్వరం 12-8-27 (గోదావరి)

ఆర్యా,

మీరు పంపిన తాయత్తు నాకు యన్నివిషయములలోను తృప్తికరముగ పనిచేసినది. దీనియొక్క గుణము యొకేమాదిరిగ యున్నది. దీని ట్రేడ్‌మార్కు సరస్వతియే యింత నమ్మకమైన పనిచేయుచున్నది. కాబట్టి నేను నాస్నేహితులకుచేయు సలహాయేమన నిరుపయోగమైన రక్షలనుచూచి మోసపోకుడి.

తమవిధేయులు,

(సం) పి. బి. సుబ్రోం,
అసోసి ఐ. ఇ. యస్. లండన్,
మెకానికల్ అండ్ ఎలెక్ట్రికల్ ఇంజనీరు

మునిసిపల్ కమిషనరు

ఆర్యా, ధనబాద్ 24-11-20

మీరక్ష గడచిన 4 సంవత్సరములనుండి ధరించుచుంటిని. దానిగుణముల విషయములో వేఱుగ చెప్పనవసరము లేదు

తమవిధేయులు,

(సం) నాథసింగ్,
మునిసిపల్ కమీషనరు.

పోలీసు యుద్యోగులు

కోర్టు ఆఫీసు డార్జిలింగ్ 8-1-27

ప్రియమైన పండిట్‌గారు,

మీరు 1924 సంవత్సరం అక్టోబరుమాసమున పంపిన గొప్పరక్షను సంపూర్ణమైన విశ్వాసముతో ధరించి, లాభములను డిసెంబరుమాసములో బొందితిని. నేటి దినము తగినసొమ్మును మనియార్డరు ద్వారా పంపియుంటిని. దీనిని సరస్వతీదేవి పూజార్థమై పంపియుంటిని.

ఇట్లు విధేయులు,

(సం) పహాల్‌వాన్ సింహా,
పోలీస్‌కోర్టు యిన్‌స్పెక్టరు, డార్జిలింగ్

హృషీకేశనారాయన్, డి. ఐ. జి. పోలీస్ ఆఫీసు సెంట్రల్ రేంజి, బంకిపూర్, పాట్నా 26-11-24 తేది యిట్లు వ్రాయుచున్నాడు.

"ఒకపర్యాయము తమరక్ష నుపయోగించి, నాకోరికలన్నింటిని నెరవేర్చుకొంటిని. దీనిని నాబంధు జనులుకూడ ఉపయోగించి తృప్తినొందిరి. కాబట్టి మరొకదానిని వి. పి. ద్వారాపంపుడు.

నిరుపయోగమైన వాటినిచూచి మోసపోకుడు. వివరములకు, టోకు ధరలకు వ్రాయుడు:—

G. D. JOSHI & Co., ORIGINAL INVENTORS AND SOLE PROPRIETORS, SARASWATI ASHRAM NO. 11, Peepul Mahadev, DELHI.

భారతకన్యావిద్యాలయము

ఏప్రిల్ 25వ తేదిని యీవిద్యాలయము వేసంగి సెలవులకు గాను మూయఁబడినది. విద్యాలయ గురుకులమున నివసించెడు బాలికలు మాత్రము పదిమందియున్నారు. క్రొత్తగా పాతాప్రికానుండి ముగ్గురు బాలికలు విద్యాలయమునకు వచ్చియున్నారు. ప్రస్తుతము సెలవులైనప్పటికి వీరిని శరణాలయములో చేర్చుకొనినాము. ప్రస్తుతము గురుకులమున నివసించు బాలికలందరును రాట్నములపై నూలును బాగుగా వడుకగలరు. పట్నమునకు దూరముగా పల్లెటూరివలె నున్న యీకిల్పాకమున నుండుటచేత మహాజనులందరికిని మాకార్యక్రమము బోధపడకున్నది. ఉదారహృదయులును దయామయులును ఐనటువంటి సత్పురుషులు ప్రేమ మెనర్చెడి దిననేకనుగొనజాలక పోరు. ఇచ్చట రాట్నములు మగ్గములు తగుమాత్రమున్నవి. ఇంకను కావలయును. ఖద్దరునందభిమానమున్న పెద్దలందరును మాయీ రాట్నపు టుద్యమమునకు తోడ్పడుదురుగాక. ఈఖద్దరు పరిశ్రమల నొనర్చుట కనువైన ప్రదేశమును భవనమును గూడ గలవు. మాకెవ్వరైనను పత్తిని ఉచితముగ నొసంగినచో యిచ్చటనే ఏకులను చేయించుకొనగలము. మాయీకన్యావిద్యాలయమునకు విద్యావంతులైన భారతీయ రమణీమణులందరిని రాజపోషకులు, పోషకులు, సాధారణ పోషకులు చందాదారులుగను నుండుటకు ప్రార్థించుచున్నాము. రాజపోషకభృతి 116 రూ, పోషకులు 50 రూ॥ సాధారణ పోషకులకు 25 రూ॥ చందాదారులకు 12 రు ఏర్పాటుచేసినాము. ప్రస్తుతము యీ దిగువ నుదహరించిన విదుషీమణులు సభ్యులుగా నుండుట కనుమతించిరి. విశాఖపట్టణ పురపాలక సంఘాధ్యక్షులు శ్రీయుత బుర్రా హ్యూముశాస్త్రిగారి భార్య లక్ష్మీదేవమ్మగారు.

పనిడిపాడు గ్రామనివాసులు జమీందారులు శ్రీయుత చెల్లకొండ రాఘవరావుగారి సతీమణి కనకమ్మగారు.

శ్రీయుత బుర్రా సత్యనారాయణగారి సతీమణి శ్రీమతి నూరిడమ్మగారు గౌరవనీయులు శ్రీయుత వేమవరపు రామదాసు పంతులుగారి సతీతిలకము శ్రీమతి సీతామహాలక్ష్మమ్మగారు.

శ్రీయుత అయ్యదేవర కాళేశ్వరరావు పంతులుగారి సతీరత్నము శ్రీమతి అయ్యదేవర దుర్గాంబగారును ఇంకను గుంటూరు పురపాలక సంఘాధ్యక్షులు శ్రీయుత నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు గారి సతీతిలకము శ్రీమతి మహాలక్ష్మమ్మగారు మొదలయిన మరికొందరు మహిళామణులు చేరుట కనుమతించినారు. జాతిమత విచక్షితలు లేకుండ విద్యాలయమున నివసింప నుద్దేశించి నటువంటి కన్యకామణులను పంపించుటకు తమతమ దరఖాస్తులను జూన్ మాసాంతము లోపున పంపవలెను. బాలికలందరకును శాకాహారమే యొసంగబడును. ఖద్దరు వస్త్రములనే ధరింపవలెను. ఖద్దరు సాధ్యమైనంతవరకు ఇచ్చటనే తయారొనర్పబడును. బిడ్డలందరును ఎక్కువ ఆరోగ్యకరముగను, సుఖకరముగను పెంచబడుదురు. స్త్రీస్వాతంత్ర్యమునకు కావలసినటువంటి విద్యయు, దేశభక్తియు, దైవభక్తియు మొదలగు సద్గుణములు బాలికామణులకు పెంపొందింపబడును. క్రైస్తవులు గాని మహమ్మదీయులుగాని యున్నయెడల వారివారి యిష్టదేవతములను సేవించుకొనుచు విద్యమాత్రము అందరును కలసి అభ్యసింపవచ్చును. మహమ్మదీయులు క్రైస్తవులు ఐనప్పటికిని శాకాహారమే యొసంగబడును. వారివారి గృహములయందు మాంసభక్షణ తలవాటున్నను, విద్యాలయ శిక్షణక్రింద నున్నప్పటి నుండియు విద్యాలయ భోజనమున కలవడకతీరదు. మతములు కులములు భిన్నములైనప్పటికిని విద్యాలయ శిక్షణక్రింద నందరిని ఒక్క భరతమాతపుత్రికలుగనే పరిగణించి సమానప్రేమతో పాలించుదుము. నిరుపేదలగువారి బాలికలకు విద్యాభోజనము లుచితముగా నొసంగబడును. ధనవంతులగువారు తమకన్యకలకు పుస్తకములు వస్త్రములుగాక పదునైదు రూప్యము లొసంగవలయును. కన్యావిద్యాలయము యొక్క నిబంధనలను కోరినవారికి తెలుపగలము.

ఇట్లు

2, మంటపంరోడ్డు, కిల్పాకము, మద్రాసు. — యామినీపూర్ణతిలకమ్మ, వ్యవస్థాపకురాలు,

---

పాట్నా మహమ్మదీయులసభ

శాసనోల్లంఘనమును ఖండించుట

పాట్నా, మే 21:—పాట్నా మహమ్మదీయులు సయ్యద్ అబ్దుల్ అజీజు యమ్. యల్. సి. గారి యధ్యక్షతను సభ గావించిరి. చాలమంది సభ నలంకరించిరి. శాసనోల్లంఘనోద్యమము అపసరము మాలినదనియు నైతప్పక దౌర్జన్యమునకు హేతువగుననియు యిటీవల దేశములోని సంభవములవలన నిది వ్యక్తమయ్యెననియు దేశమున కిది అనర్థదాయకమనియు అధ్యక్షుడు నుడివెను. (ఆ. ప్రె.)

నమ్మకముగ పని చేయుట

మా కాతాదార్లకు సప్లై చేయునగలు, వెండిసామాగ్రులందు మా పూర్తి విశ్వాసముంచి పనులు జేయుదుము. మా బేరములన్నియు మా పూచీపైననే యధారపడియున్నవి. దీనివలన తమకు యిష్టమునగలను వాపసిచ్చు సౌకర్యముకలదు.

మాకు వజ్రములు, నగలయందు గల 36 సంవత్సరముల యనుభవమును వినియోగించుకొనుటవలన మీకే లాభము కలుగగలదు.

సురాజ్ మల్ లల్లూభాయి అండు కో.,

వజ్రముల ఎగుమతిదార్లు, వెండిపనులు తయారుజేయుటయందు నిపుణులు

313, ఎస్ప్లెనేడ్, మద్రాసు.

20 దినములలో

నీ తూకము 5 పౌనులు హెచ్చును. క్రొత్తశక్తి, నూతన వికాసము, నరముల పటుత్వము, దేహమనోబలములు పెంపొందగలవు. ఏవిధముచే కలిగిన నిస్సత్తువనైన నెదిరింపగల దార్ఢ్యతను ప్రసాదించెడు

వైద్యరత్న పండిత డి. గోపాలాచార్యులవారి

జీవామృతము

ను నేడే ప్రారంభింపుడు. ఒక్కసీసాకే గుణమగుపడి తీరును. ముప్పదివత్సరములుగ అనేకులచే ఉపయోగించబడుచు సంతృప్తికరముగ నున్నదని ప్రశంసింపబడుచున్నది. సీసా 1-కి రు 3-4-0. మీ కెమిస్టులవద్దగాని, మీపట్నమునగల మా ఏజంటువద్దగాని దొరకును. యోగ్యతాపత్రపట్టికతోగూడిన కేటలాగు ఉచితము.

ఆయుర్వేదాశ్రమము

151, గోవిందప్పనాయక వీధి, [illegible]లుపెట్టై 287, మదరాసు.

మైసూరు ఎస్టేటు అండు కూర్గులకు సోల్ ఏజంటు:

సి. వి. శాస్త్రి అండు కో, అవన్యూరోడ్డు, బెంగుళూరు సిటీ.



వెస్ట్‌క్లాక్‌లో రాత్రులందుగూడ గంటను చూడనగును

మీవద్ద వెస్ట్‌క్లాక్ యున్నయెడల అగ్గిపుల్లను వెలిగించకయే గంటను చూడనగును. ఎట్లనగా దీనిడయలు రాత్రులందు ప్రకాశించుచుండుటవలననే వెస్ట్‌క్లాక్ యెల్లప్పుడు సరియైన గంటను తెలిపి, సకాలములో మేల్కొలుపును.

ఈ యలారం గడియారమునందు లోపల దుమ్ముపడకుండ రక్షించుటకు నొక మూత యామర్చబడి, చాల జాగ్రత్తగ తయారుచేయబడియున్నది.

లక్షలకొలది ప్రజలవద్ద వెస్టరన్‌క్లాక్ గడియారము లున్నవి.

WESTERN CLOCK CO., Ltd.
Peterborough, Ontario, Canada.
Distributors:
Dodge & Semour (India) Ltd.
Calcutta, Bombay, Madras,
Karachi, Delhi, Rangoon & Lahore.



మూత్రకోశ వ్యాధులు — ఒక క్రొత్త చికిత్స

URESOL (యురిసాల్)

అను ఔషధమును వాడుటచే తప్పక నిజముగా కుదురును

9 మొదలు 12 కాప్సల్సు ఉపయోగించిన చాలును

అన్ని మందుల షాపులందు, యితర దుకాణములందు విక్రయమునకు దొరకును.

ప్రాస్పెక్టసు కావలసినవారు ఈ దిగువ విలాసమునకు వ్రాయవలెను.

అన్నిటిలో గొప్పబహుమతి 75?,000	అదృష్టము మీకొరకు నిరీక్షించుచున్నది.	బహుమతు లన్నియు చెల్లింప బడుటకు గవర్నమెంటు గ్యారంటీ యిచ్చెను

గ్రేట్ గోల్డ్ మనీ లాటరి

లో గెలు పొందుటకు ప్రయత్నించుడు. హాంబర్గుస్టేటు గవర్నమెంటుచే గ్యారంటీ యివ్వబడియున్నది.

మొదటి డ్రాయింగు 10, 11 జూలై 1930

లాటరీలో 90,000 టిక్కెట్లు గలవు. అందులో 35,952 అనగా దాదాపుగా సగము, 6 డ్రాయింగులలోగా గెలుపొందెదరు.

నెలకొక డ్రాయింగు. ప్రైజులమొత్తం 10,065,190 గోల్డ్‌మార్కులు లేక సుమారు పౌనులు 50,3000

గొప్ప బహుమతి 750,000 గోల్డ్‌మార్కులు లేక 37500 పౌనులు

ముఖ్య బహుమతుల గోల్డ్ మార్కులు

300,000	90,000
250,000	80,000
200,000	70,000
100,000	60,000

అఫీషియల్ ప్రాస్‌పెక్టస్‌లో అన్నియు విశదముగా విశదీకరింపబడినవి. ప్రాస్‌పెక్టస్‌కు వ్రాసిన టిక్కెట్టుదారులకు ఉచితముగా పంపబడును. ప్రతి డ్రాయింగుకు నిండు టిక్కెట్టుధర తపాలఖర్చు బహుమతిలిస్టు పంపుటకు చెర్చి, అఫీషియల్ ధర పౌ 1-3-8, ఈ లెక్కప్రకారము పౌ 8-11-0 6 డ్రాయింగుల చెల్లింపవలసియుండును. సదరు మొత్తమును మూడుదఫాలుగా ఈదిగువ తెలుపబడి

నిండు టిక్కెట్టు	½ టిక్కెట్టు	¼ టిక్కెట్టు
పౌను 2-17 షి	పౌను 1-9 షి	పౌను 0-15 షి

1, 2 డ్రాయింగులకు 9-7-30 తేదీలో గాను, 3, 4 డ్రాయింగులకు 8-9-30 తేదీలో గాను 5, 6 డ్రాయింగులకు 1-11-1930 తేదీలో గాను, ఈ కార్యాలయమునకు చేరునట్లు పంపుకొనవలెను. మొదటిదఫా చెల్లించిన చందాదారులు వెనుకటివాటికి పంపవలసిన నిర్బంధము లేకపోయినను ఈ గొప్ప లాటరిచే నొసగబడు అన్ని డ్రాయింగుల పూర్తిలాభమును పొందుటకై మీరట్లు చేయుట మంచిది. పైకము మాకు చేరినదే టిక్కెట్లు క్రమముగా పంపబడును. ప్రతి డ్రాయింగు ముగిసిన వెంటనే బహుమతుల లిస్టు పంపబడును. రాబోవు డ్రాయింగునకు ఆర్డరులను తక్షణమే 14-6-1930 తేదికిలోగా పంపుకొనవలెను.

Samuel Heckscher senr., Banker Dammtor-Street, 14, **Hamburg 235** (Germany)

Cut off here

Order Form. Please send me________________

ticket for first and second drawing.

Amount of________________is enclosed herewith by **British Postal Orders.**

Name and address (plainly and in full):

____

Date:________________________

Postage on ordinary letters is 3 annas.

ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ వర్ధంతి

కీర్తిశేషులయిన ఆంధ్రరత్న; రామదాసు: గోపాలకృష్ణయ్యగారి వార్షికదినమహోత్సవము 31.5-1930 వ తేదీన జరిగించబడవలసియున్నది. గతవత్సర మీవర్ధంతి శ్రీ గోపాలకృష్ణయ్యగారివలన స్థాపింపబడిన "శ్రీమదాంధ్ర విద్యాపీఠగోష్ఠి"వారి యాజమాన్యమున "రామనగరు"లో జరుపబడెను. ఆంధ్రనాయకులెల్లరు రామనగరునకు విచ్చేసి గోపాలునియెడ తమకు గల గౌరవమును వెల్లడించిరి.

కాని యీ సంవత్సరపు పరిస్థితులు మారినవి. దేశమంతయును సత్యాగ్రహసమరమున మునిగి యున్నది. మన నాయకు లందరును, అందులో "శ్రీ విద్యాపీఠగోష్ఠి విచారణకర్త"లగు దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులుగారును, వ్యవహారిక సంఘసభ్యులగు శ్రీ నడింపల్లి నరసింహారావుగారును, గోష్ఠిసభ్యులగు జనాబ్ గౌస్ బేగ్ సాహెబుగారును, శివస్వామిగారును, దేశమాత బంధవిముక్తికై పోరాడి కారాగృహముల నలంకరించియున్నారు. వెలుపలనున్న తదితర సభ్యులలో పెక్కుమంది వేర్వేరు శిబిరములందు శాంతిసైనికులుగ వారివారి ధర్మముల నిర్వర్తించుచున్నారు. అందువలన వారందరును జయంతోత్సవసందర్భమున "రామనగరు"కు విచ్చేయుటకు సావకాశముండునటుల దోచదు. కావున ఆంధ్రదేశమునందంతటను 31-5-30వ తేదీన శ్రీ ఆంధ్రరత్న వార్షికవర్ధంతిని జరుప ఆయా, శిబిరాధిపతులను, సమరసంఘసభ్యులను వేడుచున్నాను. శ్రీ గోపాలకృష్ణుని నామస్మరణయే దేశసేవకులకు నూతనోత్సాహము నంకురింపజేయగలిగినది. వారి జీవితము ప్రతిదేశసేవకునకు నాదర్శప్రాయమగుటకు సందియములేదు. మన గోపాలకృష్ణుని దీక్షావ్రతము; రామదండుసూత్రము, సాధనాతిత్వముతే మహాత్మాగాంధి దేశమోక్షమునకై స్థాపించిన శాంతిసైన్యమున సత్యాగ్రహములం దిమిడియున్నది. అట్టివారి కుటీరము దాదాపు శిథిలావస్థలో నున్నది. కావున ఆంధ్రరాష్ట్రమంతయు, శాంతిసైనిక శిబిరములు: ప్రత్యేకవ్యక్తులు, వేర్వేరుసంస్థలు, అట్టిధీరుని జయంతి ఆరోజున దగురీతిం జరిపి కృతార్థులగుదురని నమ్ముచున్నాను.

వర్ధంతికార్యక్రమము

1. ఉదయము 8 గంటలకు: రామదాసు: గోపాలకృష్ణునిపటముతో నగరసంకీర్తన.

2. ,, 11 గంటలకు: బీదల కన్నదానము.

3. సాయంత్రము 5 గంటలకు బహిరంగసభ. (అందు ముఖ్యముగ వారిజీవితమునుగూర్చియు, ఆశయములగూర్చియు ప్రజలకు తెలియజేయుట)

4 దినమంతయు: శ్రీ గోపాలకృష్ణుని స్మారకనిధికిచందాల వసూలుచేసి. అట్టి చందాలను శ్రీమదాంధ్రవిద్యాపీఠగోష్ఠి వారికి అందజేయవలెను.

ఆద్రవ్యమును గోష్ఠివారు గోపాలకృష్ణయ్యగారు రామనగరులో నిర్మింపనెంచిన దేవాలయనిర్మాణము, జీర్ణావస్థలోనున్న రామనగరులోని వారి కుటీరపు మరమ్మతులకు వినియోగించెదరు.

5. ఈ పైరీతిని ఆంధ్రదేశమం దంతటను ప్రతిపట్టణములోను; పల్లెలోను వర్ధంత్యుత్సవములజరిపి ఆంధ్రులకు ఆమహానాయకునియెడ గల భక్తి, ప్రేమల వెల్లడించెదరు గాక యని గోరుచున్నాను.

జొన్నలగడ్డ సత్యనారాయణ.

చందాదారుల కొరకు విజ్ఞప్తి

అనేకస్థలములందు ఏజంట్లు నెల 1-కి దినపత్రికకు రు 2ల కంటె హెచ్చుగాను, విడి పత్రికను 0-2-0 లకును విక్రయించుచున్నట్లు మాకు తెలియుచున్నది.

ఏజంట్లమూలముగా పత్రికలను పుచ్చుకొనువారు, దినపత్రికకు నెల 1-కి రు. 2 లును తపాల్ ద్వారా తెప్పించుకొనువారు నెల 1-కి రు 2-2-0 లను చందా చెల్లించవలెను. విడిపత్రిక 1-కి ధర రు. 0-1-6 తెలసుకొనవలెను. ఇందుకు వ్యతిరేకముగా చందానుగాని, పత్రికకు హెచ్చుధరనుగాని వసూలుచేసినను మాకు తక్షణమే తెలిపిన తగుచర్య తీసుకొనబడును.

గాంధిగారి షరతులు

"పయనీరు" వ్యాఖ్యానము

అలహాబాదు, మే 22:—"పయనీరు" పత్రిక యిట్లు వ్రాయుచున్నది. అలహాబాదులోని రాజకీయాభిప్రాయము గాంధిగారు స్లోకోంబుగారికిచ్చిన ప్రకటనను బట్టి శాసనోల్లంఘనోద్యమము అంతమునకు వచ్చుచున్నదనియు, దానికి మూలపురుషుడు సయితము రౌండు టేబిల్ సమావేశము తప్ప వేరు తరణోపాయమును కాంచలేకున్నాడనియును సూచించుచున్నది. సప్రూగారు "పయనీరు" విలేఖరితో చెప్పినవాక్యములవలన లిబరల్ వర్గమువారి తలపులు తేటయగుచున్నవి. సప్రూగారు స్లోకోంబుగారిని ప్రశంసించుచు, శాంతియుతమైన వాతావరణ మత్యవసరమనియు, అప్పుడా రాజ్యాంగ విధాన సమస్య పరిష్కరింపనగుననియు, తెలిపిరి. మా గాంధిగారి షరతులను వైస్రాయిగారు చట్టప్రకారము సమాధాన మియ్యజాలరనియు, అవి రాజ్యాంగ విధాన మేర్పడినవెనుక పరిష్కరింపవలసినవనియు నుడివిరి. ఇందులకై శాంతము కావలెను. వైస్రాయిగారు ప్రముఖులతో రాజీకుదుర్చగల ప్రకటన నొకదానిని చేయవలెనని మరల తాను కోరెను. (అ. ప్రె.)

ప్రభుత్వపు ఏర్పాట్లు

సిమ్లా, మే 21:—సైమన్ నివేదిక, రిఫారమ్ ఏర్పాట్లను గురించి ఇండియా ప్రభుత్వమంతయు సిద్ధముచేసినది. హోమ్ డిపార్టుమెంటువారి ప్రత్యేకశాఖను రద్దుచేసి, రిఫారము కమిషనరు నొకనిని, అతనికి కార్యదర్శి సహాయకార్యదర్శి ననియమించినారు. జె. యమ్. డన్నెట్టు గారు కమిషనరు డబ్ల్యు. హెచ్. లూయిగారు కార్యదర్శి. ఈ కార్యాలయమునకును, ఇతర ప్రభుత్వకార్యాలయములకును సంబంధము లేదు. (అ. ప్రె)

అనంతపుర మండల మద్యపాన నిషేధకసభ విరమింపబడుట

ధర్మవరం, మే 22:—శ్రీయుత పి కేశవపిళ్లగారి అధ్యక్షతక్రింద యీసభ పెనుకొండలో నేడు జరిగినదిగాని శ్రీమతి ఆవంట రుక్మిణమ్మగారిని అరెస్టుచేసినందులకు అసమ్మతిని తెలుపుటకు యీసభ వెంటనే విరమింపబడెను (స్వ వి)

ప్లీడరుకు నోటీసులు

మహాత్ముని అరెస్టుచేసినందుకు హర్తాలు జరుపుట

మదారీపూరు, మే 22:—మదారీపూరులో మహాత్ముని అరెస్టు నిమిత్తము హర్తాలు జరిపినందుకు ప్రభుత్వ న్యాయవాదికిని యితర న్యాయవాదులకును గూడ నోటీసులియ్యబడెను.

పంజాబులో అరెస్టులు

అమృతసర్, మే 23:—సర్దార్ దర్శన్‌సింగు, సర్దార్ ఫెరుమన్ ఉధాన్‌సింగు వాకి హకీమ్ అహమ్మదు హుసేన్ గార్లు, స్థానిక యుద్ధసంఘమువారిచే మండలమున కాంగ్రెసు ప్రచారము సల్పుటకు పంపబడిరి. వారి నీదినం వేకువను 2 గంటలకు తారాతరన్‌లో అరెస్టుచేసిరి సభలో ఉపన్యసించివచ్చి వారప్పుడు నిద్రబోవుచుండిరి. తారాతరన్ కాంగ్రెసు సంఘకార్యదర్శి అమర్‌సింగుగారు కూడ అరెస్టుచేయబడిరి. వీరిని క్రి. ప్రొ. కో. 108 సెక్షన్ క్రింద నిర్బంధించిరి ఖ్వాజాగహారుద్దీన్‌గారు షాహిది జాతా నాయకులు శ్రీగోవిందపురమునందు అరెస్టు చేయబడిరి. నేడు ప్రెస్సులు హర్తాళము జరుపుచున్నవి. (అ. ప్రె.)

వడాలా సమిష్టి సత్యాగ్రహము

ఈ నెల 25 వ తేదీ ఆదివారమునాడు జరుగునని తెలియుచున్నది

బొంబాయి, మే 23:—అరెస్టు చేయబడిన 250 మంది వలంటీరులును వడాలీలోని రాహార వ్రతమును బూనిరి. కాంగ్రెసు అధికారులచటికి వెళ్ళి ఆహారమును భుజింపుడని వారికి బోధించిరి. నేడు వలంటీరులను వడాలాకు పంపలేదు. ఆదివారమునాడు అచటికి చాలమంది వలంటీరులు వచ్చెదరనియును సమిష్టి సత్యాగ్రహము జరుగుననియును తెలియుచున్నది. (అ. ప్రె.)

రౌండుటేబిల్ సమావేశము

సప్రూగారి యభిప్రాయము

అలహాబాదు, మే 22:—బొం నేడే తిరిగి వచ్చిన సర్ తేజబహదూరు సప్రూగారు పత్రికా విలేఖరితో ప్రభుత్వమువారు తమ మనస్సును నిశ్చయముచేసికొని, అవసరమైన మినహాయింపులతో అధినివేశ ప్రతిపత్తి నొసగపోవుచున్నామని చెప్పుటవలననే పరిస్థితులు చక్కబడునని తెలిపిరి. వైస్రాయిగారు భారతీయ ప్రముఖులను కొందరిని చేరదీసి ఆకెప్పవలెను. అదియే శాంతికిమార్గము. ఆలస్యమువలన పరిస్థితులు విషమమగును. (అ. ప్రె)

7 అరెస్టులు

పెషావరు, మే — రాజద్రోహసభా శాసనము నతిక్రమించి, పబ్బి గ్రామములో 7 గురిని అరెస్టుచేసిరి. (అ. ప్రె.)

మైమెన్సింగు అల్లరి

వ్రణితులను అరెస్టుచేయుట

మైమెన్సింగు, మే 22:—పురమందలి బడిలో కాంగ్రెసువారు ఆసుపత్రి నేర్పాటుచేసి వ్రణితులకు వైద్యసహాయ మిచ్చుచుండిరి. పోలీసులు దానిని ముట్టడించి, అందుచికిత్స పొందుచున్న వారిని అరెస్టుచేసి జైలునకు పంపిరి. ఇద్దరిని మాత్రము సాదర్ ఆసుపత్రికిపంపిరి. అరెస్టు లింకను సాగుచున్నవి. ఇప్పటికి 40 మంది నిర్బంధితులైరి. (అ. ప్రె)

పోలీసు ఉద్యోగులపై సాంఘిక బహిష్కారము సాగింపబడినది. మిలిటరీవారు వీధులను కాపలాకాయుచు. (ఫ్రీ ప్రె)

ప్రకటన.

శ్రీ వేంకటేశ్వర సంస్కృత కళాశాల 1-6-1930 తేదిని తెరవబడును. శిరోమణిపరీక్షకు వలయు అన్నివిషయములు అనగా మీమాంసతో సహా కాలేజిలో చెప్పబడును. పై తరగతులలోను క్రింది తరగతులలోను చేరదలచిన విద్యార్థులు 25-5-30 తేదిలోగా దరఖాస్తులను పంపుకొనవలయును.

దరఖాస్తుదారులు తమవయస్సును, ప్రస్తుతము విద్యలందు గల యోగ్యతలతో సహా తెలుపవలెను.

విద్యార్థు లందరికిని ఉచిత భోజనవసతు లేర్పరుపబడును. ఇతరస్థలములనుండి వచ్చు విద్యార్థులు తమ సంసారములతో నివసింపదలచినటుల అధికారులకు నచ్చజెప్పిన,ఉపకార వేతనములొసంగబడును.

వివరములకు వ్రాయవలెను:—

టి. వీరరాఘవాచారియర్,

ప్రిన్సిపాల్, ఎస్. వి. ఎస్. కాలేజీ, తిరుపతి,

చిత్తూరు డిస్ట్రిక్టు.



భోజనానంతరము
"నిండుకొనియుండుట"

భోజనానంతరము అసౌకర్యముగ నుండుటవలన ప్రమాదమగు వ్యాధి సంభవించగలదు. ఇట్టివ్యాధులను, అజీర్ణములను పోగొట్టుటకు 'Bisurated' Magnesia బైసురేటెడ్ మగ్నీషియా నుపయోగింపుడు. అజీర్ణవ్యాధి తీవ్రముగ నున్నప్పుడు Bisurated Magnesia తెచ్చి తక్షణమే వాడుడు. కొనునపుడు Bismag గుర్తును గమనింపుడు.

బైసురేటడ్
మగ్నీషియ
'BISURATED'
MAGNESIA

విజయనగరం
డాక్టర్. జమ్మి వెంకట్రమణయ్య

లీవరు అండు స్ప్లీన్ వ్యాధులకు ప్రత్యేక చికిత్స నిచ్చు వైద్యులు. మద్రాసులో ఖాయముగా నుందురు. ఉత్తర ప్రత్యుత్తరము లన్నియు [illegible] అడ్రసునకు వ్రాయవలెను.

నెం. 27, మాధవపెరుమాళ్ కోయల్ వీధి,

మైలాపూరు మద్రాసు.

తక్షణము అధినివేశ ప్రతిపత్తి నొసంగవలెను

రాజప్రతినిధికి మలబార్ వాణిజ్యసంఘము వారి లేఖ

కాలికట్, మే 21:—మలభారు భారత వాణిజ్యసంఘమువారు శనివారము సభ గావించి చేసిన తీర్మానానుసారముగా యీ క్రిందిలేఖ రాజ ప్రతినిధిగారికి వ్రాయబడినది.

"దేశమునందలి ప్రస్తుత రాజకీయ స్థితిగతులను దుఃఖముతోడను, భయముతోడను వీక్షించుచున్నాము. రాజకీయ సమస్యలను గూర్చి చర్చించుట మాయభిప్రాయము కాదు. కాని ప్రస్తుతస్థితిని త్వరగాను, కుశాగ్రబుద్ధితోడను పరిష్కరింపనిచో దేశీయవాణిజ్యమునకు అనర్థదాయకమగును. భారతవాణిజ్య మిపుడు చాల విషమస్థితిలో నున్నది. బహిష్కారముయొక్క ఫలితము లిదివరకే మాసభ్యులకు తెలియవచ్చినవి. వారివర్తకము ఆగిపోయిన దనియే చెప్పవచ్చును.

ప్రభుత్వము వారు భయపడి నిరంకుశ పద్ధతుల నవలంబించుట వలన భారతీయులలో నత్యధికసంఖ్యాకుల యభిప్రాయమును గ్రహించినటుల తోచదు. ప్రభుత్వమువారి నిర్బంధవిధానమునకు అసమ్మతి దెలుపుచు భారతదేశములోని వాణిజ్యసంఘము లన్నియు తీర్మానించిన విషయమును మీ చిత్తమునకు దెత్తుము. యీసంఘము లిట్టి యభిప్రాయమునకు వచ్చుట యిటీవల జరిగినదే. యీ క్రిందికారణముల వలన వారే తీర్మానములను గావించిరి. 1. దేశీయవాణిజ్యమునకు నష్టదాయకమగు 1-6 మారకపుధర నిర్ణయించుట, 2. కోస్తా వాణిజ్య సంఘము వారికి ప్రతిఘటన, 3. శాసనసభలో ఇంపీరియల్ ప్రిఫరెన్సును ప్రజాభిప్రాయమునకు వ్యతిరేకముగా నామోదింపజేయుట, (4) శాంతియే పరమధర్మముగా నవలంబించిన సత్యాగ్రహులను పోలీసులు క్రూరముగా కొట్టుట (5) పత్రికాశాసనము మున్నగుశాసనములు దేశక్షేమమునకుగాను తక్షణము అధినివేశప్రతిపత్తి యొసంగుటకు సమయ మాసన్నమైనదని మాయభిప్రాయము. రక్షణమునకును, విదేశ వ్యవహారములయెడలను కొన్నిరక్షణముల నేర్పరుపవచ్చును. సరియైనకాలములో ప్రభుత్వమువారు ప్రకటనగావించినచో దేశములో స్థితితక్షణము మారిపోవును. ఆంగ్ల భారతదేశముల కీ ప్రకటన ఆనుకూల్యము కలుగజేయును.

మీరు గొప్ప ఆదర్శములు గల మహాశయులని మాకు తెలియును. ఇంకకొంతధైర్యముగలిగి మీరు ప్రవర్తింతురేని ఆంగ్ల దేశమును భారతదేశమును గూడ మీరు ఉత్పాతమునుండి రక్షింపగలుగుదురు. రెండు దేశములమధ్య పరస్పర విశ్వాసమును మీరు కుదుర్ప గలుగుదురు. (అ. ప్రె.)

షోలాపూరులో సైనికపరిపాలన

అంతము కనబడదు

షోలపూరు, మే 22:—సైనికశాసనము నిన్న సాయంత్రమో, నేటియుదయముననో అంతము పొందియుండవలసినది. కాని సైనికులపై రాళ్లు రువ్వబడుటచే ఇంక కొంతకాలము సైనికపరిపాలన సాగింపబడును. సైనికులొకవీధిలో గస్తుతిరుగుచుండగా ఒకయింటిలోనుండి రాళ్లువేసబడెను. తత్క్షణమే ఆగృహములోనికి జొరబడి సైనికులు నల్గురిని అరెస్టుచేసి సివిల్ కోర్టునకు విచారణకై పంపిరి. (అ. ప్రె)

ప్రభుత్వప్రకటనమును ఖండించుట

బొంబాయి, మే 20:—షోలాపూరునకు పోయిచూచి వచ్చిన లాల్జీవరంజీ వాల్చంద హీరాచందుగారలు ఈక్రింది ప్రకటన గావించుచున్నారు. ప్రభుత్వప్రచురణాధికారి షోలాపూరు పరిస్థితులంగూర్చి కావించిన ప్రకటనలోని సత్యాసత్యములు అత్యవసరమైన నిష్పాక్షిక విచారణము జరిగినపుడు బయలుపడగలవు. హద్దుపద్దులేక కాల్చిన కాల్పులకు హతులైన వారినిగూర్చి దేశభాషాపత్రికలలో వివరములు ప్రచురమైనవి. బొంబాయి ప్రభుత్వమున కీసంగతులు తెలియకపోవు. బొంబాయి ప్రభుత్వ మేర్పాటు చేయబోవు విచారణ పౌరులలో నమ్మకము గొల్పునదిగా నుండవలెనని ఆశించుచున్నాము. దీనికై నిష్పాక్షికుడగు ప్రముఖుడెవ్వరైన హైకోర్టు న్యాయమూర్తి సహాయముతో విచారణ సాగించుట ఉత్తమపద్ధతి. ప్రాయికముగా అధికారు లనదగు ప్రకటన మొకటి సైనికశాసనము క్రింద కావించిన శిక్షలం ప్రాసిక్యూషనులు బయటపెట్టినది. అట్టి శిక్షలు పునర్విచారణకు రావలెను. ఆలస్య ముండకూడదు. విచారణ జరిగినపుడు సత్యము అచ్చమై తేలగలదు.

గాంధిటోపీలనుగూర్చి నిషేధములేదను ప్రకటనను ఖండించవలసియున్నది. ఈనిషేధము అధికారుల ప్రచురణలందు లేకపోవచ్చును కాని గాంధిటోపీలను ధరించినవారిని వేటాడిరనుట సత్యము. ఖద్దరుదుస్తులు వీరికి కంటిపోటు. ఇప్పటికిమాడ ఖద్దరు టోపీలను ధరింప నిచ్చుటలేదు. (ఫ్రీ. ప్రె.)

గాంధిగారి సందేశము

మితవాదుల ఆనందము

బొంబాయి, మే 22:—బొంబాయి నాయకులు గాంధిగారు స్లోకోంబుగారి కొసగిన సందేశము ఆశను గొల్పుచున్నదనియు,ప్రభుత్వము స్నేహముతో జాపినకరమును గ్రహించుట శుభస్కర మనియు తలచుచున్నారు.

సర్ చమన్‌లాల్ సెటల్వాడుగారు, గాంధిగారేగాక రాజకీయ పక్షములన్నియు, ప్రభుత్వమువారి మనస్తత్వము నెరుగ గోరుచున్నవనియు, వారి నిశ్చితార్థము బయటపడిన యెడల గౌరవ ప్రదమగు సంధి కుదురుట కవకాశము కలదనియు చెప్పుచున్నారు. ప్రభుత్వము ప్రతిఘ్నటించి గాంధిగారి సహకారము నర్థించవలెనని వారిదృఢాభిప్రాయము. సర్ పురుషోత్తమదాసు థాకూరుదాసుగారు స్లోకోంబుగారు సత్యమును బయటపెట్టి నిజమైన సేవచేసిరనియు మహాత్ము డొక్కడే అధికారాదుల నర్థించనివాడు గావున ప్రజా సామాన్యమునకు ప్రతినిధిగా వ్యవహరింప గలడనియు నుడువుచున్నారు. మితవాదుల కధ్యక్షుడు సర్ ఫిరోజ్ సేత్నాగారు గాంధిగారి సంప్రతింపునకు సంతోషించుచు, ప్రజలందరును కోరునది గాన్ని మినహాయింపులతో కూడిన అధినివేశ ప్రతిపత్తి యనియు, ప్రభుత్వము ఆశలోనే దేశము నుంచ జూచుచున్నందున ప్రభుత్వములో నమ్మకము లేని కాంగ్రెసు వాదులు సంపూర్ణ స్వాతంత్ర్యమును కోరవలసి వచ్చెననియు పల్కుచున్నారు. (1) గాంధిగారు తాముకోరిన షరత్తుల కొప్పుకొనునెడల శాసనోల్లంఘనమును విరమించెదనని చెప్పుట శుభదాయకము. ఇంకను వారిట్లు చెప్పిరి: ప్రభుత్వము ప్రజల సమ్మతిలేనిదే చాలాకాలము నిలువజాలదు. రౌండు టేబిల్ సమావేశమునకు కాంగ్రెసుగాక యితరనాయకులు పోయినను ప్రయోజనమేమి ? ప్రతిమెట్టునందును, బలాధికులగు కాంగ్రెసువా రడ్డుతగులుచునేయుందురు. ముఖ్యముగా పరిష్కరించవలసినది తక్కువసంఖ్యాకుల హక్కులు. వీనిని గాంధిగారి సహకారముతో పరిష్కరించుట దుర్ఘటము. ఇప్పుడు గాంధిగా రందుచేరుట కవకాశముకలదు. ప్రభుత్వము ఈ అవకాశమును కోల్పోయిన రాజనీతి అభావమైనదనవచ్చును. మితవాదులు అధినివేశప్రతిపత్తి నడుగుచున్నారు. గాంధిగారు స్వాతంత్ర్యసారమును కోరుచున్నారు. భావము రెండింటను సమానమే. దీనికి ప్రభుత్వ మొప్పుకొనినట్లు బహిరంగముగా తెలిపినయెడల రాజకీయ ఖైదీలనువదలినయెడల ఇతరవిషయములు రౌండుటేబిల్ సభలో పరిష్కరింపవచ్చును. తర్వాత ఉప్పుపన్ను రద్దుచేయవచ్చును. గాంధిగా రన్నియు నిప్పుడే కోరుటలేదు. ప్రభుత్వ మిదిచేయును అని నమ్మకము కలుగవలెను. గాంధిగారి షరత్తు లసందర్భములుగా నాకుతోచుటలేదు. సక్రమమైనవనియే చెప్పవలెను. ప్రభుత్వమెప్పటికైనను రాజీకిరావలెనని యున్నయెడల ఇప్పుడే రావచ్చును. జాతీయ భావమును మేలుకొలిపి గాంధిగారు దానిబలమును లోకమునకు ప్రదర్శించినారు. ప్రభుత్వ మేమిచేసినను చేయకపోయినను ఈబలము తగ్గజాలదు. రాజీకుదురువరకు శాంతికల్ల. ప్రస్తుతపు ఇండియా ప్రభుత్వము ప్రకృతివిరుద్ధము. ఇది కాంగ్రెసువారి యభిప్రాయమేగాక మితవాదుల నమ్మకము కూడనై యున్నది. మార్పుఅత్యవసరము. గాంధిగారితో ఎంత ఏకీభవింపకపోయినను వారు ఈకాలపు భారతదేశమునం దత్యీయులైనమహామహులు.పూర్వము కూడ వీరిని మించినవా రుండియుండలేదు. స్లోకోంబుగారు ప్రశంసించిన గాంధిగారి వైరాగ్యపూతభావములను ఎల్లరును కొనియాడవలసినదే. లార్డుఇర్విన్ గారుకూడ పెద్దమనిషి, సెమ్మదిగలవాడు. కావున ఇర్విన్‌గారు అధికారబంధురతను తొలగద్రోసి గాంధిగారిమైత్రి నర్థించి వారికరమును గ్రహింపవలెనని మేము ప్రార్థించుచున్నాము. (ఫ్రీ. ప్రె.)

స్లోకోంబు వ్రాతలు

వి. జె. పటేలుగారి యభిప్రాయము

బొంబాయి, మే 22:—గాంధిగారు జైలులో స్లోకోంబుగారితో వ్రాక్రుచ్చిన ప్రతిపదమునకును వి. జె. పటేలుగారు తన సమ్మతిని తెలుపుచున్నారు. ఇంగ్లీషువ్రాయసకాని కలమునుండి సత్యమువచ్చుట కిదియే ప్రథమతరుణము. సందేశమంతయును ఆశాశేఖయిని పటేలుగారి యభిప్రాయము.

(ఫ్రీ ప్రెస్.)

బారిసాలులో ప్రజల దుండగములు

బారిసాల్, మే 22—గతరాత్రి కొందరు దుండగీండ్లు భోలాసివిల్ కోర్టు భవనమునకు నిప్పంటించి రనియు, చాలా నష్టము కలుగక ముందే వానిని అధికారు లార్ప గలిగిరనియు తెలియుచున్నది. ఆరాత్రియే ఒక మద్య మమ్ము దుకాణమును ప్రజలు తగులబెట్ట ప్రయత్నించిరి. కోర్టు ఆవరణలోనికిని అధికారులుండు ప్రదేశమునకును ప్రజలు రాకూడదని అధికారులు ఉత్తరవుచేసినా రని తెలియుచున్నది. (ఫ్రీ ప్రెస్.)

ఆంధ్ర నాట్యకళాపరిషత్తు

మే 14 (బుధవారము) ప్రకటింపబడిన యాంధ్ర పత్రికలో నాట్యకళాపరిషత్తునుగూర్చి శ్రీ వనారస గోవింద రావుగారు వ్రాసినవ్యాసమును జూచితిని. గతసంవత్సరమున తెనాలిలో జరిగిన ప్రథమాంధ్ర నాట్యకళాపరిషత్తున కేగి నేనీయూరనున్న ఆంధ్రసేవాసంఘమువారి పక్షమున పరిషత్సభ నిచ్చుటకాహ్వానముచేసినమాట సత్యమే. తత్సేవాసంఘమువారును సభ జయప్రదముగా జరుపనెంచి యెంతోయుత్సాహముతో నున్నమాటయు సత్యమే. కాని యిది నెఱవేఱుటకెన్నో యడ్డంకులు వచ్చియున్నవి. నేను జాలజబ్బుపడి మూడుమాసములు లేవనిదైనను జేయజాలకుండుటచే మొదట గొంతయుత్సాహభంగము గల్గినది. ఆవల పరిషత్కార్యదర్శి శ్రీ భ. చినలక్ష్మీనారాయణ శర్మగారీయూరికి కాంగ్రెసు కార్యమునిమిత్తము వచ్చినప్పుడు తత్సభానిర్మాణమునుగూర్చి ప్రసంగించుకొంటిమి. వారిప్పటికే పరిషత్కార్య నిర్వాహకవర్గము నాహ్వానించి జరుపవలసిన చర్యలంగూర్చి ముచ్చటించుకొందమనిరి. అందునకు నేను వల్లెయంటిని. సేవాసంఘకార్యదర్శియు దయయుత్సాహప్రయత్నములంగూర్చి వారితో బ్రసంగించియుండెను. అటుపిమ్మట నేతాబోలువారు శ్రీ గోవిందరావుగారితో నుత్తరప్రత్యుత్తరములు జరపియుండిరి. శ్రీ కొత్తపల్లి లక్ష్మయ్యగారు నాపేర గొన్ని జాబులు వ్రాసిరి. వారికి మరల నేను గుంటూరునకొకటి, గురజాలకొకటి తెనాలికొకటి జాబులు వ్రాసియుంటిని. అవి వారికేల చేరకుండెనో తెలియదు. నేనస్వస్థుడనై యుండినను, సభాధిపత్యమునకాకీభావమువహించి యుండలేదు. మా యూరనున్న బ్రహ్మశ్రీ కాశీభట్ల సుబ్బయ్యశాస్త్రిగారు మున్నగు పండిత ప్రముఖులతోను, దర్భా శివరామయ్యగారు మొదలగు ధనపుంగవులతోను సభనుజయప్రదముగా జరుపు నేర్పాటులను గుఱించి ప్రసంగించి వారితోడ్పాటునుగూర్చి వాగ్దానముగూడ గాంచియుంటిని. నేను బళ్లారికిబోయి శ్రీ టి. రాఘవాచార్యులవారిని సభాధ్యక్షతవహింప బ్రార్థించియుంటిని. వారధ్యక్షులై యుండుటకు నిండుసమ్మతి నిచ్చియున్నను, సభకువచ్చి యుపన్యాసాదికము లిచ్చుటకును, నాటకప్రదర్శనము లొనర్చుటకును, నియ్యకొనిరి. శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు పంతులుగారిని ఆహ్వానసంఘాధ్యక్షులుగ నుండ వేడితిని. వారును సమ్మతిం దెలిపిరి. నా మిత్రుడును బ్రకృతిభావ కవీంద్రులలో దల్లజుడును నగు దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రిని ఆహ్వానసంఘమునకు గార్యదర్శిగా నుండగోరితిని. అతిడు మహోత్సాహముతో నొప్పుకొనుటయేగాక, తోలుబొమ్మలాట, బొమ్మలీపాట, గొల్లసుద్దులు, పగటివేషములు మున్నగు పూర్వకాలపు నాట్యకళావిశేషములను బ్రకటింపజేయుదుమనియు దనమిత్రులగు శ్రీ హరీంద్రనాథ చట్టోపాధ్యాయుల నొకనాటిసభకు నధ్యక్షులుగా రావింతుననియు, నాట్యకళకు నూత్నవికాసము నందే ప్రయత్నించు ననియు వాగ్దానముచేసియుండెను. నాట్య పరిషత్తుతోబాటు చిత్రకళా ప్రదర్శనమునుంగూడ నీయూరనే గావించు నేర్పాటులు చేయ నిశ్చయించితిమి.

ఇట్టి పరిస్థితులలో గాంధిగారి సత్యాగ్రహ యజ్ఞ విధానము బయలుదేరియున్నది. లోకమంతయు నిట్లుండ మన కళాపరిషత్సభ కిట్టిలనికాలే మెందునని మా పురప్రముఖు లెందఱో దీనిపట్ల విముఖులై యున్నవారై. రోము పట్టణము దగ్ధమగుచుండ నీరోయను లలితకళానిపుణుడు ఫిడేలు వాయించుకొనుచు నానంద రసమగ్నుడై యున్నాడన్నట్లు, దేశము దెల్లెడల నిట్టి హోమాగ్ని జ్వాలలు ప్రజ్వలించుచుండగా, మీకీ కళాపరిషత్తుపై దలపేల పుట్టినదని యొక ఘనుడు నన్నడిగినాడు

సభకుం గావలసిన విశాలగృహవసతిగలదు. ఆంధ్ర సేవా సంఘమువారి శాలయే నాటకముల కేర్పాటు గావింపంబడెను. తచ్ఛాలా సమీపముననున్న అన్నదాన సమాజభవనము, మంత్రిప్రగడవారి సత్రము, ప్రతినిధులకు బసలుగా నేర్పఱుప నిశ్చయించితిమి. పరసర పట్టణములలోని నాటక సమాజము లెన్నియో సాయపడ నొప్పుకొనియున్నవి. అనుకూల కాల మొక్కటియే లోపముగానున్నది. ఇవ్విషయములన్నియుం బరిషత్కార్య నిర్వాహక సంఘాధ్యక్షులకు శ్రీ చట్టి పూర్ణయ్య పంతులుగారికి లేఖాపూర్వకముగం దెల్పియుంటిని. శ్రీ గోవిందరావుగారుకూడ ద్వితీయ విన్నపమెయ్యదేయనియు, కాకినాడవారు వాన్ఛురులే కాని కార్యకర్తలు గారనియుం దలంపక ప్రకృతదేశకాల పరిస్థితుల గమనించి కార్యనిర్ణయము చేయుదురుగాకయని వేడుచున్నాను. రాజకీయ వ్యవహారములపట్లం దటస్థులై యున్నవారును నిట్టి విషమస్థితిలో సభకు రాంగొందురు. నాటకాదులకే కొలందిమందియో ప్రదర్శకు లుండవచ్చును గాని, ప్రేక్షకు లంతగా నుండంజాలరు.

ఇప్పుడీ విషమ పరిస్థితులలో నేమిచేయుట యుత్తమమో యాలోచించుటకును, దదితర విషయములంగూర్చి ముచ్చటించుకొనుటకును, నాట్యకళా పరిషత్కార్య నిర్వాహక సంఘసభ మాత్రము శీఘ్రకాలముగా జరుపుట యుత్తమము. అందునకు నేను, ప్రకృతమున నీయూరనేయున్న మల్లాది రామలింగశాస్త్రిగారును, ఎక్కడ జరిగినను వచ్చుటకు సిద్ధముగా నున్నాము. ఈ యూరనే యీ సభ గావింపం గార్యదర్శు లెంతురేని, దానికిందగిన యేర్పాటులను జేయంగలము.

వింజమూరి వేంకటలక్ష్మీ నరసింహారావు.

శ్రీకన్యకాపరమేశ్వరీ హిందీపాఠశాల, కాకినాడ

ప్రథమవార్షికమహోత్సవము

ఈ హిందీపాఠశాల ప్రథమ వార్షికమహోత్సవము మేనెల 18 ఆదివారమునాడు బహుఆనందముగా జరుపబడెను. ఆనాడు ఉదయమున 6 గం॥కు విద్యార్థు లందరు ఛాయాపటములకు దీయించుకొనిరి. పిమ్మట 7 గం॥కు అల్పాహారవిందు (టీపార్టీ) గూడ జరుపబడెను. తరువాత 9 గం॥ మొ॥ 11 గం॥ వరకు హిందీవిద్యార్థుల ప్రత్యేకసభ జరుపబడెను. ఈసభకు శ్రీమాన్ కే. యమ్. కృష్ణమాచారి (విశారద) గారు అధ్యక్షత వహించిరి. పలువురు విద్యార్థులు హిందీభాషలో ఉపన్యసించిరి. పిమ్మట అధ్యక్షులకు కృష్ణమాచారిగారి ఉపసంహార వాక్యములతో సభముగిసెను. అనంతరము నాటిసాయంకాలము 6 గం॥కు కన్యకాపరమేశ్వరీ దేవాలయావరణములో గొప్ప పౌరమహాజనసభ జరుపబడెను. ఈసభకు ఆంధ్రదేశములో ప్రఖ్యాతి గాంచినవారును అనేక సభలలో అధ్యక్షస్థాన మలంకరించినవారును గ్రంథకర్తలును నగు విమర్శకాగ్రేసర బ్రహ్మశ్రీ పండిత కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రిగారు అగ్రాసనాధిపత్యము వహించిరి. అధ్యక్షులకు స్వాగతోపన్యాసము జదివింపబడెను. పిమ్మట అధ్యక్షులవారు హిందీభాషావశ్యకతను హిందీభాషాభివృద్ధినిగూర్చి విపులముగా గంభీరోపన్యాసమొసంగి ప్రేక్షకుల నానందసాగరమున నోలలాడింపజేసిరి. పిమ్మట శ్రీమాన్ కె. యమ్. కృష్ణమాచారి (విశారద) గారు పండిత కాశీభట్ల సుబ్బయ్యశాస్త్రిగారు పలువురు హిందీ విద్యార్థులు విపులముగా ఉపన్యసించి ప్రేక్షకుల నానందింపజేసిరి. అనంతరము అధ్యక్షులవారి ఉపసంహారోపన్యాసముతో సభ ముగింపబడెను. సభామధ్యమున హిందీ విద్యార్థులు హిందీలో దుర్గాదాసు నాటకములోని కొన్ని రంగములు గూడ ప్రదర్శించిరి

వీరుభొట్ల భాస్కరరావు.

బొంబాయి బ్యాంకులో డిపాజిట్లు తీసివేయుట

బ్యాంకుఉద్యోగి పోలీసులకు తోడ్పడినట్లు భ్రమ

బొంబాయిలోనున్న బాంకి ఆఫ్ ఇండియాలో మేనేజరు గ్రేగారు వడాలా ఉప్పు కొటారుల దగ్గరను కాంగ్రెసు కార్యాలయము ముట్టడి సమయమునను వాలంటీరులను కొట్టుడనియు ప్రోత్సాహపరచిరని వదంతి ప్రబలుటచే జనులనేకులు బ్యాంకు యెదుట గుంపులుగచేరి గ్రేగారిని ఆఫీసునుండి పంపివేయవలెనని కోరిరి. తానదటికి పోలేనని చెప్పినను జనులు సమ్మతింపలేదు. తమ ద్రవ్యమును బ్యాంకునుండి ఆనేకులు వాపసు జేయగోరిరి. అందరికిని ధన మీయబడెను అంబాలాలు శరభాయి గారును యితర డైరక్టరులును విషయములు విచారించి తగినపర్య బుచ్చుకొనెదమని నమ్మబలికిరి రాత్రి పొద్దుపోయిన వెనుక జనులు వెడలిపోయిరి. విచారణ జరిగిన పిదప తానా నేరము చేసినట్లు ఋజువయినచో తాను ఉద్యోగమునకు రాజీనామా నిచ్చెదనని గ్రేగారు వ్రాసియివ్వగా ప్రజలు సంతృప్తి పొంది వెడలిరి.

సర్. చునిలాలు మెహతా, అంబాలాలు శరభాయి గార్లు విచారించి గ్రేగారు నిర్దోషియని నిశ్చయించిరి. వీరు ఆనాటి చర్యల ఫోటో యందున్నట్లు గూడ అగుపడలేదు. ఎవరో జాతి వైరమును రెచ్చగొట్టుటకు యీ వదంతి కల్పించిరని డైరెక్టరులు తలచుచున్నారు.

రంగూన్‌లో పోలీసు సోదాలు

బెంగాలీవారుండు తావులను మాత్రమే సోదా చేయుట

రంగూన్, మే 21:— ఈరోజు పోలీసులు యిచ్చట కొన్ని సోదాలను చేసిరి. నేషనల్ ఇన్స్యూరెన్సు కంపెని కార్యాలయమును సోదాచేసి పోలీసులు అచ్చటనుండి రెండు పెట్టెలను, ఉత్తరములను పత్రములను పట్టుకొనిపోయిరి. అరెస్టు లేమియు జరుగలేదు. పోయినవారము పోలీసులు బెంగాలీ విద్యార్థిసంఘమును సోదాచేసిరి.

ఇంతవరకు బెంగాలీ లుండు యిండ్లు మాత్రమే సోదా చేయబడినవి. (అ. ప్రె.)

పంజాబు

కాలయను గ్రామములో పోలీసుకాల్పులు

ప్రభుత్వ ప్రకటన

సిమ్లా, మే 21:— కాలయను గ్రామములో పోలీసువారు ప్రజలపై కాల్చవలసి వచ్చినందులకు కారణములను దెల్పుచు ప్రభుత్వమువారు జేలమునుండి ఒక ప్రకటన గావించినారు. రైల్వేవారలను ప్రభుత్వమునకు విశ్వాసపాత్రులైనవారలను ప్రజాసమూహములు పరిహాసము చేసిరనియు అవమానకరములగు కేకలనువేసి వారికి ప్రేతకార్యములను చేయునట్లు అభినయించిరనియు ప్రకటన తెలుపుచున్నది. విప్లవ కేకలతోడను తిట్లతోడను పోలీసులు అవమానింపబడిరని ప్రకటన తెల్పుచున్నది. కాంగ్రెస్ వాదులును జనసమూహములును పోలీసు ఆజ్ఞలను శిరసావహించి వెడలిపోకయుండిరనియు, అందుపై వారి నాయకులను అరెస్టుచేసి టిక్కెనవారు వెడలగొట్టబడిరనియు అది తెలుపుచున్నది. పోలీసులు అరెస్టులుచేసి సంగుగొందులగుండా వెళ్లిపోయిరి. కాని అక్కడకూడ వారిపై రాళ్లు హెచ్చుగా పడెను. తాము తప్పించుకొనిపోవుటకు వీలగునట్లు ఒక్కొక్క గుండు మాత్రమే పేల్చబడెను. 20 సార్లు బక్‌షాట్ పేల్చబడెను. కాని ఒక్కనికిమాత్రమే దెబ్బలు తగిలెను. 33 అరెస్టు చేయబడిరి. ఇప్పుడు స్థితుగతులు కొంచెము చక్కబడుచున్నవి. (అ. ప్రె)

ఢిల్లీగడబిడలు

గురుద్వారా ప్రబంధక్ సంఘమువారి నివేదిక వారములో ప్రచురింపబడెను.

సిమ్లా, మే 21:— ఢిల్లీ నగరమునందలి సిస్‌గంజ్‌లో జరిగిన గడబిడలను గూర్చి విచారించుటకు గురుద్వారా ప్రబంధక సంఘమువారు యేర్పరచిన ఉపసంఘమువారి నివేదిక తయారైనది. వారము రోజులలో ప్రచురింపబడునని యూహింపబడుచున్నది. (అ. ప్రె.)

కర్ణాటకము

మద్యపానశాలలను పికెటు చేయుటకు మంగుళూరు కాంగ్రెస్‌వాదులు నిశ్చయించుట

మంగుళూరు, మే 20:— ఈరోజునుండి తమ పద్ధతులను మార్చుటకు మంగుళూరు కాంగ్రెస్‌వాదులు తీర్మానించిరి. ఉప్పుసత్యాగ్రహము ఖండించి అమ్ముచుటయందు మాత్రమే తమ శక్తిసామర్థ్యములనువినియోగించక యికముందు కాంగ్రెస్‌వారు మద్యపానశాలలను పికెటు చేయుటకు ప్రారంభించెదరు. విదేశవస్త్ర బహిష్కారమును కొనసాగించుటకుగూడ వారు ప్రచారము సాగించెదరు. (అ ప్రెస్.)

మధ్యరాష్ట్రములు

నాగపురమునందు 13 సభలలో నిషేధ వాఙ్మయము చదువబడినది

నాగపురములో నిన్నసాయంత్రము కాంగ్రెస్ సంఘమువారు ఒక్కసమయమున 13 సభలను గావించిరి. ఆసభలో నిషేధవాఙ్మయము చదువబడెను. జిల్లాలలోగూడ యిట్టి సభలు జరిగెనని తెలియుచున్నది. (ఫ్రీ ప్రెస్.)

బొంబాయిలో మద్యపాన నిర్మూలనము

శ్రీమతి కస్తూరిబాయిగారి రాక

బొంబాయి, మే 22:— వి. జే. పటేలుగారును శ్రీమతి కస్తూరిబాయిగారును నిన్న దర్శనలో గాయపడిన 40 మంది వలంటీరులను నిన్నరాత్రికి బొంబాయిచేరిరి.

నేడు మధ్యాహ్నమిచట జరుగనున్న స్త్రీలసభకు శ్రీమతి కస్తూరిబాయిగారు అధ్యక్షత వహించెదరు. బొంబాయిలో సారాదుకాణములవద్ద త్వరలో పికెటింగును ప్రారంభించుటకు తగినయేర్పాటులను గూర్చి యీ సభలో నాలోచింపబడును. (అ. ప్రె.)

బొంబాయిరాష్ట్రీయ కాంగ్రెసు సంఘము

క్రొత్తయుద్యోగులు ఎన్నుకొనబడుట

బొంబాయి, మే 22:— శ్రీయుత [illegible] జిన్నాభాయి జోషిగారు అధ్యక్షుడుగను, మణీభాయి [illegible] మంజారుకరుగార్లు కార్యదర్శులుగను జయంతదల [illegible] కాంగ్రెసు బులెటినుపత్రికకు సంపాదకుడుగను [illegible]డుగను, యెన్నుకొనబడిరి. ఈ పత్రిక యిప్పుడు ఇంగ్లీషు [illegible] గుజరాతీ, మరాటీ భాషలలో ప్రకటింపబడుచున్నది. ఫ్రీ ప్రె.

కాంగ్రెసు వర్కింగుకమిటీ తీర్మానములు

తంతివార్తలు నిలిపివేయబడినందున తీర్మానములు ఆలస్యముగా అందినవి

అలహాబాదు, మే 18:—(1) కరాడీ మకాముదద్దనున్న సత్యాగ్రహవాలంటీరు యోధులకు వర్కింగుకమిటీవారి అభివందనములను సరోజనీదేవిగారిద్వారా తెలియజేయడమైనది. దర్శనలోని ఉప్పుకొఠారులమీదికి అబ్బాసుతయాబ్జీగారి నాయకత్వమున మొట్టమొదట దాడివెడలిన ప్రథమవాలంటీరు దళము యొక్క స్థిరసంకల్పమును యీ వర్కింగుకమిటీవారు కొనియాడుచున్నారు. వారు అరెస్టుచేయబడినందులకై అభినందించుచున్నారు. ఈ దర్శన ఉప్పుకొఠారులమీదికి సత్యాగ్రహ దళములు ఒకటివెంట నింకొకటి దాడివెడలుచుండవలయునని గాంధిమహాత్ముడు కోరియుండెను. ఆయన కోరిక ననుసరించి సత్యాగ్రహులు యీ కార్యమును కొనసాగించవలయుననియు, ఈధర్మయుద్ధమును నిరంతరాయముగా జరుపవలయుననియు వర్కింగుకమిటీవారు కోరుచున్నారు. ఇకముందునుండియు దర్శనలోని దండయాత్ర, అఖిలభారతజాతి పూనుకొనవలసిన విషయముగా నుండవలెను. వర్కింగుకమిటీవారు తిరిగి అన్యథా ఉత్తరువులు జారీచేయువరకును అల్లే అఖిలభారత సమస్యగా నుండవలెను.

సాటిలేని నాయకత్వము

(2) తాను అరెస్టుఅయ్యే క్షణమువరకును శాసనోల్లంఘనోద్యమమును సాటిలేని నాయకత్వముతో నడిపించియుండిన మహాత్మాగాంధిగారికి యీ వర్కింగుకమిటీవారు కృతజ్ఞులై వారిని స్తుతించుచున్నారు. దేశమంతటను ఉప్పుశాసనధిక్కారమునకు దారి తగియుండినట్టియు అఖండజయప్రదముగా సాగిన యీ శాసనోల్లంఘనోద్యమమునకు తోడ్పడినట్టి మహాత్మగాంధిగారిని ఆయన యనుచరులగు సత్యాగ్రహధీరులను యీ వర్కింగుకమిటీవారు అభినందించుచున్నారు.

శాసనోల్లంఘనోద్యమ ప్రభావమునందు యీవర్కింగు కమిటీవారికి దృఢమైన నమ్మకము కలదు. కనుక గాంధిమహాత్ముడు అరెస్టు అయినప్పటికిని యీ యుద్యమమును ద్విగుణీకృతబలముతో సాగింపవలెను. ఇక భారతజాతియంతయును ఒక్కుమ్మడిగా తీవ్రప్రయత్నము చేయవలసిన సమయ మాసన్నమైనదని యీ కమిటీవారి యభిప్రాయము కనుక విద్యార్థులు, ప్లీడర్లు, ఇతర ఉద్యోగస్థులు, కార్మికులు, కర్షకులు, వర్తకులు, వ్యాపారస్థులు, ప్రభుత్వోద్యోగులు, తదితరులు అందరును యీ స్వాతంత్ర్యసమరములో చేరి శక్తికొలది త్యాగమొనర్చి పనిచేయవలసిన తరుణ మాసన్నమైనది.

కాంగ్రెసు అధ్యక్షుని త్యాగము

3. కాంగ్రెసు అధ్యక్షులగు జవ్హారిలాలు నెహ్రూగారు కాంగ్రెసు సంస్థకును భారతజాతికిని చేసిన సేవను యీవర్కింగుకమిటీవారు కొనియాడుచున్నారు. జవ్హారిలాలుగారు ధైర్యమువహించి నాయకులై నిలిచిరి. అధ్యక్షాధికారములోనున్న కాంగ్రెసు అధ్యక్షుడు గవర్నమెంటువారిచే అరెస్టు కాబడుట కిదియే మొదటిసారియగుటవల్ల నిరుపమానగౌరవమును జవ్హారిలాలు గారు పొందిరి.

4. అఖిలభారత కాంగ్రెసు కమిటీ సభ్యులైన వారిలోను కాంగ్రెసు సభ్యులైనవారిలోను అరెస్టు చేయబడి శిక్షింపబడిన వారి నందరిని యీ కమిటీవారు అభినందించుచున్నారు. వీరందరు దేశభక్తిపరులై దేశసేవచేయుచుండగా శిక్షింపబడినందున యీకమిటీవారు అభినందించుచున్నారు.

సంపూర్ణబహిష్కారము జరుగవలెను

(5) విదేశవస్త్రముల వ్యాపారస్థులు చేసికొన్న విజ్ఞాపనలనుగూర్చి ఆలోచింపబడినది. విదేశవస్త్ర బహిష్కరణ విషయము సాంగోపాంగముగా ఆలోచింపబడినది. ఇకముందు వర్తకులెవ్వరును విదేశవస్త్రములకు ఆర్డరులు ఇవ్వరాదనియు ఇప్పుడిచ్చియుండిన ఆర్డర్లు రద్దుచేయవలెననియు, ఇప్పుడున్న విదేశసరుకును అమ్మకూడదనియు, యీ రీతిగా వర్తకులందరు చేయుటకుగాను అవలంబింపవలసిన పద్ధతులను వెంటనే అమలుపరచవలయుననియు, దేశక్షేమమునకై యీ విదేశవస్త్రబహిష్కరణము వెంటనే జరుగవలయుననియు యీ కమిటీవారి యభిప్రాయము. కాబట్టి విదేశవస్త్ర దుకాణములవద్ద విక్రయనిరోధము జరుపుటకును విదేశవస్త్ర బహిష్కరణవిషయమై గట్టిప్రచారము సలుపుటకును, కాంగ్రెసు సంఘములన్నియు పూనుకొనవలెననియు యీ కమిటీవారు కోరుచున్నారు.

బేరములాడుట కూడదు

విదేశవస్త్ర బహిష్కరణమునకు పండిత మాలవ్యాగారు పూనుకొని చేయుచున్నకృషిని యీ కమిటీవారు మెచ్చుకొనుచున్నారు. కాని, ఇకముందు విదేశసరుకు తెప్పించము అని ప్రమాణముచేసిన వర్తకులు తమవద్ద నిల్వవున్న విదేశసరుకును అమ్ముకొననియ్యవలయుననియు, అట్టి దుకాణములవద్ద కాంగ్రెసు వాలంటీర్లు పికెటింగు చేయము అని అభయహస్తమియ్యవలెననియు వర్తకులు కోరేయెడల అట్టి షరతులకు యీ కమిటీవారు అంగీకరించజాలరు. ఇటువంటి ఒడంబడికలను కాంగ్రెసు కమిటీలవా రెవ్వరును వర్తకులతో చేయకూడదని వర్కింగుకమిటీవారు ఉత్తరువు చేయుచున్నారు.

ఖాదీ అభివృద్ధి

(6) దేశములో ఖద్దరు గిరాకీ హెచ్చినదిగనుకను విదేశవస్త్రబహిష్కరణము జయప్రదముగా సాగించవలసియున్నది గనుకను చేతితోవడికి చేతితోనేసిన వస్త్రములు నెక్కువగా తయారుచేయవలసియున్నది. ఇందుకొరకై చేతితో వడికిన నూలు తెచ్చియిచ్చినవారికి నూలుకుబదులుగా వస్త్రములను యిచ్చుపద్ధతిని అఖిలభారత చర్ఖాసంఘమువారు తమ అమ్మకములతోపాటు ఏర్పాటుచేయవలయుననియు కాంగ్రెసు సంస్థలు పడుకునూలు ఉత్పత్తిని ప్రోత్సహించవలయుననియు యీ కమిటీవారు కోరుచున్నారు.

ప్రతిపురుషుడును స్త్రీయును ప్రతిదినము కొంతకాలము నిత్యవిధిగా నూలువడికి తాను స్వయముగా వడికిన నూలైనను ఇతరులచే వడికించిన నూలైనను సమీపములోనున్న కాంగ్రెసు కార్యాలయములో యివ్వవలయుననియు యీవిధముగా ప్రతివారును తమ స్వదేశవస్త్రాభిమానమును సూచింపవలననియు యీకమిటీవారు కోరుచున్నారు.

ఆంధ్ర పంపింగు శెట్లు

వ్యవసాయదారులకు బంగారుపంట.



బావులలోనుంచి, కాలువలలోనుంచి వాగులలోనుంచి, మీ తోటలకు నారుమళ్లకు అతిసులభముగా నీరు పారుదలచేయుటకు మా ఆంధ్ర పంపింగుశెట్లు చాలాయుపయోగకరమైనవి. ధర చాలా సరసము. నడుపుటకు పూర్వానుభవము అక్కరలేదు. ఖర్చులు తక్కువ. ఎంతకాలమైనను రిపేరు లేకనే పనిచేయును. ఇంజనుల అన్నిటికి మకుటము అగుటంజేసి మానార్కు యింజను అని పిలువబడును. కంపెని గ్యారంటిపైన కంపెని యింజనీర్సు యింజనును బిగించి, నడుపుట ఆసామీకి నేర్పి తృప్తికరమైన వర్కింగు ఆర్డరులో శెట్టు డెలివరి యివ్వగలము. 2 నుండి $2\frac{1}{2}$ మోటలనీరువరకు తోడగల 3 గుఱ్ఱముల సవరుగల యింజను, 2 అంగుళములపంపు దానికి కావలసిన గొట్టములు వగైరాలు కంప్లీటు సామానులు ఫిటింగుచార్జితో సహా బెజవాడ డెలివరికి..........................రు. 500—0—0.

రే. 3 నుంచి 4 మోటలనీరు తోడగల 4 గుఱ్ఱముల సవరుగలిగిన యింజను $2\frac{1}{2}$ లేక 3 అంగుళముల పంపు దానికి కావలసిన గొట్టములు వగైరా ... సావత్తు సామానులు కంప్లీటు శెట్టు ఫిటింగుచార్జితో సహా రు. 650-0-0. బెజవాడ స్టాకునుండి ఎన్ని శెట్లు అయినను రెడీగా యివ్వగలము.

సోల్ ఏజంట్లు:- ఆంధ్ర యింజనీరింగు కంపెని, ఇంజనీర్సు—బెజవాడ. బ్రాంచీలు:— తెనాలి, గుడివాడ, పాలకొల్లు, మార్టేరు, రాజమండ్రి

పన్నులనిరాకరణము

7. కొన్ని రాష్ట్రములలో కొన్ని పన్నులను నిరాకరించుటకు కాల మాసన్నమైనది. కాబట్టి పన్నుల నిరాకరణమును ఉపక్రమింపవలసియున్నది.

రైతువారీపద్ధతి అమలులోనున్న రాష్ట్రములలో అనగా గుజరాతు, మహారాష్ట్రము, కర్నాటకము, ఆంధ్రరాష్ట్రము, తమిళనాడు, పంజాబురాష్ట్రములలో భూమిశిస్తు నిరాకరించుటయును, బెంగాలు, బీహారు, ఒరిస్సారాష్ట్రములలో చౌకిదారు పన్ను నిరాకరించుటయును జరుగవలెను.

కాబట్టి అట్టి భూమిశిస్తుల నిరాకరణమునకును ప్రజలను ఆయత్తపరచవలయుననియు అందులకై ప్రత్యేకరాష్ట్రీయ కాంగ్రెసు సంఘముచే నిర్దేశింపబడిన ప్రదేశములలో ముందుగా పన్నుల నిరాకరణము జరుగవలెననియు యీకమిటీవారు కోరుచున్నారు.

రాష్ట్రీయ కాంగ్రెసుకమిటీవారి యనుమతిలేని ప్రాంతములలో పన్నుల నిరాకరణము నెవరును చేయరాదు. ఆరీతిగా చేసినచో శాసనోల్లంఘన మహోద్యమమునకే భంగము వాటిల్లును.

నిషిద్ధలవణము

(8) పీలైనప్రదేశములందంతటను నిషిద్ధలవణము తయారుచేయవలయును. అది విక్రయించవలయును. కేవలము ఉప్పుశాసన నిబంధనములను ఉల్లంఘించుటకుకూడ సత్యాగ్రహము జరుగవలెను. ద్విగుణితసంకల్పబలముతో యీపని జరుగవలెను. గవర్నమెంటువారు ఆటంకపరచిన ప్రతిప్రదేశమందును యీ నిబంధనలను తప్పక ఉల్లంఘించవలెను. దేశమంతయు యీ ఉప్పుశాసనమును అధిక్షేపించుచున్నదని తెలియజేయుటకై కాంగ్రెసు కమిటీలవారు ప్రతి ఆదివారమును యీ ఉప్పుశాసనతిరస్కారమును ఏకమార్గముగా దేశమంతటను జరుపుచుండవలెను.

అటవీశాఖానిబంధనలను ఉల్లంఘించుట

(9) మధ్యరాష్ట్రములలో పుల్లరిపన్నుకు సంబంధించినంతవరకును అచట అటవీశాఖానిబంధనలను ఉల్లంఘింపవచ్చునని ఆక్టింగు కాంగ్రెసు అధ్యక్షుడు అనుజ్ఞ నిచ్చియుండినందున సదరు అనుమతిని యీకమిటీవారు ఆమోదించుచున్నారు. ఇటువంటి శాసనములు అమలులోనున్న ఆయా రాష్ట్రములలోని రాష్ట్రీయ కాంగ్రెసుకమిటీవారి యనుమతిని పొంది ఆయారాష్ట్రీయులు సదరు శాసనముల నుల్లంఘింపవచ్చును.

(10) స్వదేశీమిల్లుబట్టల వెలలు విపరీతముగా హెచ్చింపబడకుండుటకై స్వదేశీబట్టలమిల్లుల ఆసాములతో ఇప్పుడున్న ఆక్టింగ కాంగ్రెసు ప్రెసిడెంటుగారు ఒడంబడికలు చేయించుటకై సంప్రతించవచ్చును. దొంగఖద్దరు తయారు కాకుండుటకును, విదేశవస్త్ర బహిష్కరణమును ప్రోత్సహించుటకును మిల్లుదారులతో సంప్రతించవచ్చును.

బహిష్కరణ తీర్మానము

1927 సంవత్సరములో మద్రాసు కాంగ్రెసు సభలోను 1928 సంవత్సరములో కాంగ్రెసు సభలోను చేయబడిన తీర్మానమునను సరించి బ్రిటిషువస్తు బహిష్కరణమును తీవ్రముగా కొనసాగించుటకై త్వరలోనే గట్టిప్రయత్నము చేయవలయునని యీకమిటీవారు ప్రజలను హెచ్చరించుచున్నారు. బ్రిటిషు బ్యాంకులను, భీమాకంపెనీలను, బ్రిటిషుకంపెనీల ఓడలను, ఇతర బ్రిటిషువ్యాపార, సంస్థలను బహిష్కరించవలెను.

(12) మద్యపాన సంపూర్ణనిషేధమునకై తీవ్రప్రచారము జరుగవలెను, కల్లుసారాదుకాణముల పిక్కెటింగు చేయుటకై రాష్ట్రీయ కాంగ్రెసు కమిటీవారు కట్టుదిట్టముల చేయవలెను.

స్త్రీలకు వందనములు

(13) దేశములో వివిధప్రాంతములందును ముఖ్యముగా బొంబాయి, ఢిల్లీ నగరములయందు స్త్రీలు కనుబరచిన స్వాతంత్ర్య దీక్ష చేసిన దేశసేవను యీకమిటీవారు కొనియాడి ఆనారీరత్నములకు వందనము లాచరించుచున్నారు. ఢిల్లీ, ఆగ్రా, కాంటాయి మున్నగు ప్రాంతములలో పోలీసువారు క్రూరముగా స్త్రీలనుకొట్టి హింసించినందులకై యీకమిటీవారు తమ ఆగ్రహమును తెలియబరచుచున్నారు. ఇట్టికష్టము లనుభవించిన స్త్రీల త్యాగము సాహసము బాధలవల్లనే స్వరాజ్యము త్వరలో చేకూరగలదని యీకమిటీవారు అభయహస్త మిచ్చుచున్నారు.

బాపాలాల్

యందు

వజ్రములకు, బంగారు

వెండినగలకు మీరు నమ్మక

ముంచవచ్చును

నెం. 216, చైనాబజారురోడ్డు,

1 మదరాసు.

దౌర్జన్యరాహిత్య ప్రశంస

14. ఇటువంటి కోపకారణములు సంభవించినను ప్రజలు దౌర్జన్యరహితముగా ప్రవర్తించినందులకై యీకమిటీవారు కొనియాడుచు ఇంతటి ప్రభావము ప్రజలు సంపాదించినందులకై అభినందించుచున్నారు. కొన్ని ప్రదేశములలో అల్లరిజనము దౌర్జన్యములు చేసియుండినందులకు యీకమిటీవారు చింతిల్లుచున్నారు. అట్టి దౌర్జన్యకల్లోలములను యీకమిటీవారు పూర్తిగా గర్హించుచున్నారు. కాని, ప్రభుత్వోద్యోగులు ప్రజలను అపారముగా హింసించి రెచ్చగొట్టుటవల్లనే యిట్టి దౌర్జన్యములు జరిగెనని తెలియుచున్నది. కాని, అట్టి కోపకారణములు కలిగిననుగూడ ప్రజలు దౌర్జన్యరాహిత్యవ్రతదీక్ష విడువరాదని యీకమిటీవారు కోరుచున్నారు.

(సశేషము)

ఆర్. యమ్. పెండ్సేగారికి శిక్ష

పాన్వెల్, మే 19:— ఇతనిని బొంబాయిలో 15 వ తేదీని అరెస్టుచేసిరి. నేడిచట 8 నెలలు కఠినశిక్ష విధించిరి.

పండిత సోహనలాల్‌శర్మ గారికిశిక్ష

ఇతనిని నేడుదయమున అరెస్టుచేసిరి. రెండేండ్లు కఠినశిక్ష వేయబడెను. (ఫ్రీ. ప్రె.)

కొలదిఖర్చుతో వ్యవసాయము చేయుటకును, శ్రేష్ఠమైన ఎక్కువపంట ఫలించుటకును

రస్టన్-హారన్స్బీ క్రూడ్ ఆయిల్ ఇంజన్ పంపింగ్ సెట్లు

నమ్మకముగ పనిచేయుటయందును, ధరలయందును యసమానమైనవి



వివరము తెలిసికొనుటకు భావి, చెరువులేక నదియొక్క లోతు; పండించదలచిన పైరు; భూమి విస్తీర్ణమును తెలిపిన సదరు వివరముల ననుసరించి పనిచేయగలిగిన ఇంజనువివరములు తెలుపగలము.

మాస్సీ న్ (1930) లిమిటెడ్.,

పోస్టుబాక్సు 60 రాయపురం, మద్రాసు.



మదరాసు స్త్రీల రాటపు ప్రచారము:—మదరాసుస్త్రీలు తిరువళిక్కేణి సింగరాచారివీధిలో నూలు వడుకు తరగతులను ఏర్పాటుజేసిరి. కొందరు స్త్రీలు నూలు వడుకుట. (పి. ఎక్. ఏ.)



గోఖలే హాలులో బహిరంగసభ:—మదరాసు మహిళా మండలివారు 21 వ తేదిని జరిపిరి. శ్రీమతి దాదాబాయిగారు అధ్యక్షత వహించిరి. (పి. ఎక్. ఏ.)



మదరాసు వాలంటీరులు:—ఉదయవనమునందు తీయబడిన ఛాయాపటము. నాయకురాలగు దుర్గాబాయమ్మగారు మధ్య కూర్చొనియున్నారు. కెప్టను కృష్ణయ్యరుగారు ఆమెకు ఎడమవైపున కూర్చొని యున్నారు. (ప్రె. ఫో. బ్యూ.)

మద్ది వేంకటరంగయ్యగారు
గుంటూరులో ఒక వత్సరము విడి శిక్ష విధింపబడిరి.



డా॥ వి. గోపాలకృష్ణయ్యగారు
కాకినాడ సత్యాగ్రహనాయకులు అరెస్టుకాబడి శిక్షింపబడిరి

కె. రాజగోపాలస్వామిగారు
సర్ కె. వి. రెడ్డినాయుడుగారి రెండవ కుమారుడు. భూగర్భశాస్త్రమునందు పరిశోధన చేయుటకును, ఐ. సి. ఎస్. పరీక్షను ఇంగ్లాండుకు పోవుచున్నారు. మదరాసువిశ్వవిద్యాలయమునందు ఎం. ఎ. పరీక్షయందు రెండవ తరగతిలో ఉత్తీర్ణులైరి. (పి. ఎక్. ఏ.)

కీ॥ శే॥ జ. [illegible] ఎం. ఏ.
[illegible] 20 వ తేదిని [illegible]
[illegible] (ప్రె. ఫో. బ్యూ.)